అనుదినం... జనస్వరం

నవతెలంగాణ

శనివారం 24-3 -2018

సమగ్ర తెలుగు దినపత్రిక

సంపుటి : 4 సంచిక : 85 | Published from Hyderabad,Rangareddy, Khammam, Karimnagar, Mahaboobnagar, Warangal | 12 + 16 పేజీలు వెల : 5.00

'పెంఛన్' గందరగోళానికి తెరదించండి

- కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం



వివరాలు 2లో

లోకాయుక్తను నియమించరెందుకు?

- 12 రాష్ట్రాలను వివరణ కోరిన సుప్రీంకోర్టు



వివరాలు 2లో

లోక్‌పాల్ కోసం అన్నా నిరాహార దీక్ష



ఫ్రాన్స్‌లో సూపర్ మార్కెట్‌లో ఉగ్రదాడి

- ముగ్గురు మృతి, 12 మందికి గాయాలు
- ఘటనాస్థలంలో మూడు గంటల పాటు ప్రత్యేక ఆపరేషన్



వివరాలు 7లో

ఆరేండ్లు..700మంది

జవాన్ల ఆత్మహత్య

- యుద్ధాల్లో కంటే సూసైడ్లే అధికం
- ఏడాదికి సగటున 9000 మంది సిబ్బంది స్వచ్ఛంద రాజీనామా



న్యూఢిల్లీ: గత ఆరేండ్ల కాలంలో దాదాపు 700మంది జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేంద్రహోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యుద్ధాల్లో మరణించిన వారి కంటే ఆత్మహత్యలు చేసుకున్నవారే అధికంగా ఉన్నారని బీజేపీ నేత మురళి మనోహర్ జోషి నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానల్‌కు తెలిపింది. స్వచ్ఛందంగా రాజీనామా చేసే సిబ్బంది సంఖ్య యేటా 9000మంది వరకు ఉన్నారని పేర్కొంది. దీనికి మానసిక అస్థిరత, ఒంటరితనం, అంతర్గతంగా ఏర్పడే ఘర్షణలు, కలహాలే ప్రధాన కారణమని వివరించింది. భద్రతాసిబ్బంది ఆత్మహత్యలు, స్వచ్ఛంద రాజీనామాలపై పార్లమెంటరీ కమిటీ అడిగిన సమాచారానికిగాను కేంద్ర హోం కార్యదర్శి నేతృత్వంలో హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు తెలిపింది. అయితే కచ్చితంగా ఆరేండ్ల కాలం కాకుండా వివిధ ఏండ్లలో ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో సంభవించిన ఘటనలను వెల్లడించింది. హోం మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం..2012లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)లో 189మంది ఆత్మహత్యలు చేసుకోగా, 175మంది యుద్ధాల్లో మరణించారు. 2001లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)లో 529మంది సూసైడ్లకు పాల్పడగా, 491మంది యుద్ధాల్లో చనిపోయారు. 2013లో సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)లో 63మంది ఆత్మహత్యలు చేసుకోగా, ఒక్క జవాన్ మాత్రమే డ్యూటీలో చనిపోయారు. 2013లో సశస్త్ర సీమా బల్(ఎస్-ఎస్‌బీ)లో 32మంది ఆత్మహత్యలకు పాల్పడగా, నలుగురు యుద్ధాల్లో మరణించారు. 2014లో అస్సాం రైఫిల్స్‌లో 27మంది సిబ్బంది సూసైడ్లకు పాల్పడగా, 33మంది యుద్ధాల్లో చనిపోయారు. అస్థిరత, ఒంటరితనం, కలహాలతో పాటు ఇంటినుంచి 10-11నెలలు దూరంగా ఉండటంతో వైవాహిక జీవితంలో ఆటంకాలు ఏర్పడటం, అనుమానాలు, ఆరోపణలు తలెత్తడంతో అవి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని కేంద్ర హోం కార్యదర్శి వివరించారు. హోం మంత్రిత్వ శాఖ కింద చేసే ఉద్యోగుల్లో అధికంగా పని భారం పడటం, వ్యక్తిగత సెలవులు లేకపోవడంతో ...9లో

ఖాకీ జులుం

జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులపై పోలీసుల దౌర్జన్యం

- పార్లమెంట్ మార్చ్‌ను అడ్డుకునేందుకు వాటర్ కెనాన్ల ప్రయోగం
- అయినా వెనక్కి తగ్గని విద్యార్థులు.. నినాదాలతో హోరెత్తిన ఢిల్లీ వీధులు





వివరాలు 9లో

కాంగ్రెస్

అవిశ్వాస అస్త్రం

- బీజేపీకి మరిన్ని చిక్కులు
- మంగళవారం సభ ముందుకు వచ్చే అవకాశం

వివరాలు 2లో

237 డిగ్రీ కాలేజీలు మూత!

- కేయూ పరిధిలోనే 91
- 51 కళాశాలల్లో సున్నా ప్రవేశాలు
- మరో 186 కాలేజీల్లో 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు
- అనుబంధ గుర్తింపు ఇవ్వొద్దని సర్కారు నిర్ణయం

వివరాలు 9లో

బీజేపీకి 28, కాంగ్రెస్‌కు 10


- యూపీ నుంచి కేంద్ర మంత్రి జైట్లీ గెలుపు
- ప్రశాంతంగా ముగిసిన 'రాజ్యసభ' పోలింగ్..
- కేరళ స్థానం లెఫ్ట్ కూటమిదే..

న్యూఢిల్లీ : దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 26 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ శుక్రవారం సజావుగా ముగిసింది. 17 రాష్ట్రాల్లోని 59 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కాగా.. 10 రాష్ట్రాల్లోని 26 సీట్లకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మిగతా స్థానాలకు పోలింగ్ అనివార్యమైంది. మొత్తం 59 స్థానాల్లో బీజేపీ 28, కాంగ్రెస్ 10 సీట్లలో విజయం సాధించాయి. పోలింగ్ జరిగిన 33 స్థానాల్లో బీజేపీ 12, కాంగ్రెస్ 5, టీఆర్ఎస్ 3, తృణమూల్ 4, ఎల్‌డీఎఫ్ 1, ఎస్పీ 1 గెలుచుకున్నాయి. ఈ ఎన్నికలతో పెద్దల సభలో బీజేపీ బలం 86కు పెరిగింది. కేరళలో ఒక రాజ్యసభ స్థానానికి ...9లో

అమెరికాలోనూ

అంటరానితనం

పాఠశాలల్లో, పని ప్రదేశాల్లో దళితులు, ఆదివాసీలకు వివక్ష



వివరాలు 9లో

రైతుల ఆత్మహత్యలు తగ్గాయ్

- మహారాష్ట్ర, కర్నాటకలో పెరిగిన రైతు ఆత్మహత్యలు : అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్



తమది రైతు ప్రభుత్వం కనుకనే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. గతంలో కంటే రైతు ఆత్మహత్యలు 53 శాతం తగ్గాయని చెప్పారు. పంట పెట్టుబడి ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతుల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందనీ, ఇక నుంచి ఆత్మహత్యల మాటే ఉండదన్నారు. శుక్రవారం నీటి పారుదల రంగం పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. తెలంగాణలో 2015లో 1400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. 2016లో ఆ సంఖ్య 645కు పడిపోయిందన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో 53 శాతం మేర రైతు ఆత్మహత్యలు తగ్గాయని చెప్పారు. బీజేపీ పాలిత మహారాష్ట్రంలో 3661 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ రాష్ట్రంలో 145 శాతం, కర్నాటకలో 2079 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ రాష్ట్రంలో 35 శాతం మేర రైతు ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని తమ ప్రభుత్వం పటిష్టం చేయడం వల్లనే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు. పంట పెట్టుబడిని ఇస్తామని చెప్పడంతో రైతుల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఇక ఆత్మహత్యలు ఉండవన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో 28లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తే ...9లో

లక్షన్నర కోట్లు ఆవిరి...!

- మార్కెట్లకు 'ట్రేడ్‌వార్' గుబులు
- కుదేలైన ప్రపంచ మార్కెట్లు

10

రైతు నెల ఆదాయం రూ.6,426

రాజ్యసభలో కేంద్రం వెల్లడి

దేశానికి రైతు వెన్నెముక అని పాలకులు ప్రసంగాల్లో దంచేస్తుంటారు. నిజంగా అలాంటి పరిస్థితులులేవన్నది మాత్రం నిర్వివాదాంశం. గిట్టుబాటుధరలేక.. పెట్టిన పెట్టుబడుల రాక..రైతాంగం రోడ్డెక్కుతున్న ఘటనలు ఎన్డీయే సర్కారు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. అన్నదాతకు నెలకు వస్తున్న ఆదాయం ఎంత..? నేటి పరుగుల జీవితంలో అతనికి వచ్చే ఆదాయం సరిపోతుందా..! ఇంతకీ కేంద్రం నివేదికల్లో రైతు ఆదాయం గురించి చెప్పిన లెక్కలేంటీ.?



వివరాలు 9లో

ఎయిర్‌పోర్ట్ విస్తరణకు సహకారం

- ఇంధన సుంకాన్ని తగ్గిస్తాం: శంషాబాద్ ఎయిర్‌పోర్టు పదో వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్



నవతెలంగాణ-శంషాబాద్

రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్ పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 'దశాబ్దపు శ్రేష్టత' పేరుతో కార్యక్రమాన్ని ఎయిర్‌పోర్టులోని హజ్ టెర్మినల్ వద్ద శనివారం నిర్వహించారు. ముందుగా ఎయిర్‌పోర్టు విస్తరణపై జీఎంఆర్ సంస్థ చైర్మెన్ గ్రంధి మల్లిఖార్జునరావుతో సీఎం కేసీఆర్ చర్చించారు. అనంతరం దేశంలోనే తొలి స్మార్ట్, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు సిటీని ప్రారంభించారు. దశాబ్దపు శ్రేష్టతను పురస్కరించుకుని స్మారక స్టాంప్, ఎన్వలప్‌ను విడుదల చేశారు. దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టును దేశం గర్వించే విధంగా తీర్చిదిద్దినందుకు జీఎంఆర్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎయిర్‌పోర్టు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇంధన సుంకం తగ్గిస్తామని చెప్పారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో ...9లో



పక్క పార్టీల బలహీనతే మన బలం..!!

ట్యాంకర్ వ్యవసాయం..!

నీటి కోసం ఎకరాకు రూ. 8వేల ఖర్చు

- జనగామ జిల్లాలో 10వేల ఎకరాల్లో ఎండిన వరి
- భూగర్భజలాలు అడుగంటడంతోనే..
- పంట నష్టం అంచనాకు సిద్ధపడని అధికారులు
- ఎకరాకు 30వేల పరిహారం చెల్లించాలి : సీపీఐ(ఎం), సీపీఐ

రిజర్వాయర్ల నుంచి నీళ్లు రాక..భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయక..కంకులు పోసే దశలో వరిపైర్లు ఎండిపోతున్నాయి. ఇప్పటికే జనగామ జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఉన్న పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఒక్క తడికి ఎకరాకు రూ.8 వేలు ఖర్చుపెట్టి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించుకుని పంటను కాపాడుకునేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు పంట నష్టంపై అధికారులు మాత్రం కన్నెత్తి చూడట్లేదు. వివరాలు 9లో



ట్యాంకర్‌తో నీరు పెడుతున్న రైతు

లోక్‌పాల్ కోసం అన్నా హజారే దీక్ష

న్యూఢిల్లీ : లోక్‌పాల్ కోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే శుక్రవారం ఉదయం నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదానంలో హజారే ఈ దీక్షను చేపట్టారు. సమర్థ లోక్‌పాల్‌ను నియమించాలని, వ్యవసాయోత్పత్తులకు మెరుగైన ధరలు కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 2011ల అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఇదే మైదానంలో హజారే ప్రారంభించిన విషయం తెలిసిందే. అవినీతి నిర్మూలన లక్ష్యంగా ఉద్యమించిన ఆయనకు లభించిన విశేష స్పందన నేపథ్యంలో కాంగ్రెస్ లోక్‌పాల్ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే కాలాంతరంలో జన్ లోక్ పాల్ కోసమే ఆయన పట్టుబట్టారు. బీజేపీ తన మ్యానిఫెస్టోలో సమర్థ లోక్ పాల్ కోసం హామీ ఇచ్చినప్పటికీ.. చేతల్లో మాత్రం అది సాధ్యం కాలేదు. దీంతో హజారే శుక్రవారం ఈ దీక్షను ప్రారంభించారు.

నాలుగువారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయండి

- కాల్బుర్గీ హత్య కేసులో కర్నాటక, గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ : ప్రముఖ హేతువాది ఎంఎం కాల్బుర్గీ హత్య కేసుకు సంబంధించి నాలుగువారాల్లో అఫిడవిట్లను దాఖలు చేయాల్సిందిగా కర్నాటక, గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు ఎన్ఐఏ పరిధిలోకిరాదని, అందువల్ల విచారణను ఆ దర్యాప్తు సంస్థకు అప్పగించలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు శుక్రవారం తెలిపింది. కాల్బుర్గీ కేసును సిట్‌లో విచారణ జరిపించాలని కోరుతూ ఆయన భార్య ఉమాదేవి కాల్బుర్గీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జనవరిలో కేంద్రానికి నోటీసులు జారీచేసింది. తన భర్త, వామపక్ష నేత గోవింద్‌పన్సారే, ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్‌ల హత్యల్లో సారూప్యతలున్నాయని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పై మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు, నాలుగు వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. ప్రముఖ విద్యావేత్త, కన్నడ రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాల్బుర్గీ 2015 ఆగస్టు 30న కర్నాటక ధార్వాడ్‌లో కళ్యాణ్ నగర్‌లోని తన ఇంటిలోనే హత్యకు గురయ్యారు.

ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించండి

ఈసీకి ఢిల్లీ హైకోర్టు ఆదేశం

- ఆప్ ఎమ్మెల్యేలకు ఊరట

న్యూఢిల్లీ: 'లాభదాయక పదవులు' పొందారంటూ ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీని ఓ కుదుపు కుదిపిన పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం కేసులో 20 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. వేటు పడిన ఎమ్మెల్యేల పిటిషన్‌ను శుక్రవారం పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్ణయాన్ని పక్కన పెట్టాలని సూచించింది. ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఈసీని ఆదేశించింది. తీర్పుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. న్యాయం గెలిచిందని.. ఇది ఢిల్లీ ప్రజల విజయమని అభివర్ణించారు.

కార్తీకి బెయిల్

- దేశం విడిచి వెళ్లొద్దన్న ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జ్యుడిషియల్ కస్టడీ ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 10 లక్షల పూచీకత్తుతో కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లొద్దని, తన పేరు మీద ఉన్న బ్యాంకు అకౌంట్లను మూసివేయకూడదని కార్తీని ఆదేశించింది. నిందితుడు సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశముందని, ఆయనకు బెయిల్ ఇవ్వకూడదన్న సీబీఐ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీ ముంబయిలలో సోదాలు నిర్వహించింది.

ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో ముందస్తు బెయిల్ కోరిన కార్తీ

ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ.. ముందస్తు బెయిల్ కోరుతూ ఢిల్లీ సిటీ కోర్టును ఆశ్రయించారు. 2012-13లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎయిర్‌సెల్ సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ కమ్యూనికేషన్ హోల్డింగ్ సర్వీసెస్‌కు ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ) నుంచి క్లీయరెన్స్‌లు ఇప్పించారనే ఆరోపణలున్నాయి. ఈ పిటిషన్‌ను కోర్టు శనివారం విచారణకు స్వీకరించనుంది.

సోనియాకు అస్వస్థత

సిమ్లా నుంచి ఢిల్లీకి పయనం

న్యూఢిల్లీ: యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ గురువారంనాడు అస్వస్థకు గురయ్యారు. ప్రియాంక గాంధీ వాద్రా నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు సిమ్లా వెళ్ళిన ఆమె అస్వస్థతకు గురవ్వడంతో చికిత్స కోసం శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. ప్రియాంకా, సోనియా ఇరువురు రోడ్డు మార్గానా చండీగఢ్ నుంచి సిమ్లాకు 14 కిలోమీటర్ల దూరంలోని ఛారాబ్రా గ్రామానికి గురువారం వెళ్లారు. అక్కడ ఆమె అస్వస్థతకు గురయ్యారు. సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ(ఐజీఎంసీ)లో చికిత్సకు ఆమె నిరాకరించడంతో ఆమెను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు.

శారదా చిట్‌ఫండ్ స్కామ్ నిందితుడికి జ్యుడిషియల్ కస్టడీ

గువహతి : శారదా చిట్‌ఫండ్ స్కామ్ ప్రధాన నిందితుడు సుదీప్త సేన్, సహ నిందితుడు దేబ్జనీ ముఖర్జీకి ప్రత్యేక కోర్టు శుక్రవారం 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కోల్‌కతా జైలు నుంచి గువహతికి వారిని తీసుకు వచ్చి విచారణ జరిపిన తరువాత కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 2014లో వీరిపై కేసు నమోదయ్యింది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిందితులిద్దరిని కోర్టులో ప్రవేశపెట్టింది. సేన్‌పై ఇటువంటివే మరికొన్ని ఇతర కేసులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి 2013లో కాశ్మీర్‌లోని సోన్‌మార్గ్‌లో సేన్‌ను అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్, ఒడిషాతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి.

మూగ, చెవిటి వారి కోసం 'డిక్షనరీ'

- విడుదల చేసిన కేంద్ర మంత్రి గెహ్లాట్

న్యూఢిల్లీ : మూగ, చెవిటి వారికోసం తొలి భారతీయ పదకోశం (డిక్షినరీ) వచ్చేసింది. 3 వేల హిందీ, ఇంగ్లీష్ పదాలకు కేవలం సంజ్ఞలు, గుర్తులు, చిహ్నాల రూపంలో అర్థాల్ని ఈ పదకోశంలో తెలియజేశారు. దేశంలోనే మొట్టమొదటి 'భారతీయ భాషా చిహ్నా పదకోశం' పుస్తకాన్ని కేంద్ర మంత్రి థావర్‌చాంద్ గెహ్లాట్ శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దేశంలోని మూగ, చెవిటి వారికోసం, వారితో మిగతా సమాజానికి మధ్య ఏర్పడ్డ సమాచార అంతరాన్ని తొలగించటం కోసం 'భారతీయ భాషా చిహ్నా పదకోశం'ను అభివృద్ధి చేయాలన్నది తమ ప్రధాన లక్ష్యమని, అందులో భాగంగా తొలి పదకోశాన్ని విడుదలచేశామని అన్నారు.

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు

- పసికందు సహా ఐదుగురు మృతి
- 30 మందికి తీవ్ర గాయాలు

పాట్నా: బీహార్‌లో విషాదం చోటు చేసుకున్నది. పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన దుర్ఘటనలో ఆరుగురు చనిపోగా.. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నెల రోజుల పసికందు సహా ముగ్గురు చిన్నారులున్నారు. పోలీసులు వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని నలంద జిల్లా జలాల్‌పూర్ ప్రాంతంలో సర్ఫరాజ్ అనే వ్యక్తి అక్రమంగా బాణాసంచా ఫ్యాక్టరీ నిర్వహిస్తూ అక్కడే నివాసముంటున్నాడు. ఇదిలా ఉంటే ఆ ఫ్యాక్టరీలో గురువారం అర్ధరాత్రి ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చుట్టపక్కల ఇండ్లు కూడా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో సర్ఫరాజ్ ఇద్దరు కూతుళ్లు(ఒకరి వయస్సు నెల రోజులు), కొడుకు, సోదరి, మరో వ్యక్తి మృతి చెందారు.

ఎస్సీ,ఎస్టీలకు రక్షణ కల్పించే చట్టంపై..

సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆందోళన

కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలుచేయాలి : సీపీఐ(ఎం)

న్యూఢిల్లీ: ఎస్సీ,ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. తీర్పుపై వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. తమ తీర్పులో జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఆదర్శ్ గోయెల్‌తో కూడిన ధర్మాసనం..కులం పేరుతో దళితులపై జరుగుతున్న వేధింపులు, దాడులను,సామాజిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ముందస్తు బెయిల్‌ను నిరాకరించే నిబంధనలను తొలగించడం వల్ల ఈ చట్టం కింద నిందితులు అరెస్ట్ అయ్యే అవశాశం లేదని పొలిట్‌బ్యూరో తెలిపింది. ప్రాసిక్యూషన్‌కు ఉన్నతాధికారుల నుంచి అనుమతిని తప్పనిసరి చేస్తే ప్రభుత్వ అధికారులు విచారణ నుంచి తప్పించుకునేందుకు వీలు కల్పించినట్టేనని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. చట్టంలోని నిబంధనలకు నీరుగార్చకుండా కోర్టు ముందు అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు విఫలమయ్యారని పొలిట్‌బ్యూరో దుయ్యబట్టింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే నష్ట నివారణా చర్యలు చేపట్టకపోతే సామాజిక సమానత్వం, న్యాయాన్ని వ్యతిరేకించే శక్తులు దళితులపై మరింత హింసకు పాల్పడే అవకాశమున్నదని పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది.



సోషల్

పార్లమెంట్‌లో ప్రతిష్టంభన

అవిశ్వాస నోటీసుకు ఆరోసారి అనుమతి నిరాకరణ

- ఉభయసభలు మంగళవారానికి వాయిదా

నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో



పార్లమెంట్ ప్రతిష్టంభన వీడటం లేదు. విపక్షాల డిమాండ్లపై కేంద్రం మౌనం దాల్చడంతో ఉభయసభలు మరోసారి వాయిదాలకే పరిమితమయ్యాయి. ప్రధానంగా రిజర్వేషన్ కోటా పెంపు, కావేరీ నదీ నిర్వహణ బోర్డుపై టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభను కుదిపేశారు. ఫలితంగా ఉభయసభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. రామనవమి సందర్భంగా సోమవారం పార్లమెంట్‌కు సెలవు ప్రకటించారు. ఇక ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్‌పై వైసీపీ, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆరో రోజూ అనుమతి నిరాకరించారు. సభ ఆర్డర్‌లో లేదని, తీర్మానాలను అనుమతించలేనని చెప్పారు.

ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే వివిధ డిమాండ్లపై టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన తరువాత అవిశ్వాస తీర్మానాల నోటీసులపై స్పీకర్ ప్రకటన చేశారు. వైవీ సుబ్బారెడ్డి, తోట నరసింహం అందించిన అవిశ్వాస నోటీసులు అందాయని తెలిపారు. అయితే విపక్ష ఎంపీల ఆందోళనలతో ఈ నోటీసులకు మద్దతుగా నిల్చున్న ఎంపీలను లెక్కించడం సాధ్యపడటం లేదని తెలిపారు. కనీసం నోటీసులకు మద్దతిచ్చే ఎంపీలందరూ ఒకవైపుగా వస్తే లెక్కిస్తానని అన్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన తీవ్రతరం చేయడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు.

నిరవధిక వాయిదా గురించి అడుగుతున్నారు : చైర్మెన్ వెంకయ్యనాయుడు

మూడు వారాలుగా సభ సజావుగా సాగకపోవడంతో ఎందుకు నిరవధిక వాయిదా వేయడం లేదని శ్రేయాభిలాషులు, ప్రజలు తనను అడుగుతున్నారని చైర్మెన్ వెంకయ్యనాయుడు రాజ్యసభలో చెప్పారు. ఉదయం సభ ప్రారంభమైన తరువాత ఈ మేరకు ప్రకటన చేశారు. సభ వాయిదా వేయడం తన చేతిలో లేదని అన్నారు. కనీసం సోమవారానికైనా ఒక అవగాహనకు వచ్చి సభ సజావుగా జరిగేలా చూడాలని అధికార, ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. మరోవైపు ప్రత్యేక హోదాతో పాటు కావేరీ నదీ జలాల అంశంపై టీడీపీ, అన్నాడీఎంకే ఆందోళన చేపట్టడంతో చైర్మెన్ సభను 27వ తేదీకి వాయిదా వేశారు.

భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు పార్లమెంట్ శ్రద్ధాంజలి...

షహీద్ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల వర్ధంతి సందర్భంగా శుక్రవారం పార్లమెంట్ శ్రద్ధాంజలి ఘటించింది. విదేశీ పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేసేందుకు ఈ వీరులు చేసిన ప్రాణత్యాగాలను స్మరించుకున్నది. ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ శ్రద్ధాంజలి ఘటించారు. 'దేశాన్ని విదేశీపాలన బంధనాల నుంచి విముక్తి చేసేందుకు భగత్‌సింగ్, శివరాం హరి రాజ్‌గురు, సుఖేదేవ్ థాపర్‌లు 23 మార్చి 1931లో ప్రాణత్యాగం చేశారు' అని స్పీకర్ కొనియాడారు. 'ఈ అమరుల వీరత్వం, శౌర్యం, దేశభక్తి మనందరికీ ఎప్పుడూ ప్రేరణగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో షహీద్ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లతో పాటు స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం' అని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు కొద్దిసేపు మౌనం పాటించారు. రాజ్యసభలోనూ చైర్మెన్ వెంకయ్యనాయుడు నివాళులర్పించారు.

కాంగ్రెస్ అవిశ్వాస అస్త్రం

- బీజేపీకి మరిన్ని చిక్కులు
- మంగళవారం సభ ముందుకు వచ్చే అవకాశం



కేంద్రంలోని మోడీ సర్కారుపై ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస అస్త్రం సంధించింది. ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోంది. అయితే టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనలతో గత ఆరు రోజులుగా అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్వయంగా రంగంలోకి దిగింది. ఆ పార్టీ లోక్‌సభాపక్ష మల్లిఖార్జునఖర్గే శుక్రవారం లోక్‌సభా సెక్రెటరీ జనరల్‌కు అవిశ్వాస తీర్మాన నోటీసు అందించారు. మంగళవారం సభా జాబితాలో ఈ నోటీసు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభ కేంద్రంపై అవిశ్వాసం వ్యక్తం చేస్తున్నదని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే వైసీపీ, టీడీపీ అవిశ్వాస తీర్మానాలతో నైతికంగా దెబ్బతిన్న బీజేపీకి.. కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టిషాక్ తగిలినట్టయ్యింది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఐక్యం చేయడంలో ఆ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో 17 విపక్ష పార్టీలకు చెందిన నేతలకు విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అన్న సంకేతాన్ని దేశవ్యాప్తంగా పంపించడం, అదే సమయంలో ఏపీలో కోల్పోయిన పరపతిని తిరిగి రాబట్టుకోవడం లక్ష్యంగా అవిశ్వాస నోటీసు అందించినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అవిశ్వాస నోటీసుపై టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఏం వైఖరి తీసుకుంటాయో వేచిచూడాలి.

లోకాయుక్తను నియమించరెందుకు?

- 12 రాష్ట్రాలను వివరణ కోరిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలు లోకాయుక్తలను నియమించక పోవడంపై భారత సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. లోకాయుక్తను ఏర్పాటు చేయకపోవడానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని 12 రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు న్యాయమూర్తులు రంజన్ గోగోయ్, ఆర్ భానుమూర్తిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. దాంతో పాటు లోకాయుక్త అమలు తీరుపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఒడిషా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. లోకాయుక్తను పనితీరు సజావుగా జరిగేందుకు సరిపడా బడ్జెట్ కేటాయించాలని, సిబ్బంది, మౌలిక సదుపాయాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. లోకాయుక్తను ఏర్పాటు చేయని రాష్ట్రాల్లో మణిపూర్, మేఘాలయ, తమిళనాడు, బెంగాల్‌తో పాటు తెలంగాణ కూడా ఉన్నది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం-2013లోని 63 సెక్షన్ ప్రకారం.. ప్రతి రాష్ట్రంలో లోకాయుక్తను విధిగా నియమించాలి. ఈ చట్టం 2014 జనవరి 16న అమల్లోకొచ్చింది. అవినీతికి సంబంధించిన కేసులను లోకాయుక్త విచారిస్తుంది. ఢిల్లీకి చెందిన అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది.


పింఛన్ గందరగోళానికి తెరదించండి

కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: దేశంలో విశ్రాంత ఉద్యోగులకు పింఛన్ ఇచ్చే విషయమై ఏర్పడుతున్న గందరగోళానికి తెరదించాలంటూ మోడీ సర్కారుకు భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ సొమ్ముపై కేంద్రం వెల్లడిస్తున్న రకరకాల మార్గదర్శకాలతో లబ్దిదారులు ఇబ్బంది పడుతున్నారని న్యాయమూర్తులు మదన్ బి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది. పింఛన్ సొమ్మును ఎలా నిర్ణయించాలన్న దానిపై కేంద్రానికి స్పష్టత లేదని అభిప్రాయపడింది. పింఛన్ విషయంలో రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఓ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. పెన్షన్ సమస్యపై ఓ రైల్వే విశ్రాంత ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది.

రైతులకు రూ. 3, 4, 5, 10 చెక్కులు

- పంట బీమా పంపిణీ కింద అందించిన తమిళనాడు ప్రభుత్వం
- యోగి బాటలో పళని స్వామి



చెన్నై : భయంకరమైన కరువు పరిస్థితులను ఎదుర్కొన్న తమిళనాడు రైతులు గతేడాది దేశ రాజధాని ఢిల్లీలో 144 రోజులపాటు వినూత్న ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. వారి ఆందోళన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కనీస మద్దతు ధర కల్పించాలని, ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలుచేయాలని రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వారి ఆందోళన వివిధ రాష్ట్రాల్లో రైతుల ఉద్యమానికి బాట వేసింది. కాగా, ఇప్పుడు తమిళనాడు రైతులు మరో విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నారు. పంట బీమా పథకం కింద తమిళనాడు ప్రభుత్వం రైతులకు గత నెలలో చెక్కులు అందించింది. వాటిని చూసిన రైతులు అవాక్కయ్యారు. దిండిగల్, నగపట్టణం జిల్లాల్లోని రైతుకు రూ. 3 నుంచి మొదలుకొని రూ. 10 వరకూ మొత్తాలతో కూడిన చెక్కులను ఇచ్చారు. ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో శుక్రవారం ఈ అంశాన్ని లేవనెత్తడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పంట నష్టపరిహారం కింద ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా రాష్ట్ర రైతులకు ఎకరా వరికి రూ. 26 వేలు, పప్పుధాన్యాల పంటకు ఎకరాకు రూ. 12వేలు, చిరుధాన్యాలకు రూ. 20 వేలు చెల్లించాలి. దిండిగల్‌లో రైతులకు కేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ పంట నష్టపోయిన రైతులకు ఫిబ్రవరిలో ఈ చెక్కులను అందించింది. దీనిపై అసెంబ్లీలో మంత్రులు మాట్లాడుతూ పొరపాటు జరిగిందని.. దానిని సరిచేస్తామని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి దొరైకన్ను మాట్లాడుతూ త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. గతంలోనూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరులో రైతులకు రుణమాఫీ కింద రూ. 10ల మొత్తంతో చెక్కులను అందించింది. అంతేకాదు, 17 వేల మందికి పైగా రైతులకు రూ. .1,000ల రుణమాఫీ సర్టిఫికెట్లను అందించింది. దీనిపై యూపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నది.

పోరాటాలకు పదునుపెడదాం..

- తిరోగమన ఆర్థిక విధానాలు, మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం : సీఐటీయూ జనరల్ కౌన్సిల్‌లో తపన్‌సేన్ పిలుపు
- పతాకాన్ని ఆవిష్కరించిన అధ్యక్షులు కె. హేమలత


మాట్లాడుతున్న హేమలత

కోజికోడ్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల, కార్మికుల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయని, అనేక పోరాటాలతో కార్మికవర్గం సాధించుకున్న చట్టాలు, సామాజిక భద్రతా పథకాలను నిర్వీర్యం చేస్తున్నాయని, రాష్ట్రాల మధ్య ఐక్యత రాకుండా మత ప్రాతిపదికన సమస్యలను చర్చించేందుకు ప్రయత్నిస్తున్నదని, కాబట్టి ఆర్థిక విధానాలు, మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా దేశ కార్మికవర్గం పోరాటాలు చేయాలని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ పిలుపునిచ్చారు. సీఐటీయూ జనరల్ కౌన్సిల్ సమావేశాలు మార్చి 23 నుండి 26 వరకు కేరళ రాష్ట్రంలో కోజికోడ్‌లో మహమ్మద్ అమీన్ నగర్ (టాగూర్ ఆడిటోరియం)లో ప్రారంభమయ్యాయి. తొలుత సీఐటీయూ సంఘం జెండాను అధ్యక్షులు కె. హేమలత ఆవిష్కరించి, అధ్యకోపన్యాసం చేశారు. నూతన ఆర్థిక విధానాలను అమలు చేస్తున్న ప్రపంచ దేశాలలో ప్రజలు, కార్మికుల పరిస్థితులు, జరుగుతున్న పోరాటాలు, అనుభవాలు, మతవాదశక్తులు బలపడడంతో పాటు లాటిన్ అమెరికాలో వామపక్ష ప్రభుత్వాలు, సోషలిస్టు దేశాలు అనుభవాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రారంభసభ అనంతరం ప్రధాన కార్యదర్శి నివేదికను తపన్‌సేన్ ప్రవేశపెట్టారు. 2016 నవంబర్‌లో ఒరిస్సాలో జరిగిన 15వ అఖిల భారత మహాసభ, 2017 జూలైలో సిమ్లాలో జరిగిన వర్కింగ్ కమిటీ చేసిన నిర్ణయాలు, అనుభవాలు నివేదికను జనరల్ కౌన్సిల్ ముందుంచారు. గడిచిన కాలంలో మనం స్వతంత్ర కార్యాచరణ చేయడమే కాక ఐక్యపోరాటాలకు విశేష కృషి చేశామని, 2017 నవంబర్ 17న సీఐటీయూ విశేష కృషి చేసిందని అన్నారు. వెనువెంటనే జనవరి 17న స్కీమ్ వర్కర్స్ దేశవ్యాప్త సమ్మెను జయప్రదంగా జరిగిందన్నారు. ప్రభుత్వం, యాజమాన్యాల విధానాలకు వ్యతిరేకంగా అనేక రంగాలలో పోరాటాలు ముందుకొచ్చాయని అన్నారు. బ్యాంకింగ్, టెలికం, పోస్టల్, ఇన్సూరెన్స్ రంగాలలో ఉద్యోగులు, అధికారులు కూడా పోరాటాలలో కలిసి వచ్చారన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల సమస్య వచ్చినప్పుడు పోరాటం చేసే పద్ధతిని వదిలేసి, విధానాలను వెనక్కి నెట్టి, సంస్థ రక్షణ, సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలన్నారు. సీఐటీయూ కున్న సిద్ధాంతాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పైనుండి కింది స్థాయి కమిటీ వరకు రాజకీయ విద్యనందించేందుకు కృషి చేస్తున్నామని పి. రామ్మూర్తి మెమోరియల్ స్కూల్ త్వరలో తన పనిని ప్రారంభిస్తుందని అన్నారు.

1993లో సీఐటీయూ నిర్మాణంలో ఆమోదించుకున్న భువనేశ్వర్ డాక్యుమెంట్‌ను ప్రస్తుత కాల పరిస్థితులు, నిర్మాణ అవసరాలకు అనుగుణంగా మార్పులు, సీఐటీయూ బైలాస్‌లో అనేక సవరణలతో కూడి ప్రతిపాదనలను సమావేశంలో ప్రతిపాదించారు.

రెండు తీర్మానాలు ఆమోదం

త్రిపురలో లెఫ్ట్ ఓటమి చెంది, బీజేపీ అధికారంలోకి రాగానే ప్రజలపై దాడులు చేయడాన్ని, ఆఫీసులను ఆక్రమించుకోవడమే కాక, అనేక మందిని నిరాశ్రయుల్ని చేడాన్ని ఖండిస్తూ త్రిపుర ప్రజలకు సంఘీభావం తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని, ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్‌కు వ్యతిరేకంగా కేరళలో ఏప్రిల్ 2న జరగనున్న సమ్మెను బలపరుస్తూ మరో తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది.

పలు సంఘాల నేతల సంఘీభావం

ఇన్సూరెన్స్, బ్యాంక్, డిఫెన్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, తదితర సంఘాల నాయకులు తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ ప్రసంగించారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలమార్‌కు. కరీం అధ్యక్షపన్యాసం చేశారు.

ఈశాన్య రాష్ట్రాల్లో భయానక పరిస్థితి

- బీఏఏ, ఏఐకేఎస్ నేతల మండిపాటు

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను నిలిపివేయడం, ఆ ప్రాంతంలో కాషాయ ఉగ్రవాదం పెరిగిపోవడం పట్ల భూమి అధికార్ ఆందోళన్ (బీఏఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిపురలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత రాజకీయాల్లో, సమాజంలో కాషాయీకరణకు ప్రయత్నిస్తూ ప్రతిపక్షాలు, అసమ్మతి గొంతులపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని బీఏఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఓ ప్రణాళికగా సీపీఐ(ఎం) కార్యకర్తలు, సానుభూతి పరులపై దాడులకు పాల్పడుతూ, పార్టీ ఆఫీసులు, ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ భయానక వాతారణం సృష్టించారని బీఏఏ మండిపడింది. 1969 నుంచి ఈశాన్య రాష్ట్రాలకు అమలు చేస్తున్న ప్రత్యేక హోదాను తొలగించడం వల్ల ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి నెట్టబడిందని కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి నేత అఖిల్‌గొగోయ్ అన్నారు. హోదా నిలిపివేతతో కేంద్రం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు రావాల్సిన నిధులకు కోత పడిందని ఆయన గుర్తు చేశారు. హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర పథకాలకు అయ్యే ఖర్చులో 90శాతం కేంద్రమే భరించాలి. ఈ పథకాలకు మిగతా రాష్ట్రాలకైతే కేంద్రం 60శాతం మాత్రమే భరిస్తుందన్నది గమనార్హం. జీఎస్టీ అమలులోకి రావడంతో ఈ రాష్ట్రాలకు పన్నుల ఆదాయం కూడా లేకుండా పోయిందని గొగోయ్ అన్నారు. ప్రత్యేక హోదా కింద ఈశాన్య పరిశ్రమల పెట్టుబడుల ప్రోత్సాహక విధానం(ఎన్ఈఐఐపీపీ) అమలులో ఉండేదని, రాయితీలు, ప్రోత్సాహకాలు ఈ ప్రాంతంలో పరిశ్రమల వృద్ధికి ఊతమిచ్చేవని గొగోయ్ తెలిపారు. దానిస్థానంలో మధ్యకాలికంగా ఈశాన్య పారిశ్రామిక అభివృద్ధి పథకాన్ని(ఎన్ఈఐడీఎస్) అమలులోకి తెచ్చారని ఆయన గుర్తు చేశారు. దీంతో, కేంద్ర బడ్జెట్‌లో 8 ఈశాన్య రాష్ట్రాలకు 2020 వరకూ రూ.3000 కోట్లకే నిధుల్ని పరిమితం చేశారని ఆయన తెలిపారు. ఈప్రాంతంలో 32శాతంమంది సన్నకారు రైతులు, 28 శాతం భూమి లేని పేదలు ఉన్నారని ఆయన తెలిపారు. భూసంస్కరణలు అమలు చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆయన దుయ్యబట్టారు. ఈ ప్రాంత సామాజిక సామరస్యతకు విఘాతం కలిగించే ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడనున్నట్టు ఆయన తెలిపారు. అస్సాంలాంటి ఈశాన్య రాష్ట్రాలు ఒకప్పుడు ఎంతో సంపన్న ప్రాంతాలని భారత ఉపఖండం విభజన తర్వాత చికెన్ కారిడార్ పేరుతో నిర్లక్ష్యానికి గురై వెనకబడ్డాయని ఏఐకేఎస్ జాయింట్ సెక్రెటరీ, త్రిపుర ఎంపీ జితేంద్ర చౌదరి తెలిపారు. హిందూ దేశంగా మార్చాలన్న లక్ష్యంతో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశంలోని వైవిధ్య సంస్కృతి దాడులకు గురవుతోందని డాక్టర్ సునీలమ్ అన్నారు. విభజించి పాలించు సూత్రాన్ని బీజేపీ అనుసరిస్తున్నదని సునీలమ్ దుయ్యబట్టారు. ఏఐకేఎస్ నేత మొల్లా మాట్లాడుతూ బీఏఏను 14 రాష్ట్రాల్లో ఏర్పాటు చేశామని, రాష్ట్ర కమిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించి రైతుల సమస్యలపై సంఘటిత పోరాటాలు నిర్వహించడంపై దృష్టి సారించనున్నట్టు ఆయన తెలిపారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించని సంస్థల లైసెన్సు రద్దు

- భారతీయ ప్రమాణముల బ్యూరో

హైదరాబాద్: ఐఎస్ఐ నాణ్యతా ప్రమాణాలు పాటించని సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని భారత ప్రమాణముల బ్యూరో (బీఐఎస్) ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఘటకేసర్‌లో.. నకిలీ బీఐఎస్ లైసెన్సు కలిగి ప్యాకెజ్ డ్రింకింగ్ వాటర్ పేరుతో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తోన్న శివగంగ మినరల్ వాటర్ ప్లాంట్‌పై బీఐఎస్ అధికారులు సోదాలు నిర్వహించారు. 'ఫోస్టర్స్' బ్రాండ్ పేరుతో ఆ సంస్థ నిర్వహిస్తోన్న కల్తీ నీటి వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఐఎస్ సూచించింది. మార్కెట్లో లభ్యమయ్యే వాటర్ బాటిల్‌ల స్టోరేజీ విధానం, అమ్మకాలు, వాటి నాణ్యత విషయంలో అవగాహన కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. కల్తీ నీరు తాగి వ్యాధుల బారిన పడొద్దని పేర్కొన్నారు. ఐఎస్ఐ మార్క్ లేక, బీఐఎస్ ప్రమాణాలు పాటించకుండా సంస్థలు అక్రమాలకు పాల్పడినట్టు ప్రజల దృష్టికి వస్తే ఈ కింది నెంబర్ల (27243339, 2249993/9996/9997/9998)కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పేర్కొన్నారు.

రైలు కింద పడి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య



నవతెలంగాణ-మధిర

డిగ్రీ విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా తునికిపాడు గ్రామానికి చెందిన బుర్రి ధనలక్ష్మి(21) మధిరలోని ఓ ప్రయివేటు కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. తండ్రి బుర్రి నర్సింహారావు ఇటీవల మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేస్తున్నాడు. గురువారం రాత్రి కూడా మద్యం తాగొచ్చి భార్యను, కుమార్తె ధనలక్ష్మిని తీవ్రంగా కొట్టాడు. దాంతో అదే రాత్రి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన ధనలక్ష్మి శుక్రవారం ఉదయం పరీక్ష రాసేందుకు వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చింది. ఖమ్మం నుంచి విజయవాడ వైపుకు పోతున్న పుష్‌పుల్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే హెడ్ కానిస్టేబుల్ బాలస్వామి తెలిపారు. విద్యార్థిని మృతి వార్త తెలుసుకున్న విద్యార్థులు, యాజమాన్యం ఘటనా స్థలానికి, ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు.

'సకల ఉద్యోగుల మహాసభను విజయవంతం చేయాలి'

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఈనెల 25న జరిగే సకల ఉద్యోగుల మహాసభను విజయవంతం చేయాలని టీఎన్‌జీఓ హైదరాబాద్ యూనియన్ నాయకులు భరత్‌భూషణ్, స్వామిగౌడ్, భరత్‌లు వాణిజ్యపన్నులశాఖ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.. ఆ రోజు సరూర్ నగర్ స్టేడియంలో మధ్యాహ్నం 3.00 గంటలకు జరిగే సభలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. టీఎన్‌జీఓ రాష్ట్ర నాయకులు రవీందర్‌రెడ్డి, రాజేందర్, ముజీబ్, ప్రభాకర్ తదితరులు పెద్దఎత్తున పాల్గొంటారని అన్నారు. 11వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, బదిలీలపై నిషేదం ఎత్తివేయాలని, ఉద్యోగుల విభజన సమస్యలు పరిష్కరించాలని, ఆర్డర్ టు సర్వ్ విధానాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి, ఖాళీలను భర్తీచేయాలనే డిమాండ్లతో సభ నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.

'కాంట్రాక్టు అధ్యాపకులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలి'

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులకు డిగ్రీ అధ్యాపకులుగా పదోన్నతులు కల్పించడంతో ఆయా స్థానాల్లో పనిచేసే డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకులు 15 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని ప్రభుత్వ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (జీసీఎల్‌ఏ) తెలిపింది. ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు జీసీఎల్ఏ అధ్యక్షుడు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, ప్రచార కార్యదర్శి జబీఉల్లా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వారు ఉద్యోగాలు కోల్పోయి ఏడాది అయిపోయిందని తెలిపారు. దీంతో ఆర్థిక నష్టపోయి, కుటుంబ పోషణ భారంగా మారిందని పేర్కొన్నారు. వారిని ఇప్పుడు ఖాళీలు ఏర్పడ్డ స్థానాల్లో తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టు అధ్యాపకులకు జీతాలు పెంచినా సంతోషం లేదని తెలిపారు. ఎప్పుడు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందోనన్న అభద్రతాభావంలో ఉన్నారని పేర్కొన్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు.

ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం

- కాంగ్రెస్ అభ్యర్థికి 10 ఓట్లే
- ఓటు వేయని రేవంత్‌రెడ్డి
- మురిగిన దొంతి ఓటు



హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. రాష్ట్రంలో జరిగిన మూడు రాజ్యసభ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకున్నది. టీఆర్ఎస్ అభ్యర్థులు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదయ్య, బండ ప్రకాశ్ ముదిరాజ్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఓడిపోయారు. ఆయనకు 10 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఫిరాయించిన ఎమ్మెల్యేలు గాకుండా, కాంగ్రెస్‌పార్టీకి 12 ఓట్లు ఉన్నా, వాటిని తమ అభ్యర్థికి పోల్ చేయించుకోలేకపోయిందన్న విమర్శలు మూటగట్టుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థులు బండ ప్రకాశ్‌కు 33 ఓట్లు, బడుగుల లింగయ్య యాదవ్‌కు 32ఓట్లు, జోగినపల్లి సంతోష్ కుమార్‌కు 32 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 108 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌పార్టీకి మద్దతు పలికిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఓటు మురిగిపోయింది. ఏజెంట్‌కు చూపించి మాధవరెడ్డి ఓటు వేశారు. ఆయన ఓటుపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో నిబంధనల ప్రకారం ఆయన ఓటును ఎన్నికల అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. టీడీపీ, సీపీఐ(ఎం), బీజేపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, సున్నం రాజయ్య, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, రాజాసింగ్, రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం రద్దు కావడంతో వారికి ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.

టీఆర్ఎస్‌పార్టీ తరపున ఎన్నిలక ఏజెంట్లుగా రమేశ్‌రెడ్డి, శ్రవణ్‌రెడ్డి, రాజేష్, గట్టు రామచంద్రారావు, కాంగ్రెస్‌పార్టీ నుంచి మల్లు రవి, సీతక్క రేగా కాంతారావు, కోదండరెడ్డి వ్యవహరించారు. శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి మూడు బస్సుల ద్వారా టీఆర్ఎస్‌పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు. మొదట మంత్రి ఈటల రాజేందర్ ఓటు హక్కును వినియోగించుకోగా, చివరిలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఓటు వేశారు. అసెంబ్లీ సమావేశాల లంచ్ బ్రేక్‌లో స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ దేవేందర్‌రెడ్డి ఓటు వేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మొత్తం ఎమ్మెల్యే సంఖ్య 119 కాగా, అందులో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 117కు తగ్గింది. టీడీపీ, సీపీఐ(ఎం), బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించగా, కాంగ్రెస్‌పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డి మాత్రం ఓటు వేయలేదు. 108 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ లెక్కన చూస్తే ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలుపొందటానికి 27 ఓట్లు కావాలి. అయితే తమకున్న బలంతోనే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందినట్టు అయింది. ఎంఐఎం మద్దతు పలకడంతో టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఒకరికి 33, మిగిలిన ఇద్దరికి 32 ఓట్లు పడ్డాయి. ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులు తమకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. గెలిచిన అభ్యర్థులకు తన చాంబర్‌లో స్పీకర్ స్వీట్లు తినిపించారు. ఆ తర్వాత ర్యాలీగా తెలంగాణభవన్‌కు చేరుకున్నారు.

భగత్‌సింగ్ పోరాట స్ఫూర్తితో ముందుకు..

బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి సభలో వక్తలు



నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్

షహీద్ భగత్‌సింగ్ పోరాటస్ఫూర్తితో బీఎల్ఎఫ్ ముందుకు పోతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 87వ వర్ధంతిసభను ఆ ఫ్రంట్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎల్ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ...సమస్యల పరిష్కారానికి సోషలిజమే ఏకైక మార్గమని చెప్పిన వ్యక్తి భగత్‌సింగ్ అని అన్నారు. ఆయన హిందుత్వవాదీ, జాతీయవాది అంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. భగత్‌సింగ్ అడుగుజాడల్లో బీఎల్ఎఫ్ నడుస్తుందని తెలిపారు. బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... భగత్‌సింగ్ చూపిన దారిలో బహుజన రాజ్యస్థాపనకు కృషి చేద్దామని అన్నారు. ఆయన మరణం చివరి గడియల్లోనూ లెనిన్‌రాసిన 'రాజ్యం-విప్లవం' చదివారని గుర్తుచేశారు. ప్రస్తుత మున్న అనుకూల పరిస్థితుల్లోనూ భగత్‌సింగ్ స్ఫూర్తితో అనుకున్న లక్ష్యసాధనకు ముందుకు పోదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోటరమేశ్, బీఎల్ఎఫ్ నాయకులు గుజ్జ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బీఎల్ ఎఫ్ నాయకులు, కార్యకర్తలు భగత్‌సింగ్ చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

'పది' ప్రశ్నపత్రాలు లీక్

- ఏడుగురిపై కేసు, ఆరుగురి అరెస్ట్
- ప్రధాన నిందితుడి కోసం గాలింపు



నవతెలంగాణ-ఖానాపూర్ రూరల్

పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వరుసగా రోజూ ఏదో ఒక చోట జరుగుతూనే ఉంది. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయులే ప్రశ్నపత్రాలను వాట్సప్ ద్వారా లీక్ చేస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. జగిత్యాలలో గురువారం పేపర్‌ను లీక్ చేసి సమాధానాలు రాసి పంపుతుండగా ఉపాధ్యాయులను పట్టుకుని 10మందిపై కేసు నమోదు చేసిన విషయం విదితమే. తాజాగా శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో సైన్స్ పేపర్-1 వాట్సప్ ద్వారా లీకైంది. ఇందుకు బాధ్యులైన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిందితులను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టి సీఐ ఆకుల అశోక్ వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి రమణ ప్రశాంత్ కుమార్తె స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షాకేంద్రంలో పదో తరగతి పరీక్ష రాస్తోంది. ప్రశాంత్ తన మిత్రుడైన లక్ష్మణచాంద జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేసే మన్మథ్‌రెడ్డిని సాయం కోరాడు. దాంతో అతను వాట్సప్ ద్వారా సైన్స్ పేపర్-1 ప్రశ్నపత్రాన్ని మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్‌ను సమీపంలోని ప్రయివేటు పాఠశాలలో పనిచేసే గంగాధర్‌కు ఫార్వడ్ చేసి అక్కడ జవాబులు తయారు చేయించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయగా ప్రశ్నపత్రంతో పాటు రెండు సెల్‌ఫోన్‌లు, రెండు గైడ్స్‌లు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన మన్మథ్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. అరెస్టయిన వారిలో వ్యాపారి రమణప్రశాంత్‌తోపాటు ప్రయివేటు పాఠశాల సిబ్బంది గంగాధర్, రవికుమార్, సాయన్న, శ్రీనివాస్, రాజేందర్ ఉన్నారు. సమావేశంలో ఎస్ఐ వినయ్‌కుమార్, డీఈఓ ప్రణీత, ఎంఈఓ రాంచందర్, ఏఎస్ఐ మోహినొద్దీన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

బాధ్యులను వెంటనే సస్పెండ్ చేస్తాం: డీఈఓ టామ్నే ప్రణీత

ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యుడైన ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేస్తాం. ప్రస్తుతం మన్మథ్‌రెడ్డి సెలవులో ఉన్నాడు. ఆయనకు సహకరించిన వారిని విచారిస్తున్నాం. బాధ్యులను గుర్తించి శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం.

కేటాయించిన బడ్జెట్ సవరించాలి



- మత్స్యశాఖకు రూ.3 వేల కోట్లు కేటాయించాలి : రౌండ్‌టేబుల్లో వక్తలు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖకు కేటాయించిన బడ్జెట్‌ను సవరించాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల కోసం బడ్జెట్‌లో రూ. 3వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. చేప పిల్లల పంపిణీ టెండర్ల ద్వారా కాకుండా సొసైటీల ద్వారా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. డబ్బులు కూడా సొసైటీ ఖాతాల్లో జమ చేసినట్టయితే నాణ్యమైన చేప పిల్లలను, ఎప్పుడు, ఎక్కడ, ఎలా కొనుగోలు చేసుకోవాలో అప్పుడు కొనుక్కుంటారని తెలిపారు. మత్స్య మిత్ర మహిళా గ్రూపులకు రూ. 10 లక్షల చొప్పున అందజేయాలని కోరారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో చేపల మార్కెట్‌లు ఏర్పాటు చేసేందుకు రూ. 500 కోట్లు కేటాయించాలని కోరారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ సందిరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బడ్జెట్‌ను సవరించి, తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాలైనా మత్స్యకారుల సంక్షేమం కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టలేదన్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న చేప పిల్లలు చనిపోతున్నాయని, బతికినవి అరకిలోకు మించి ఎదగడం లేదన్నారు. సంఘం గౌరవాధ్యక్షులు పాతకాల సత్యనారాయణ మాట్లాడుతూ మత్స్య మిత్ర పథకానికి నిధులు కేటాయించకుండా మత్స్య మహిళలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీసీ సబ్‌ప్లాన్ సాధన కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఎంవి రమణ, ఎం. మోహన్, కె. లలిత, ఎం. విజయ, సిహెచ్. సత్యవతి, జి. సత్యనారాయణ, ఎం. జగదీష్, పి. నాగమణి, ఎం. వీణ, ఎన్. అరుణ, ఎం. అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

'తెలంగాణ రాష్ట్రం- ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా'పై రేపు సెమినార్

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

సీపీఐ (ఎం) అఖిల భారత మహాసభల సందర్భంగా 'తెలంగాణ రాష్ట్రం- ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా' అనే అంశంపై ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి సెమినార్‌ను నిర్వహించనున్నారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షత వహిస్తారు. శాసనమండలి మాజీ సభ్యులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్, నవతెలంగాణ సంపాదకులు ఎస్.వీరయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, టీ మాస్ ఫోరం చైర్మెన్ కంచ ఐలయ్య, తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర చైర్మెన్ ప్రొఫెసర్ తిరుమలి, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజారెడ్డి, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈసం నారాయణ, శాతావాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, కోవా నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మజహర్ హుస్సేన్ తదితరులు సెమినార్‌లో పాల్గొంటారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక విధానాలు, పట్టణీకరణ, సామాజిక న్యాయం, యువత, మహిళలు తదితరాంశాల సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రత్యామ్నాయ నమూనాను ఈ సందర్భంగా వారు వివరిస్తారు. ఈ సెమినార్‌లో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ (ఎం) ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

బీజేపీ నేతల అరెస్ట్

- చలో అసెంబ్లీ ఉద్రిక్తం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

రాష్ట్రంలోని రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన చలో అసెంబ్లీ ఆందోళనా కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతల్ని అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్, బీజేఎల్‌పీ నేత జి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్ రాంచంద్రరావుతో సహా కిసాన్‌మోర్చా నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి చలో అసెంబ్లీకి బయల్దేరిన వీరిని పోలీసులు అక్కడే అరెస్టు చేశారు. ఇటీవల బీజేవైఎమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమం కూడా ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ట్రాఫిక్ రాకపోకల్ని నియంత్రించి వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్టులు చేశారు. అదే సమయంలో అసెంబ్లీ వద్ద కూడా భారీగా పోలీసుల్ని మోహరించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని అన్నారు. అరెస్టులతో తమ ఉద్యమాలను అడ్డుకోలేరని చెప్పారు. రైతు రుణమాఫీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులపై వడ్డీల భారాన్ని మోపిందని, అది చెల్లిస్తేతప్ప కొత్త రుణాలు ఇవ్వబోమని బ్యాంకర్లు తేల్చి చెప్తున్నారని అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌బీమా పథకం క్రింద ఒక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేదని, కేంద్రం ఇచ్చిన నిధుల్ని దారిమళ్లించారని ఆరోపించారు.

దారిదోపిడీ ముఠా అరెస్ట్

నవతెలంగాణ-కంఠేశ్వర్

వాహనాలను ఆపి దారిదోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు తెలిపారు. ఆరుగురు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా దారిదోపిడీలు చేస్తున్నారు. డిచ్‌పల్లి నుంచి జక్రాన్‌పల్లికి వెళ్లే దారిలో రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వాహనాలను ఆపి బెదిరించి దోచుకుంటున్నారు. ఈనెల 20న మహమ్మద్ నజీర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు. డిచ్‌పల్లి సీఐ రామాంజనేయులు, ఎస్ఐ సురేష్ కుమార్, పోలీసు సిబ్బంది ఈనెల 22న పక్కా సమాచారం మేరకు పుప్పాలపల్లె ఎక్స్‌రోడ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వైపుగా వెళ్తున్న ఇన్నోవాను ఆపి పత్రాలను పరిశీలించారు. అవి లేకపోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిజామాబాద్‌లోని మిఠాయిపుర బోధన్ రోడ్డుకు చెందిన మహమ్మద్ అబ్దుల్ అహద్ సైఫ్, హైమత్‌పుర కాలనీకి చెందిన షేక్ సోహెల్, ఖిల్లా చౌరస్తాకి చెందిన ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మరో ముగ్గురు గ్రూపుగా ఏర్పడి దారిదోపిడీలు చేస్తున్నట్టు వారు అంగీకరించారు. ఫిబ్రవరి, మార్చిలో ఆరు దారిదోపిడీలు చేసినట్టు ఒప్పుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, 48 గంటల్లో వారినీ అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. కేసును ఛేదించిన డిచ్‌పల్లి సీఐ రామాంజనేయులు, ఎస్ఐ సురేష్‌కుమార్, కానిస్టేబుళ్లు కిరణ్‌గౌడ్, మురళీ, రాజేశ్వర్‌ను సీపీ అభినందించారు.

ఆ ఏడుగురు విప్ ధిక్కరించారు : ఉత్తమ్

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్


రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి బలరాంనాయక్‌కే ఓటు వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. అందులో ఏడుగురు ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించారని, వారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామ న్నారు. శుక్రవారం రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం అసెంబ్లీ ఆవరణలో తనను కలిసి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాజ్యసభ ఎన్నికల్లో నీచమైన రాజకీయాలు చేశారన్నారు. శాసనసభలో టీఆర్ఎస్ 63 మంది ఎమ్మెల్యే సంఖ్య బలం ఉంటే ఇద్దరు అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల ఓట్ల కోసం మూడో అభ్యర్థిని నిలబెట్టారని విమర్శించారు. అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాలేయాదయ్య, రెడ్యానాయక్. భాస్కర్ రావు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కోరం కనకయ్య, విఠల్ రెడ్డి, పువ్వాడ అజ య్ కుమార్ విప్‌ను ధిక్కరించి ఓట్లేశారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

ఆపరేషన్ ద్రవిడ

సంపాదకీయం

"ఆపరేషన్ ద్రవిడ.." ప్రస్తుత భారత రాజకీయాలకు తీవ్ర ప్రమాద సంకేతాలనందిస్తున్న వార్త. దక్షిణాదిని జయించేందుకు ఓ జాతీయ పార్టీ పన్నుతున్న పన్నాగమే ఈ "ఆపరేషన్ ద్రవిడ" అంటూ బీజేపీ మాజీ నేత, ప్రస్తుత ఏపీ ప్రత్యేక హోదా సాధన ఉద్యమ నాయకుడు, సినీనటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. నిన్నటి వరకూ ఎదురే లేదనుకున్న నరేంద్రమోడీకి ఎదురుగాలి మొదలైంది. ఒకవైపు ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతుండగా మరోవైపు మిత్ర పక్షాలతో దూరమూ, వైరమూ కూడా పెరుగుతున్నాయి. వరుస ఉప ఎన్నికల ఫలితాలతో పాటు, సంఖ్యా బలం ఉండి కూడా పార్లమెంట్‌లో అవిశ్వాసాన్ని ఎదుర్కోలేక పలాయనం చిత్తగిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికలను గెలవడం అధికార పక్షానికి సవాలుగా మారుతున్నది. బీజేపీ ప్రధానంగా ఉత్తర భారతంలోనే బలమైన పునాదులు కలిగి ఉన్నది. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ ఉత్తరాదిలోనే ఉండటం గమనార్హం. వాటి ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, అసహన, విద్వేషపూరిత రాజకీయాలతో పాటు, సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత రాబోయే ఎన్నికల్లో బీజేపీని గణనీయంగా ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలను పసిగట్టిన కాషాయదళం ఆ నష్టాన్ని దక్షిణాదిలో పాగా వేయడం ద్వారా పూడ్చుకోవాలని పావులు కదుపుతున్న సంగతి బహిరంగ రహస్యమే... ఇందుకోసం దక్షిణాదిలోని ప్రతి రాష్ట్రానికి ఓ ప్రత్యేక పన్నాగాన్ని రచిస్తున్నట్టు కథనాలు వెలువడుతున్న నేపథ్యంలోనే శివాజీ ఈ "ఆపరేషన్ ద్రవిడ" వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

ఓట్లను, సీట్లను, ప్రజలను, నేతలను కొనుగోలు చేసే కంపెనీలుగా రూపాంతరం చెందుతున్నాయా అనిపించక మానదు. ఇది భారత రాజకీయ వ్యవస్థకూ, ప్రజాస్వామ్య స్ఫూర్తికే ప్రమాదం. ఇందుకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టటం ద్వారానే దీనినెదుర్కోవాలి.



ద్రవిడ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ నిర్వీర్యం చేసి, మింగేసి తాము నిలదొక్కుకోవడమే ఈ "ఆపరేషన్ ద్రవిడ" లక్ష్యమని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా ఏపీ, తెలంగాణ కోసం "ఆపరేషన్ గరుడ", కర్ణాటకలో "ఆపరేషన్ కుమార", తమిళనాడు, కేరళకు కలిపి "ఆపరేషన్ రావణ" పేరుతో ఈ మిషన్ అమలు జరగబోతున్నట్టు ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. నాకుండే ఇబ్బందుల రీత్యా నేను ఆ పార్టీ పేరు గానీ, వ్యక్తుల పేర్లు గానీ వెల్లడించలేననీ, నేను ప్రస్తావించకపోయినా విషయం అందరికీ అర్థమయిపోతుందనీ ఆయన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలను బట్టి బీజేపీనుద్దేశించేనని తెలిసిపోతున్నది. ఈ వ్యాఖ్యల వెనుక నిజా నిజాల మాటెలా ఉన్నా, ఇటీవలి బీజేపీ రాజకీయ వ్యూహాలను చూస్తూ మాత్రం వీటిని తేలిగ్గా తీసిపారేయలేం. వీటికి తోడు శివాజీ మొన్నటి వరకూ బీజేపీలోనే కొనసాగిన వ్యక్తి కావడం, ప్రత్యేకించి తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, ఆంధ్రప్రదేశ్‌ను మరో త్రిపురను చేస్తాం అంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

త్రిపురలో ఏం జరిగింది..? వామపక్షేతర పార్టీలనన్నిటినీ మింగేసి బీజేపీ అధికారంలోకొచ్చింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల బోర్డులు తొలగించి బీజేపీ తన బోర్డును తగిలించేసింది. ఇందుకు పదవులు, పైసలు ఎరవేయడమే గాక సామ దాన భేద దండోపాయాలన్నిటినీ ప్రయోగించింది. సర్పంచ్ స్థాయి నేతల నుండి ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి నేతల వరకూ అందరినీ గుండు గుత్తగా లోబరుచుకుంది. గత కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులే బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. దానికి తోడు డబ్బులు, రాజకీయ కుట్రలతో మొత్తానికి 1.54 శాతం ఓటింగ్ మాత్రమే ఉన్న బీజేపీ, అసలు సంస్థాగత నిర్మాణమే లేని బీజేపీ త్రిపురలో ఏకంగా అధికార పార్టీగా అవతరించింది. ఇప్పుడు ఇదే ప్రయోగాన్ని దక్షిణాదిలో ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి కొంచెం అటూ ఇటూగా అమలు చేయ చూస్తోందా..!? ప్రలోభాలతో పాటు ప్రత్యర్థి పార్టీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, అన్ని వైపుల నుండి వారిని చక్రబంధంలో ఇరికించి లొంగదీసుకుని తమలో కలిపేసుకోవడం, లేదా ఆ పార్టీలను నిర్వీర్యం చేయడమే ఈ "ఆపరేషన్ ద్రవిడ" వెనుకున్న వ్యూహమా..!? ఇదే నిజమైతే భారత ప్రజాస్వామ్యానికి ఇంతకంటే ప్రమాదమేముంటుంది..!?

చివరికి రాజకీయాల్లో ప్రజల పాత్రకు ఆస్కారమే లేకుండా పోతుండటం ఆందోళన కలిగించే అంశం. ప్రజలు, ప్రజల అవసరాలు, వారి మనోభావాలకు ఏమాత్రం సంబంధం లేని విషయాలుగా రాజకీయాలు మారిపోతుండటం విచారకరం. విధానాలకతీతంగా, అధికారమే పరమావధిగా బీజేపీ పథకరచనలూ, పన్నాగాలూ చూస్తుంటే, రాజకీయాలను ఫక్తు వ్యాపారమయం చేసేస్తారా, రాజకీయ పార్టీలు ఓట్లను, సీట్లను, ప్రజలను, నేతలను కొనుగోలు చేసే కంపెనీలుగా రూపాంతరం చెందుతున్నాయా అనిపించక మానదు. ఇది భారత రాజకీయ వ్యవస్థకూ, ప్రజాస్వామ్య స్ఫూర్తికే ప్రమాదం. ఇందుకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టటం ద్వారానే దీనినెదుర్కోవాలి.

ప్రజావాణి

అటవీ సంపదను రక్షిద్దాం...

ప్రకృతిలో సరైన సమతూకం ఉండాలంటే ఒక దేశ వైశాల్యంలో 23 శాతం అడవి ఉండాలి. ప్రస్తుతం భారతదేశ వైశాల్యంలో అటవీ విస్తీర్ణం సుమారు 21 శాతం మాత్రమే ఉన్నట్టు సెంట్రల్ చీఫ్ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ఇటీవల ప్రకటించింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉప గ్రహం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం భారతదేశం ప్రతీ ఏటా 13,101 చ.కి.మీ. భూమిని కోల్పోతున్నది. నేడు మన దేశంలో సుమారు ఆరుకోట్ల 49 లక్షల హెక్టార్ల భూమి అటవీ ప్రాంతం కింద ఉన్నట్టు అంచనా. ప్రపంచ జనాభాలో 17శాతం భారతదేశంలో ఉండగా ప్రపంచ అడవుల్లో కేవలం ఒక్కశాతాన్ని మాత్రమే కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకు సుమారు 20 లక్షల హెక్టార్ల అడవులు నాశమవుతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజులలో పర్యావరణం పూర్తిగా నాశనమై ఘోర విపత్తులు సంభవించే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు. మానవుడు తన అవసరాల కోసం విచక్షణారహితంగా అడవులను నరికేస్తున్నాడు. అడవులు నశించడం వల్ల వన్యప్రాణుల సంఖ్య తగ్గుతుంది. కొంతమంది స్మగ్లర్లు అటవీశాఖ అధికారుల అండదండలతో విలువైన చెట్లను నరుకుతూ కర్రను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అడవులను కాపాడుకోకపోతే వాతావరణ కాలుష్యం పెరిగి అనేక వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. ప్రతీ ఒక్కరు చెట్లను పెంచుదాం- వాటిని కాపాడుకుందాం అనే నినాదం పాటించాలి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, అడవులను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం" లాంటి నినాదాలను విశ్వవ్యాప్తం చేద్దాం.

కె. సతీష్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా

నగరానికి వచ్చే సూచికలు

హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు తమ పనులపై హైదరాబాద్‌కు రోజూ చాలా మంది వెళ్తూ ఉంటారు. ఏ మార్గం గుండా నగరంలోకి వెళితే సులువుగా ఉంటుందో.. తెలిపే సూచిక బోర్డులు అసలు లేవు. ఈ సూచిక బోర్డులు లేని కారణంగా సామాన్య ప్రజలు బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ నగరాన్ని సుందరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఇంకా చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. నగరంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారం ఎక్కువగా కనిపిస్తోంది. నగరంలో పలుచోట్ల గుంతలు గుంతలుగా ఉన్నాయి. ఇంకా పలు చోట్ల రోడ్లు వేస్తుండటం వల్ల ట్రాఫిక్ రద్దీ ఎక్కడికక్కడ పెరిగిపోతున్నది. హైదరాబాద్‌కు వచ్చే ప్రజలు ఎక్కువగా వెళ్ళే ప్రాంతాలకు సిటీబస్సులు ఎక్కువగా నడపాలి. మహానగరానికి వచ్చిన ఏ సామాన్య మానవుడు యిబ్బందికి గురికాకూడదు. జూపార్క్ లాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి రవాణా సౌకర్యాన్ని బాగా మెరుగు పరచాలి. హైదరాబాద్ మహానగరం ప్రపంచం గర్వించ దగ్గ ప్రదేశం. ఇక్కడకు వచ్చిన సామాన్య ప్రజలు బస చెయ్యడానికి సత్రములు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మహానగరం అభివృద్ధి అయితే సర్వత్రా హర్షించదగ్గ విషయం అవుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.

షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్.

చారిత్రాత్మకం.. మహారాష్ట్ర రైతుల లాంగ్‌మార్చ్



పోతినేని సుదర్శన్

ఎక్కడైనా, ఎప్పుడైనా ఆకలి చెలరేగి కేక పెట్టిందంటే అక్కడ సిరిసంపదలన్నీ బందీ అని అనుమానించు.. అంటారు సింధూరం కవితా మాలికలో ఉన్నం వెంకటేశ్వర్లు-ఉషలు. ఇది మార్క్స్ పెట్టుబడిని కవితా రూపంలో తీసుకొచ్చే ప్రయత్నంలో తొలి మాట.

దీన్ని రుజువుచేస్తూ లక్షల కోట్ల టర్నోవర్ చేసే సంపన్నుల మదుపుల స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ, బిఎస్ఇ) కలిగిన ముంబయి నగరానికి మా అప్పులు మాఫీ చేయండి, మా భూమిని కాజేయకండి, మాకు గిట్టుబాటు ధర ఇవ్వండి అంటూ రైతన్నల ఆకలి కేకల యాత్ర సాగింది. హక్కుల రక్షణ కోసం నడిచిందీ దండయాత్ర. ఇది అన్నదాతల దండయాత్ర. శ్రీశ్రీ చెప్పినట్టు కదంతొక్కుతూ, పదం పాడుతూ, హృదయాంతరాళం గర్జిస్తూ సాగిందీ యాత్ర. దీని పేరే లాంగ్‌మార్చ్.

లాంగ్‌మార్చ్ ప్రధాన డిమాండ్స్

1) రుణమాఫీ అమలు చేయాలి.
2) ఆదివాసీలకు అటవీ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలి.
3) స్వామినాథన్ కమిషన్ సిఫార్సులని అమలు చేయాలి. కనీస మద్దతు ధర ప్రకటించాలి.
4) అకాల వర్షాలు, పింక్ బాల్‌వార్మ్ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి.
5) సూపర్ హైవేలు, బుల్లెట్ రైళ్ళ పేరుతో బలవంతంగా పంట భూముల్ని లాక్కోవడాన్ని ఆపాలి.
6) నాసిక్, థానే, పాల్ఘడ్ ప్రాంతాలను కలుపుతూ ప్రతిపాదించిన నదుల అనుసంధానం ప్రాజెక్ట్ కారణంగా ఆదివాసీ గ్రామాలు నష్టపోతాయి. రూట్‌మ్యాప్ మార్చాలి.
7) విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయాలి

ఎందుకు చేశారీ లాంగ్‌మార్చ్?

మహారాష్ట్రలోని నాసిక్ చుట్టు ప్రక్కల గల 4 జిల్లాల పరిధిలో వ్యవసాయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ ప్రాంతంతో పాటు మొత్తం మహారాష్ట్రలో గత 20ఏండ్లలో 65వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది 2,414 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే రోజుకు సరాసరి 9 మంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అకాల వర్షాలు కురిసి ఉన్న కొద్ది పంట నాశనమైంది. 19 జిల్లాల్లో రబీ పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. మరాట్వాడా, అమరావతి, నాగపూర్, యవత్మల్, నాసిక్ ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది మహారాష్ట్రలో 84 శాతం పత్తి సాగు చేశారు. ఇంత పెద్ద ఎత్తున సాగుచేసిన పత్తి పంటకు పింక్ బాల్ వార్మ్ వ్యాధి సోకి పంట పెద్దఎత్తున నష్టపోయింది. రైతులు ప్రయివేటు అప్పులు తెచ్చి సాగు చేయడంతో తీవ్రంగా నష్టపోయారు. పంట దిగుబడి 37శాతం పడిపోయింది. దీంతో 2017-18లో మహారాష్ట్రలో వ్యవసాయ వృద్ధిరేటు 8.3 నెగెటివ్‌గా నమోదైంది. దీనికితోడు లాల్యా - ఖుర్కట్ లాంటి వ్యాధుల వల్ల పశువులు మరణించాయి. జంతు సంరక్షణ కేంద్రాలు, పశు వైద్యశాలలు అధ్వానంగా ఉన్నాయి.

కొంతకాలంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని మహారాష్ట్ర రైతాంగం వివిధ రూపాల్లో ఆందోళన చేస్తోంది. ముఖ్యంగా పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నారు. ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50శాతాన్ని కలిపి ఇవ్వాలన్నది డిమాండ్. అయితే ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వ్యయం ఆధారంగా మాత్రమే కనీస మద్దతు ధర నిర్ణయించడానికి పూనుకుంటున్నది. ఉత్పత్తి వ్యయాన్ని నిర్ణయించడానికి స్వామినాథన్ కమిషన్ 3 పద్ధతులను ప్రతిపాదించింది. (1)ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల వ్యయం, (2) కుటుంబసభ్యుల శ్రమ. (3) ఇతర వ్యవసాయ సంబంధిత ఖర్చులు. ఈ 3 రకాల ఖర్చుల మొత్తాన్ని కలిపి ఉత్పత్తి వ్యయంగా నిర్ణయించాలని స్వామినాథన్ సూచించారు. కానీ ప్రభుత్వాలు మొదటి అంశం ప్రాతిపదికగా మాత్రమే ఉత్పత్తి వ్యయాన్ని నిర్ణయిస్తున్నారు.

రైతాంగ ఆందోళనకు మరొక కారణం రుణమాఫీ. వ్యవసాయ సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వం రైతుల అప్పులను మాఫీ చేస్తానని ప్రకటించింది. రూ.34 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ప్రకటించింది. 89లక్షల మందికి ఈ మాఫీ వర్తిస్తుందని హామీ ఇచ్చింది. రుణమాఫీ ప్రకటించి 6 నెలలయినా 10శాతం రైతులకు మాత్రమే అమలైంది. ఈ ఏడాది బడ్జెట్‌లో 13,289 కోట్లు మాత్రమే కేటాయించారు. అలాగే ఈ రుణమాఫీ కౌలు రైతులకు వర్తించలేదు. పోడు రైతులకూ వర్తించలేదు. ఈ రైతులు పెద్దమొత్తాల్లో ప్రయివేటు అప్పులు తెచ్చి వ్యవసాయం చేయడంతో రుణమాఫీ వారికి ఊరట ఇవ్వలేకపోయింది. 2017కి నాబార్డ్, మహారాష్ట్ర లింక్ క్రెడిట్ ప్రణాళికలో 53శాతం రుణం ముంబయి, నాగపూర్ తదితర పట్టణ ప్రాంతాలకు కేటాయించారు. గత 20ఏండ్లలో వ్యవసాయ కుటుంబాలు రెట్టింపు అయినా, రుణాల శాతం తగ్గిపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు.

మహారాష్ట్రలో ప్రతిఏడూ రైతులకు నకిలీ విత్తన సమస్య ఎదురవుతోంది. ప్రభుత్వం మాత్రం కరువును, రోగాలను తట్టుకునే విత్తనాలపై దృష్టి పెట్టలేదు. ఆర్ఎస్ఎస్ తన కుహనా దేశభక్తిని విత్తనాభివృద్ధికి కూడా ఆపాదిస్తోంది. హైబ్రిడ్ రకం విత్తనాలపై వ్యతిరేకత ప్రదర్శిస్తోంది.

ఈ ఆందోళనకు మరో ముఖ్య కారణం అటవీ భూమి హక్కుల బదలాయింపు. నాసిక్ ప్రాంతంలోని గిరిజన భూములు అటవీశాఖ పరిధిలో ఉన్నాయి. గిరిజనులు సాగుచేస్తున్న భూములపై యాజమాన్య హక్కు లేదు. సామాజిక భూహక్కులను వ్యక్తిగత హక్కులుగా మార్చాలని, హక్కు పత్రాలు తమకు అప్పగించాలని రైతులు కోరుతున్నారు. దీనికి సంబంధించి పన్నెండేండ్ల కిందట కేంద్రం అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది. కానీ ఇప్పటి వరకూ ఈ చట్టం అమలు కాలేదు. దీంతో నాసిక్ ప్రాంతంలోని గిరిజన రైతులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత తెలియజేస్తున్నారు. లాంగ్‌మార్చ్‌లో ఎక్కువ మంది గిరిజన రైతులే.

నాసిక్, థానే, పాల్ఘడ్ ప్రాంతాలను కలుపుతూ



ప్రభుత్వం ప్రతిపాదించిన నదుల అనుసంధానం ప్రాజెక్టు కారణంగా పెద్ద ఎత్తున ఆదివాసీ గ్రామాలు నష్టపోతున్నాయి. గిరిజనులు ఈ ప్రాజెక్టు రూటు మ్యాప్ మార్చాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అలాగే ముంబయి-నాగపూర్ సూపర్‌ఫాస్ట్ హైవే నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ కూడా రైతాంగ నిరసనకు కారణం. నాసిక్, థానే జిల్లాల్లో గిరిజనులు పెద్ద ఎత్తున నివసిస్తున్నారు. నాసిక్‌లో 25.61శాతం, థానేలో 13.9శాతం గిరిజనులు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు గిరిజనుల మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చాయి.

ఓ పక్క ప్రకృతీ రెండోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం. ఈ నేపథ్యంలో రైతాంగం లాంగ్‌మార్చ్‌కి పిలుపునిచ్చింది. తమ ఎజెండాను ప్రపంచానికి వినిపించడానికి ఎర్రజెండా చేతబట్టి పాదయాత్ర చేసింది..

గత ఉద్యమాల నేపథ్యం

నాసిక్ ప్రాంతాల్లో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, పెద్ద ఎత్తున నష్టపోయిన రైతాంగ పరిస్థితులు లాంగ్‌మార్చ్ కార్యక్రమానికి భూమిక. దీనికి ముందు రైతాంగ సమస్యలను పరిష్కరించాలని 2017లో 11 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరిగింది. అయితే ఈ ఆందోళనా కార్యక్రమం జిల్లాలకు మాత్రమే పరిమితం కావడంతో రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వాన్నీ కదిలించలేకపోయింది. దీంతో రైతాంగ సమస్యలను పరిష్కరించాలని లాంగ్‌మార్చ్ నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్‌సభ ఫిబ్రవరి 21న ప్రకటించింది. లాంగ్‌మార్చ్ విజయవంతం కోసం 2 నెలల పాటు కిసాన్‌సభ, సీపీఐ(ఎం) కార్యకర్తలు, నాయకులు గ్రామాలకు వెళ్ళారు. చిన్న చిన్న గ్రూపు మీటింగులు పెట్టారు. రైతుల్ని చైతన్యవంతం చేశారు. ఆత్మహత్యలు పరిష్కారం చూపవని, పోరాటమే మార్గమని బోధించారు. రైతులను, ప్రజలను ఒప్పించారు. నమ్మకాన్ని కలిగించారు. మార్చ్ 5వ తేదీ సాయంకాలం నాసిక్‌లో లాంగ్‌మార్చ్ 30వేలమంది రైతులతో ప్రారంభమైంది.

ఈ యాత్ర నూతన ఆర్థిక విధానాల ప్రారంభానికి ముందు 1966లో జరిగిన ఐర్లాండ్ రైతుల జైత్రయాత్రలాగా, 1988లో భూమి కోసం బ్రెజిల్ రాజధానికి సాగిన రైతు పాదయాత్రలాగా ముందుకు సాగింది. ముంబయి-ఆగ్రా జాతీయ రహదారి మీదుగా 180 కి.మీ.లు, ముంబయి ముట్టడి లక్ష్యంగా, ప్రపంచం ముందు తమ గోడు వినిపించాలనే తపనతో యాత్ర నడిచింది.

పౌర సమాజ స్పందన

లాంగ్‌మార్చ్ థానేకి చేరగానే ఎన్‌జీఓ. సంస్థలు, స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్ కమిటీలు నడిచొస్తున్న లాంగ్‌మార్చ్‌కి సాయపడాలని ముందుకొచ్చాయి. కిసాన్ సభ, రైతులు డబ్బుల రూపంలో ఇచ్చిన విరాళాలను తిరస్కరించారు. కేవలం నడవడానికి అవసరమయ్యే శక్తిని కూడదీసుకోవడానికి ఆహారాన్ని, నీటిని మాత్రమే స్వీకరిస్తామని ప్రకటించారు. నగరానికి చేరుకునే సమయంలో ముంబయిప్రజలు యావత్తు లాంగ్‌మార్చ్‌ని అక్కున చేర్చుకున్నారు. బిస్కెట్లు, పండ్లు, రొట్టెలు, నీటిని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. డాక్టర్లు ముందుకు వచ్చారు. కాళ్ళు పగిలిన వారికి కట్లు కట్టారు. సిక్కు కమ్యూనిటీ 3 గురుద్వారాల ద్వారా చెప్పులు అందజేశారు. ముంబయిలోని డబ్బావాలాల అసోసియేషన్ తమ "రోటీ బ్యాంక్" నుంచి రైతులకు రొట్టెలను పంచారు.

లభించిన పరిష్కారం - సాధించిన విజయం

యావద్దేశ నైతిక మద్దతు పొందిన ఈ యాత్రకు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామి శివసేనతోపాటు, ప్రతిపక్ష పార్టీలు ఎన్‌సీపీ, ఎంఎన్ఎస్, ఆప్, కాంగ్రెస్ మద్దతు కూడా లభించడంతో ప్రభుత్వం కదలాల్సి వచ్చింది. ఆరుగురితో కూడిన మంత్రుల కమిటీ చర్చలు జరిపి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని రాతపూర్వక హామీ ఇచ్చింది. చర్చల్లో పాల్గొన్న కిసాన్‌సభ ప్రతినిధులు సమస్యలను సత్వరమే పరిష్కరించకపోతే తిరిగి ఆందోళన చేపడతామనీ చారిత్రాత్మక లాంగ్‌మార్చ్‌కి విరామం ప్రకటించారు. ■

కేసీఆర్ రాజకీయం మోడీకి విజయమా!

సహస్ర

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మారిపోయారా? మారుతున్నారా? మారుతారని భావించవచ్చా? బీజేపీపై, నరేంద్రమోడీపై, కేంద్ర ప్రభుత్వంపై ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు, విసుర్లు.. నిజమేనా? రాజకీయమా! కేసీఆర్ నూరుపాళ్లు రాజకీయ వేత్తమాత్రమే. ఉద్యమనాయకుడిగా తెలంగాణ ప్రజలలో ఆరాధనా భావం ఉంటే వుండవచ్చు. ఇటీవల కేంద్ర విధానాలను విమర్శించటం, కేంద్ర నియంతృత్వ పెత్తనాన్ని నిలదీసినట్టుగా మాట్లాడటం.. కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ఇటీవల మాటల్లో రాజకీయం స్వప్రయోజనం వెదకాలి తప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తి వెదకటం వట్టి దండుగ. మూడవ ఫ్రంట్, ప్రత్యామ్నాయం మాటలు కేసీఆర్ నోట రావటం ఆశ్చర్యమే... కాకి నోట కోకిల పాటలా ఉంది. ఆయన తెల్సి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో కానీ.. కేసీఆర్ తృతీయఫ్రంట్ రాజకీయం.. ఆచరణలో పెడితే.. కొంత బలంగానో, బలహీనంగానో నిలదొక్కుకున్నా.. ఒకటి నిజం. కేసీఆర్ తృతీయఫ్రంట్ బీజేపీ గెలుపునకు దోహదం చేస్తుంది. ఇది ఇప్పటి పరిస్థితి.

ఒకవేళ కేసీఆర్ తృతీయ ఫ్రంట్ నిర్మించినా.. ముఖాముఖి పోటీ లేక ఓట్లు చీలినా బీజేపీకి విజయం లభిస్తుందా అనుమానమే! ఎందుకంటే.. దేశం మొత్తం మీద నరేంద్రమోడీ వ్యతిరేక గాలి ఉంది. ఇందుకు పెద్ద అంచనా అవసరం లేదు. ప్రజలు నరేంద్రమోడీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వ్యతిరేకత ముందు రాజకీయ ఎత్తులు.. జిత్తులు పనిచేయకపోవచ్చు. ప్రజలు రాజకీయాల గూర్చి, ఎత్తుల గూర్చి ఆలోచించరు. డైరెక్టుగా తమకు కలిగే నష్టం కనుల ముందు ఉండగా.. వ్యతిరేకత నిలువెల్లా ఉండగా.. పొలిటికల్ మెస్మరిజానికి లొంగుతారా? ఈ విషయం కేసీఆర్‌కు తెలియదనుకోను. నరేంద్రమోడీ పట్ల ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకత.. తెలంగాణ ప్రజలలో ఉన్న వ్యతిరేకత తెలియదనుకోను. ఆయన అంచనాకు అందలేదని భావించలేం, దేశ ప్రజలు నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఉన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్, మోడీ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని భావిస్తోంది. దేశంలోని బీజేపీ వ్యతిరేకశక్తులు 2019 ఎన్నికలలో నరేంద్రమోడీ ప్రధాని కాకూడదని భావిస్తున్నాయి. రాజకీయ వ్యతిరేక శక్తులే కాకుండా, ప్రజాస్వామ్యవాదులు బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదని భావిస్తున్నాయి. బీజేపీ ప్రథమ శత్రువుగా భావిస్తున్న రాజకీయ శక్తులు దేశంలోని వివిధ రాష్ట్రాలలో బలంగా ఉన్నాయి. బీజేపీని ఓడించటం, వీరి ప్రాథమిక లక్ష్యం. వీరికి తెలుసు నరేంద్రమోడీ - అమిత్‌షా ద్వయం రాజకీయ చతురత, గెలుపు కొరకు ఏమైనా చేయగలరు. అయితే భారత ప్రజల మనసులు గెల్చుకోవటం చాలా కష్టం.. భారత ప్రజల మనసు పెద్ద నోట్ల రద్దు, జీయస్‌టీతో చీకటిగా మారిపోయింది. మోడీ ద్వయం దీపాలు వెలిగించలేదు. వెలగవు.

ఈ విషయాలన్నీ కేసీఆర్ అంచనాకు లేదనుకోలేం.. అయితే తెలంగాణలో తనకు ప్రధాన శత్రువు కాంగ్రెస్. దేశంలో బీజేపీ బలహీనపడటం వలన కాంగ్రెస్ బలపడే అవకాశముంది. కాంగ్రెస్ బలపడితే.. 2019 ఎన్నికలలో గెలుపు.. ఓటమిల సంగతేమో కానీ.. తమ రాజకీయ పెత్తనానికి గండిపడే అవకాశముంది. కేసీఆర్ రాజకీయ దృష్టితో ఆలోచించినప్పుడు తనకు జాతీయస్థాయిలో కాంగ్రెస్ ఓడిపోవటం అవసరం. కాంగ్రెస్ గెలువకూడదంటే.. ఓట్లు చీలాలి. ఓట్లు చీలాలంటే తృతీయ ఫ్రంట్ అవసరం... కేసీఆర్ ఎత్తు ఇది. అందుకే కేసీఆర్‌కు అకస్మాత్తుగా ప్రజాస్వామ్యం మీద ప్రేమ పుట్టుకొచ్చింది. కేంద్ర పెత్తనం మీద ద్వేషం పుట్టుకొచ్చింది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి.. రాష్ట్రాల అధికారాలు గుర్తుకొచ్చాయి. ఫెడరల్ వ్యవస్థ గుర్తుకొచ్చింది. ఒకరకంగా ప్రధాని మోడీ నియంతృత్వాన్ని సవాల్ చేసే విధంగా మాట్లాడసాగారు. అంతా బాగానే ఉంది కానీ.. నాలుగేండ్లు తెలంగాణలో ఆయన పరిపాలన చూసిన తర్వాత ఆయన మాటలు ఎవరు నమ్ముతారు..? నాలుగేండ్లుగా కనిపించని కేంద్ర పెత్తనం, మోడీ నియంతృత్వం ఇప్పుడే కనిపించిందా? కేంద్రం పెత్తనం మీద, రాష్ట్రాల అధికారాలు ధ్వంసం చేస్తున్న తీరు మీద కేసీఆర్ ఆగ్రహం స్వాగతించాల్సిందే... ఈ విషయంలో ఆయన మాట్లాడుతున్నవన్నీ నిజాలే... ఆయనంటున్న తృతీయ ఫ్రంట్ భారత రాజకీయాలలో అవసరమే.. ఈ విషయంలో కేసీఆర్ మాటలు ఆణిముత్యాలే! ఎవరు నమ్మగలరు? ఎవరైనా నమ్మగలరా?

కేసీఆర్ మాటలమీద నమ్మకం ఉంటే.. ఆయన పనితీరు మీద విశ్వాసముంటే.. తృతీయ ఫ్రంట్‌కు ఇప్పటికే ఒక రూపం వచ్చేది. ఆయన మాట్లాడిన తీరును నిజాయితీ, అంకిత భావం గల రాజకీయ జాతీయ నాయకుడు ఎవరైనా మాట్లాడితే.. తక్షణం తృతీయ ఫ్రంట్ ఏర్పడుతుంది. కాంగ్రెస్ బీజేపీలు ఏకాకులుగా మిగితావన్నీ తృతీయ ఫ్రంట్‌గా ఏర్పడేవి. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు దేశానికి అనర్థం కలిగించేవే 70ఏండ్ల స్వాతంత్ర్యంలో ఈ రెండు పార్టీలే దేశాన్ని బలహీనం చేసాయి. రాజకీయ వ్యవస్థ నైతికత దెబ్బతీసాయి. అవినీతి, ఆర్థిక అంతరాలకు కులమత బేధాలలో అగ్రవర్ణ పెత్తనానికి, కార్పొరేట్ సామ్రాజ్య ఆధిపత్య దోపిడీకి ఈ రెండు పార్టీలే కారణమని చిన్న పిల్లవాడు కూడా చెప్పగలడు.

❛ పాలకపక్షం అనుసరిస్తున్న వైఖరి మూలంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందాల్సిన అభివృద్ధి నిధులు అందటం లేదు. తెలుగు ప్రజలు రాజకీయ శాపగ్రస్తులు... రెండు తెలుగు ప్రభుత్వాలు ప్రారంభం నుండి కాంగ్రెస్‌ను, బీజేపీని సమాన దూరంలో వుంచి.. స్వతంత్రంగా, తలవంచకుండా ధీమాగా పరిపాలిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ❜



రెండు తెలుగు రాష్ట్రాలు రాజకీయంగా యిబ్బంది నెదుర్కొంటున్నాయి. అది తప్పనిసరి పరిణామం. కేసీఆర్, చంద్రబాబునాయుడు ఇద్దరూ రాజకీయ చతురులే. ఇద్దరూ రాజకీయ చదరంగంలోపావులు ఎటు కదపాలో నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నారు. ఇద్దరికీ కాంగ్రెస్ ప్రధాన శత్రువే. ఈ బలహీనత నరేంద్రమోడీకి, అరుణ్‌జైట్లీకి బాగా తెలుసు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల డిమాండ్స్ ఏవీ పట్టించుకోవటం లేదు. పాలకపక్షం అనుసరిస్తున్న వైఖరి మూలంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందాల్సిన అభివృద్ధి నిధులు అందటం లేదు. తెలుగు ప్రజలు రాజకీయ శాపగ్రస్తులు... రెండు తెలుగు ప్రభుత్వాలు ప్రారంభం నుండి కాంగ్రెస్‌ను, బీజేపీని సమాన దూరంలో వుంచి.. స్వతంత్రంగా, తలవంచకుండా ధీమాగా పరిపాలిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటి దాకా ఈ నాలుగేండ్లు బీజేపీకి దగ్గరగా ఉండి, నరేంద్రమోడీ జిందాబాద్ అని ఎన్నికలు రాగానే.. "బీజేపీకి దూరం" అంటూ 'బీజేపీ మాకు శత్రువు' అంటే ఎలా ఉంటుంది? బీజేపీ నాయకులు ఈ నాటకాన్ని రక్తిగా చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏదో విధంగా కాలు మోపటానికి ముఖ్యమంత్రులే అవకాశమిస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. దొడ్డిదారిన వస్తారా? డైరెక్ట్‌గా వస్తారా? వేచిచూడాల్సిందే!

ఇద్దరు ముఖ్యమంత్రులకు జాతీయ స్థాయిలో దారి కనిపించటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులు. చంద్రబాబుకు జగన్ ప్రధాన ప్రత్యర్థి. చంద్రబాబు చెయ్యి యిస్తే జగన్ చెయ్యి అందుకోవాలని బీజేపీకున్నట్టుంది. తెలంగాణలో బీజేపీలో కేసీఆర్ సైద్ధాంతికంగా, రాజకీయంగా సన్నిహితంగా ఉండలేరు... ఇదీపరిస్థితి. ఈ పరిస్థితికి ప్రధాన మైన మరో కారణముంది. రాజీయ స్థాయిలో బీజేపీకి, రాష్ట్రాల స్థాయిలో టీడీపీ, టీఆర్ఎస్‌లకు తాము గెలుస్తామనే నమ్మకం లేదు. ప్రజలేం చేస్తారో భయంగానే ఉంది. ఆ భయం నుండే ఈ శత్రుత్వాలు అపనమ్మకాలు.. అవిశ్వాసాలు...

రాష్ట్రంలో కేసీఆర్‌కు ప్రధాన శత్రువు కాంగ్రెస్. సామాజిక ఆధిపత్యపోరులో కాంగ్రెస్ ప్రధాన శత్రువుగా కేసీఆర్‌కు కనిపించినా.. నిజానికి సైద్ధాంతిక రాజకీయంగా బీజేపీ ప్రధాన శత్రువు అయినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. ఇటీవల కేసీఆర్ నరేంద్రమోడీ వ్యతిరేక మాటలు, మూడవ ఫ్రంట్ ముచ్చట్లు మైనారిటీలకు రిజర్వేషన్లు బీజేపీ తెలంగాణలో నిలబడటానికి చోటిచ్చాయి.

కేసీఆర్ అంటున్న మూడవ ఫ్రంట్ 'మిథ్య' మాత్రమే. ఆచరణలో సాధ్యం కాదు. కేసీఆర్‌కు కానీ, చంద్రబాబుకు కానీ జాతీయ స్థాయిలో అంత సీన్ లేదు. ముచ్చట్లు బాగానే ఉంటాయి. కాదు ఈ ఇద్దరి గూర్చి ప్రాంతీయ పార్టీలకు బాగా తెలుసు. వీరిని భుజంపై ఎత్తుకుంటే మెడలు విరుగ్గొడుతారు. ఒకవేళ కేసీర్ తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీజేపీకే లాభం కలిగించగలదు. ఈ విషయం కేసీఆర్‌కు తెలియదనుకోను. ఆయనకు అందని విషయం ఇంకొకటి ఉంది. తెలంగాణలో బీజేపీ ప్రవేశించే పరిస్థితులు కేసీఆర్ కల్పిస్తే.. ఓట్లు చీలి కాంగ్రెస్‌కు లాభం కాగలదు. తన గోతిని తాను తవ్వుకున్నట్టే..! కేసీఆర్ తృతీయ ఫ్రంట్ రాజకీయం ప్రజల కోసం కాదు. ప్రజల స్వేచ్ఛ సుఖం కోసం కాదు. వ్యక్తిగత అధికారం స్వార్థం. ఒకరినొకరు బ్లాక్‌మెయిల్ చేసుకుంటున్న రాజకీయాలివి. ■

ట్యూడర్ సామ్రాజ్యానికి చివరిరాణి

WOMEN of the day



ఎలిజబెత్-1
(7 సెప్టెంబర్, 1533 - 24మార్చి, 1603)

ఇంగ్లాండ్ రాచరికంలో ఎందరో మహారాజులు, మహారాణులు ఉన్నా వారిలో కొంతమంది కీర్తి ప్రపంచమంతా వ్యాపించింది. అలాంటి వారిలో ఎలిజబెత్ -! 1 ఒకరు. అనేక నాటకీయ పరిణామాలు జరిగిన తర్వాత 25ఏండ్ల వయసులో ఆమె ఇంగ్లాండ్ రాణిగా పట్టాభిషేకం జరిగింది. 1558వ సంవత్సరం నుంచి మరణించే వరకు మహారాణిగా ఉన్నారు. ఆమెను గ్లోరియాన, ఒరియాన, గుడ్ క్వీన్ గా పిలిచేవారు. ఆనాటి ట్యూడర్ సామ్రాజ్యానికి ఆమె ఆఖరి రాణి.

ఇంగ్లాండ్ మహారాజు ఎనిమిదో హెన్రీ కి బిడ్డగా జన్మించటంతో ఆమె పుట్టుకతోనే ఆ దేశానికి యువరాణి అయింది. అయితే ఆమె తల్లి అన్నే బోలిన్ హెన్రీకి రెండో భార్య. ఎలిజబెత్ పుట్టిన రెండున్నర ఏండ్ల తర్వాత అన్నేను ఉరితీశారు. ఎలిజబెత్‌ను ఎలిజబెత్ చట్ట విరుద్ధమైన సంతానంగా ప్రకటించారు. హెన్రీ చనిపోయిన తర్వాత ఎడ్వర్డ్ VI ఎలిజబెత్‌కు వారసత్వం ఇవ్వకుండా తన భార్య లేడీ జెన్ గ్రేకు కిరీటాన్ని అందజేశాడు. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు జరిగిన తర్వాత 1558 లో ఎలిజబెత్ మహారాణిగా పట్టాభిషేకం జరిగింది. ప్రజలకు మంచి చేయాలన్న ఎన్నో పథకాలతో, ఆలోచనలతో ఎలిజబెత్ రాజ్యపాలన చేసింది. ఆమె పాలన చేసిన కాలాన్ని స్వర్ణయుగంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. ఆమె పరిపాలనలో నిర్మించిన ప్రొటెస్టంట్ చర్చినే నేడు ఇంగ్లాండు చర్చిగా పిలుస్తున్నారు.

విదేశీవ్యవహారాల్లో ఎంతో చాకచక్యంగా వ్యవహరించేవారిని ఎలిజబెత్‌కు మంచి పేరుంది. తన తండ్రి, అన్నల పాలన కన్నా ఎలిజబెత్ పాలనలో ప్రజలు సంతోషంగా జీవించేలా ఎంతో కీలకమైన మార్పులు తీసుకువచ్చారు. అందుకే ఆమె పాలన చేసిన 44 ఏండ్ల కాలాన్ని ఎలిజబెత్ శకంగా పిలుస్తారు. ❄



సంధ్యకు, సురేష్‌కు పెండ్లయి పదమూడేండ్లు. ఇన్నేండ్ల కాపురంలో భర్త ప్రేమ ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు. ఇద్దరి మధ్య ఎప్పుడూ కీచులాటలే. గొడవ జరిగినప్పుడు వారం పదిరోజులు సంధ్యతో మాట్లాడడు. ఆ నిశ్శబ్దాన్ని ఆమె భరించలేకపోయేది. మరో మాట మాట్లాడితే "నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా కట్టబెట్టారు, నేను ఇంతే ఉంటా, ఉంటే ఉండూ లేకపోతే పో" అంటూ కఠినంగా మాట్లాడతాడు.

అతనితో నా వల్ల కాదు

ఐద్వా అదాలత్
సెల్: 9490098024

పిల్లల కోసం సంధ్య మౌనంగా భరించేది. అయితే అతని ప్రవర్తన రోజురోజుకు మితిమీరిపోతున్నది. ఆఫీస్‌లో తనతో పాటు పని చేసే ఓ అమ్మాయితో గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి వరకు ఉండి వస్తాడు. ఈ విషయం గురించి సంధ్య ఆరా తీస్తే "నన్ను అనుమానిస్తున్నావు" అంటూ ఆమె ముఖం కూడా చూడడు.

ఎప్పుడైనా సంధ్య అలా పుట్టింటికి వెళ్ళగానే అలా ఆఫీస్‌లో అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటాడు. ఓసారి వారిద్దరిని సంధ్య కండ్లారా చూసింది. పెద్ద గొడవ జరిగింది. అప్పటి నుంచి సురేష్ ఒక్కడే వేరే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. సంధ్య, పిల్లలు ఉంటున్న ఇంటికి అద్దె కట్టేవాడు కాదు. ఎంత బతిమలాడినా ఇంటికి రాడు. ఒకవైపు ఇంటి ఓనర్ అద్దె కోసం ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే ఇల్లు ఖాళీచేయమంటూ బెదిరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంధ్య తన పిల్లలను తీసుకొని న్యాయం చేయమంటూ ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.

సంధ్య సమస్యంతా విన్న సభ్యులు సురేష్‌కు లెటర్ పంపారు. అయితే సభ్యులు రమ్మన్న రోజు సురేష్ రాలేదు. సభ్యులు అతనికి ఫోన్ చేశారు. తర్వాతి వారం స్నేహితుడిని తీసుకొచ్చి "మేడమ్ ఆమె నన్ను అనవసరంగా అనుమానిస్తున్నది. నలుగురిలో నా పరువు తీస్తున్నది. నాకు ఎవరితోనూ సంబంధం లేదు. ఎవరిపైనన్నా కోపం వస్తే వాళ్ళతో నేను చాలా రోజుల వరకు మాట్లాడను. అలాగే సంధ్యతో కూడా ఉండేవాడిని. కానీ ఆమె నన్ను ఘోరంగా అనుమానించింది. ఇక తనతో కలిసి ఎలా బతకాలి. అందుకే వెళ్ళిపోయాను.

పైగా ఓసారి పంచాయితీ కూడా పెట్టింది. దానికి మా అమ్మానాన్నలు కూడా వచ్చారు. పంచాయితీలో పెద్దలు మమ్మల్ని మా ఊరు వెళ్ళి ఉండమన్నారు. మేమందరం కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. వెళ్ళేరోజు తనకు ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్లో చూపించుకొస్తానని వెళ్ళింది. ఎంతకీ తిరిగి రాలేదు. నేను ఫోన్ చేస్తే స్విచ్చాఫ్. ఆమె కోసం ఎదురుచూసి చూసి చివరికి మా అమ్మ వాళ్ళు ఊరువెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె అంటేనే విరక్తి పుట్టింది. ఇక ఆమెతో కలిసి ఉండాలని లేదు" అన్నాడు.

"నువ్వు ఇలా మాట్లాడటం కరెక్టు కాదు. సమస్య వస్తే మాట్లాడుకొని పరిష్కరించు కోవాలి. నువ్వేమో అసలు మాట్లాడనని చెబుతున్నావు. ఒకే ఇంట్లో ఉంటూ ఇలా మౌనంగా ఉంటే ఎదుటి వారికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో నీకు అర్థం కావట్లేదు. ఆమె అనుమానిస్తుందంటే నీవైపు నుంచి ఏమైనా పొరపాటు ఉందేమో ఆలోచించుకో. ప్రతి దానికీ ఆమెనే తప్పుపడుతున్నావు. ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి ఎక్కడో దూరంగా ఉంటున్నావు. వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. పైగా ఇంటికి అద్దె కూడా కట్టడంలేదు. కనీసం మీరు మీ పిల్లల గురించైనా ఆలోచించాలి. మీ ప్రవర్తన మార్చుకోవాలి" అని సభ్యులు చెప్పారు.

"ఐతే ఆమెను ఊరికి వెళ్ళి మా అమ్మా నాన్నలతో కలిసి ఉండమనండి. నా మనసు మారినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా" అన్నాడు. అప్పుడు సభ్యులు "నీ మనసు ఎప్పుడు మారుతుందో చెప్పగలవా" అన్నారు. "ఏమో చెప్పలేను, సంవత్సరం పట్టొచ్చు, ఆరునెలలు పట్టొచ్చు. ఆమె మారిందని మా అమ్మవాళ్ళు చెబితే అప్పుడు తెచ్చుకుంటా" అని మొండిగా సమాధానం చెప్పాడు.

"భర్తలేకుండా భార్య అక్కడ ఎందుకు ఉంటుంది. నువ్వు మాట్లాడేది కరెక్టు కాదు. అయినా నువ్వు చాలా మొండిగా చేస్తున్నావు. మా ముందే ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నావంటే, ఇక ఇంట్లో నీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఊహించగలం. అయినా అక్కడికి వెళ్లాలో, లేదో నిర్ణయించుకోవల్సింది సంధ్య. ఆమెను అడిగి తన అభిప్రాయం కూడా తీసుకుంటాం. మీరు కాసేపు బయట కూర్చోండి" అని సభ్యులు సురేష్‌ను బయటకు పంపారు.

సంధ్యను పిలిచి జరిగిందంతా చెప్పారు. "నేను అక్కడికి అస్సలు వెళ్ళను. మా అత్తమామలు నన్ను హింసిస్తారు. పంచాయితీ అప్పుడు మాతో రెండు రోజులే ఉంది. ఆ రెండు రోజుల్లోనే చిత్రహింసలు పెట్టింది. నన్ను నా భర్తతో మాట్లాడనిచ్చేది కాదు. గది దాటి బయటకు రానిచ్చేది కాదు. నేను ఒక్క మాట మాట్లాడితే పది బూతులు తిట్టేది. "నీ ముఖం నా కొడుక్కి చూపించకు. నిన్ను నా కొడుక్కు చేసుకున్న తర్వాత అంతా దరిద్రమే పట్టింది. నీ వల్లే మా కుటుంబం రోడ్డున పడింది" అంటూ నానా మాటాలు అనేది. ఇక నేను ఆయన లేకుండా అక్కడ ఉంటే ఇంకేమైనా ఉందా..? ఆయన వస్తేనే నేను కూడా అక్కడ ఉంటాను" అని సమాధానం చెప్పింది.

ఇద్దరినీ బాగా ఆలోచించుకొని రెండు వారాల తర్వాత మళ్ళీ రమ్మని చెప్పి పంపారు. మళ్లీ రెండు వారాల తర్వాత ఇద్దరూ వచ్చారు. ఎంత చెప్పినా సురేష్ మాత్రం సంధ్యను ఊర్లోనే ఉండమంటున్నాడు. ఆమె మాత్రం భర్త లేకుండా అక్కడ ఉండనంటుంది. సంధ్య చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉందని సభ్యులు అర్థం చేసుకున్నారు. అయితే సంధ్య ఇక్కడే ఉంటే ఇంటి అద్దె కట్టనని, పిల్లల ఖర్చులు చూసుకోనని తెగేసి చెప్పి సురేష్ వెళ్ళిపోయాడు.

సంధ్య మాత్రం "మేడమ్ అతను నాతో ఉన్నా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడడు. పోనీ ఆలాగే ఉందామంటే ఆయన మాత్రం సిటీలో ఉండి నన్నూ, పిల్లల్ని ఊర్లో ఉండమంటున్నాడు. నాకు ఇదేదీ ఇష్టం లేదు. ఎలాగైనా ఆయనతో నెలనెలా ఇంటి అద్దె కట్టించండి. మిగిలిన ఖర్చులకు నా పుట్టింటి వాళ్ళు సహకరిస్తారు" అన్నది.

"చూడు సంధ్య... నీ భర్త కావాలనే నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి నువ్వు ముందు నీ భర్తకు ఊర్లో ఉన్న ఆస్తి వివరాల గురించి తెలుసుకో. తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి అతనిపై కేసు పెట్టు. పిల్లల ఖర్చులకు, నీ ఖర్చులకు నష్టపరిహారం ఇవ్వాలని నిలదీద్దాం. దీనికి మేం కూడా నీకు సహాయం చేస్తాం. మరో విషయం ఏమిటంటే నువ్వు పూర్తిగా నీ పుట్టింటి వాళ్ళపై ఆధారపడడం మంచిది కాదు. చదువుకున్నావు కాబట్టి ఏదైనా ఉద్యోగం చూసుకో. ధైర్యంగా నీ బతుకు నువ్వు బతుకుతుంటే అప్పుడు నీ భర్త నీ దారికి వస్తాడు" అని సంధ్యకు ధైర్యం చెప్పారు.

బాధ్యులు చెప్పిందంతా విన్న సంధ్య "అతని వల్ల పదమూడేండ్ల నుంచి నరకం అనుభవిస్తున్నాను. అతని మౌనంతో పిచ్చిదాన్నై పోయాను. ఇక నా వల్ల కాదు. మీరు చెప్పినట్లే చేస్తాను. నేనూ ఉద్యోగం చూసుకుంటా. పిల్లల్ని బాగా చదివిస్తా. పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి కేసు పెడతా. ఏదైనా అవసరం వస్తే మిమ్మల్ని కలుస్తా" అని చెప్పి గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొని వెళ్ళిపోయింది.

సలీమ

ప్రోటీన్ లోపిస్తే!



కీళ్లు, కండరాల నొప్పులు: జాయింట్స్ మధ్యలో ఉండే సినోవియల్ జెల్ ప్రోటీన్స్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. వాటి ద్వారా కండరాలు ఉత్తేజం అవుతాయి. ప్రోటీన్స్ స్థాయి శరీరంలో పడిపోయినప్పుడు కీళ్లు, కండరాల నొప్పుల సమస్య మొదలవుతుంది.

అలసిపోవడం: ప్రోటీన్ లెవెల్స్ తక్కువగా ఉంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. త్వరగా చిరాకు పడటం, మానసికంగా ఒత్తిడికి లోనవడం, అలసిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నిద్రపోలేకపోవడం: ఎప్పుడైతే మన శరీరంలో ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయో నిద్రపట్టడం చాలా కష్టమవుతుంది. నిద్రపట్టక మధ్య రాత్రుల్లో లేవడం కూడా జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఎక్కువగా స్వీట్స్ తీసుకోవడం. చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు ప్రశాంతతను కోల్పోతుంది.

బ్రెయిన్ ఫంక్షన్: ప్రోటీన్స్ తక్కువైనప్పుడు మెదడు పనితీరు కూడా తగ్గిపోతుంది. ప్రోటీన్స్ ద్వారా న్యూరో ట్రాన్స్మిట్స్ పనిచేస్తాయి. కాబట్టి ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దీంతో ఎలాంటి పని అయినా సులువుగా చేయవచ్చు.

బరువు తగ్గాలంటే: ప్రోటీన్స్ జీర్ణక్రియ శక్తిని పెంచుతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. కాబట్టి ప్రోటీన్స్ పుష్కలంగా అందించే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల స్లిమ్‌గా, ఎనర్జిటిక్‌గా తయారవుతారు. ❄

వుడెన్ ఫ్లోరింగ్...



ఇంటికి అందం గోడలు, సీలింగ్, ఫ్లోరింగ్ వల్లే సాధ్యం. ఆ తర్వాత స్థానం ఇంటీరియర్స్‌కి దక్కుతుంది. ఐతే ఏదో ఒక ఫ్లోరింగ్ అని సరిపెట్టుకోకుండా కాస్త డిఫరెంట్ థీమ్ కావాలంటే బెస్ట్ ఛాయిస్ వుడెన్ ఫ్లోరింగే.

- ఫ్లోరింగ్ అంటే టైల్స్, మార్బుల్స్, గ్రానైట్ అనుకుంటారు. కానీ వాటితో పోలిస్తే వుడెన్ ఫ్లోరింగ్ బాగుంటుంది.
- ఈ ఫ్లోరింగ్ శుభ్రపరుచుకోవడం చాలా సులువు. అంతేకాదు, ఫ్లోరింగ్‌ను మార్చాలంటే కూడా టైం ఎక్కువ పట్టదు. మళ్లీ ఈ వుడ్‌ని వేరే విధంగా కూడా ఉపయోగించుకునే వీలుంటుంది.
- పాత వుడెన్ ఫ్లోరింగ్ అయితే ఒకే షేడ్‌లో ఉండేది. ఇప్పుడు అలా కాదు, చాలా డిఫరెంట్ షేడ్‌లు మార్కెట్‌లో అందుబాటులోకొచ్చాయి. అయితే మన ఇంటీరియర్స్‌కి నప్పే విధంగా ఫ్లోరింగ్ ఎంపిక ఉండాలి.
- పోక్, మాపుల్, వెలగ, చెర్రి అని ఇలా చాలా రకాల ఉడ్స్ ఉన్నాయి. ఇవి వివిధ షేడ్‌లో ఇంటీరియర్స్‌కి మ్యాచ్ అయ్యే విధంగా ఉంటాయి.
- ఈ ఫ్లోరింగ్ ఏ రూమ్‌లో అయినా వేయించుకోవచ్చు. అయితే కిచెన్‌లో వేయించుకోకపోవడం మంచిది.
- బ్రైట్ కలర్ వుడ్ తీసుకుంటే గది విశాలంగా కనిపిస్తుంది. కాకపోతే మన ఇంటి థీమ్‌ని బట్టే వీటి కలర్ ఎంపిక చేయాలి.
- ఫ్లోరింగ్‌పై గీతలు, చారలు పడకుండా ఉండాలంటే ఇంటీరియర్స్‌కి బఫర్స్ ఉపయోగించాలి. దీంతో గదులు మరింత కాలం అందంగా కనిపిస్తాయి. ❄

'మానవి' మీ స్పందన

'మానవి' పేజీలు మీకెలా ఉన్నాయి? ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? మీ కుటుంబ సభ్యుల, మిత్రుల స్పందన ఎలా ఉంది? 'నవతెలంగాణ' కార్యాలయానికి రాయండి.
మీ సూచ నలు, సలహాలు ఇ-మెయిల్ navamaanavi@gmail.com కు తెలియ జేయండి.
మా చిరునామా:
మానవి, నవతెలంగాణ దినపత్రిక,
ఎం.హెచ్. భవన్, ప్లాట్ నెం. 21/1, 1-8-664, అజామాబాద్, ఆర్.టి.సి. కల్యాణ మండపం సందు, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్ - 500 020. లేదా 94900 99016కు ఫోన్ చేయండి. ఇప్పటికే మా ప్రయత్నాలను అభినందిస్తూ స్పందిస్తున్న వారికి కృతజ్ఞతలు.



డిష్ వాష్: రాత్రి డిన్నర్ చేసిన తర్వాత పాత్రలను షింక్‌లో అలాగే వదిలేయకూడదు. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలి. షింక్‌ను శుభ్రం చేసిన తర్వాత నిమ్మతొక్కతో లేదా వెనిగర్ వేసి రుద్ది కడగాలి. ఇది షింకులోని వాసనను నివారిస్తుంది.

స్టౌ క్లీనింగ్: రాత్రి డిన్నర్‌కు వంటలు వండిన తర్వాత సాఫ్ట్‌గా ఉండే కాటన్ క్లాత్, వెనిగర్, సాల్ట్ సహాయంతో స్టౌ మీద పడ్డ ఆయిల్ మరకలన్నింటినీ తొలగించాలి. వండిన పదార్థాల మరకలు, గ్రేవీ మరకలు, పాల మరకలున్నట్లయితే డిష్ వాష్ సోప్‌తో శుభ్రం చేయాలి.

రాత్రి నిద్రించడానికి ముందు...

కార్పెట్ : రాత్రి పడుకునే ముందే డోర్ మ్యాట్‌ను దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. డోర్ మ్యాట్‌ను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల డస్ట్ అలర్జీలు రాకుండా కాపాడుకోవచ్చు.

బెడ్ క్లీనింగ్ : బెడ్‌ను రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని బెడ్ మీద దుమ్మును దులపడం, మెత్త మీద ఉండే దుమ్మును వదిలించుకోవడం వల్ల డస్ట్ అలర్జీలతో పాటు చర్మ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.



షూ ర్యాక్: బెడ్ రూమ్ కు దూరంగా షఉ ర్యాక్ ను ఉంచుకోవాలి. చెప్పులన్నింటిని స్టాండ్లో అమర్చి ఇంటి బయట లేదా వరండాలో పెట్టుకోవాలి.

టాయిలెట్ ఫ్లష్: నిద్రించడానికి ముందు టాయిలెట్ ఫ్లష్ అవుట్ చేయాలి. ఇలా చేయడం వల్ల టాయిలెట్ శుభ్రంగా ఉంటుంది. ఎలాంటి వాసన ఉండదు. ❄

కీర ఫేస్ ప్యాక్...



కీరదోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వేసవి వేడి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే ఈ ప్యాక్ ను ట్రై చేసి చూడండి!

ఫేస్ ప్యాక్: కీరదోసకాయను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొదట ముఖాన్ని క్లెన్సర్ తో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత కీర ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి. ముఖానికి వేసుకున్న ప్యాక్ పూర్తిగా పొడి బారిన తర్వాత చేతి వేళ్ళతో ప్యాక్ ను సున్నితంగా తొలగించుకోవాలి. చివరగా ఐస్ క్యూబ్స్ తో ముఖాన్ని శుభ్ర పరుచుకుంటే సరిపోతుంది.

డ్రై స్కిన్: కీరదోసకాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి పొడి బారిన చర్మం వారు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. చర్మం బాగా పొడిబారితే దురదగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో చర్మానికి కీర ఫేస్ ప్యాక్ వేసుకుంటే త్వరగా ఉపశమనం పొందుతారు. కీరదోసకాయలో ఉండే వాటర్ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. దాంతో చర్మం సహజంగానే కాంతివంతంగా మెరుస్తుంది.

ఇన్ఫెక్షన్స్ నివారణకు: కీరోదోసకాయలో విటమిన్ 'ఎ' అధికంగా ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది. చర్మ సమస్యలను, ఇన్ఫెక్షన్స్‌ను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ❄

అఫ్ఘాన్‌లో...
కారుబాంబు పేలి 13 మంది మృతి

కాబుల్: అఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. హెల్మాండ్ ప్రావిన్స్‌లో కారుబాంబు పేలి శుక్రవారం 13 మంది మృతి చెందారు. హెల్మాండ్‌లోని హయతుల్లా స్టేడియం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో దాదాపు 35 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. అఫ్ఘాన్‌లో ఈ నెలలో వరుసగా ఇది మూడో ఘటన. రెండు రోజుల క్రితం కాబుల్‌లో ఉగ్రవాదులు పేల్చిన కారుబాంబులో దాదాపు 32 మంది మృతి చెందగా, 52 మందికి గాయాలయ్యాయి. ఈ నెల 17న ఫరా ప్రావిన్స్‌లో పేలుళ్లు సంభవించి 10 మంది సెక్యూరిటీ అధికారులు మృతి చెందిన విషయం తెలిసిందే.

విద్యార్థులతో చపాతీలు

- మధ్యప్రదేశ్ గిరిజన హాస్టల్‌లో..



గుణ(మధ్యప్రదేశ్): పరీక్షల సమయం ఎంతో శ్రద్ధపెట్టాలి. ఇంతటి విలువైన సమయంలో ఓ హాస్టల్లో పిల్లలతోనే వంట చేయించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణలో చోటు చేసుకున్నది.గుణలోని జూనియర్ గిరిజన వసతి గ హంలో ఉన్న విద్యార్థులతో ప్రతిరోజూ వంట చేయిస్తున్నారు. అక్కడ సిబ్బంది ఉన్నా వంటమాత్రం పిల్లలు చేయాల్సిందే. మిగతా పిల్లలమాట అటుంచితే పరీక్షలు రాస్తున్న పదోతరగతి విద్యార్థులతోనూ చపాతీలు చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాదు అక్కడుండే విద్యార్థుల తోనే మరుగుదొడ్లు కడిగించడం, వంటపాత్రలు తోమించడం, హాస్టల్ మొత్తాన్ని శుభ్రం చేయించడం వంటివి చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టరు రాజేష్ జైన్ హాస్టల్ సూపరింటెండెంట్ పై వేటు చేశారు.

ఈ ఏడాదిలో వంద పెట్రోల్ బంకులు

- పేదరికం, నిరుద్యోగం, అహంలే నేరాలు పెరగడానికి కారణాలు: జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్

నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్ర జైళ్లశాఖ అధ్వర్యాన ఈ ఏడాదిలోనే వంద పెట్రోల్ బంకులను తెరవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని, నేరాలను తగ్గించడానికి తాము జరుపుతున్న కృషి ఫలితాలను ఇస్తున్నదని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. శుక్రవారం తమ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు సమాజంలో పేదరికం, నిరుద్యోగం, అహంకార పూరిత స్వభావాల కారణంగా నేరాలు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేరాలను తగ్గించడానికి గత మూడేండ్లలో తమ జైళ్ల నుంచి విడుదలైన మాజీ ఖైదీలతో కూడిన తన సైన్యంతో కలిసి వివిధ కార్యకలాపాల ద్వారా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే జైళ్ల శాఖ గత మూడేండ్ల కాలంలో చేపట్టిన వివిధ సంస్కరణల వల్ల దేశంలోనే అత్యుత్తమ జైళ్ల శాఖగా గుర్తింపు పొందిందని అన్నారు.

గ్రూపు2 అక్రమాల ఆరోపణ

- కేసులో లాయర్ల కమిటీ నివేదిక

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

గ్రూప్ 2 పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణల కేసులో ముగ్గురు సీనియర్ లాయర్లతో కూడిన కమిటీ హైకోర్టుకు నివేదిక అందజేసింది. పార్ట్-ఏలో 120 పత్రాల్లో దిద్దుబాట్లు ఉన్నాయి. ఈ 120 మంది పత్రాల మూల్యాంకనకు అనుమతి ఇచ్చారు. పార్ట్-బీలో తప్పులు కనబడలేదు. పార్ట్ ఏలో 120 మంది అభ్యర్థుల పత్రాల్లో దిద్దుబాట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైతం గుర్తించింది. కావాలని ఈ తప్పులు చేశారని చెప్ప డానికి ఆధారాలు లేవు. సర్వీస్ కమిషన్ ఉద్దేశపూర్వకంగా చేసిందనే ఆధారాలు కూడా లేవు. పార్ట్ ఏలో తప్పులు చేసిన వాటిని ఆమోదించారు. నిబంధనల ప్రకారం అనుమతించరాదు. ఈ తరహా తప్పులు చేసిన వారిందరి పట్ల ఒకేవిధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. వివక్ష చూపిన ట్లుగా కనబడలేదు. ఎంపిక చేసిన 3147 మంది అభ్యర్థుల్లో కొంతమంది పత్రాల్లో దిద్దుబా ట్లు ఉన్నాయి. దిద్దుబాట్ల ఆమోదంలో వివక్ష చూప లేదు. ఎంపిక చేసిన ఆ పత్రాలను 1:3 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల ఎంపిక చేశారు. వీటిలో ఓఎ ంఆర్ షీట్లలో దిద్దుబాటు చేసినవి 120 ఉన్నాయి. పార్ట్ ఏలో నెంబర్ వేయడం, రెండు బబ్లింగ్ చేయడం, బుక్‌లెట్ నెంబర్ తప్పుగా వేయడం వంటి పొరపాట్లు చేశారు. ఇవన్నీ కంగారులో చేసినట్లుగా అనిపిస్తోంది. ఈపొరపాట్లను సరి చేయడం వల్ల నియామక ప్రక్రియపై ప్రభావం ఉందో లేదో హైకోర్టు మాత్రమే తేల్చాలి. హైకోర్టు ఆదేశించిన మేరకు అభ్యర్థుల పత్రాల్ని పరిశీలిన చేసి ఈ నివేదికను అందజేస్తున్నాం.. అని సీని యర్ లాయర్లు శ్రీరఘురాం, రఘునందన్‌రావు, నిరంజన్‌రెడ్డిలతో కూడిన కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీనిపై ఈ నెల 28న విచారిస్తామని శుక్రవారం న్యాయమూర్తి నవీన్‌రావు ప్రకటించారు.

వలసల రాజధాని ఢిల్లీ

- వివిధ రాష్ట్రాల నుంచి రోజుకు సగటున 300మంది

న్యూఢిల్లీ: ఉపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. 2016లో రోజుకు సగటున 300మంది పనిని వెతుక్కుంటూ వచ్చి ఢిల్లీలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఢిల్లీలో 2013 నుంచి 2016ఏండ్ల మధ్య పెరుగుతున్న జనాభా, వలసదారుల డేటా సేకరించిన ఓ సర్వేలో ఈ విషయం తెలిసింది. 2016లో ఢిల్లీ జనాభా రోజుకు 1000మంది చొప్పున పెరగ్గా అందులో 300మంది వలసదారులే ఉన్నారు. గత 15ఏండ్లలో ఇదే అధికం. ఈ రాష్ట్రంలో సేవారంగం గణనీయంగా వృద్ధి చెందడం, ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ తలసరి ఆదాయం(ఏడాదికి 3.3లక్షల రూపాయలు) అత్యధికంగా ఉండటం ఈ వలసలకు ప్రధాన కారణంగా ఉన్నట్టు తెలుస్తోంది. విపరీతంగా పెరుగుతున్న జనాభాతో రాష్ట్రంలో ప్రజలు కిక్కిరిసిపోయి జీవనం సాగిస్తున్నారు. చదరపు కిలోమీటరుకు 12,542మందితో.. దేశంలోనే ఢిల్లీ అత్యధిక జనసాంద్రతను కలిగి ఉన్నది. దేశవ్యాప్తంగా ఇదే జనసాంద్రత ఉంటే దేశ జనాభా మొత్తం ఒక్క బీహార్‌లోనే జీవించవచ్చు. అయితే ఢిల్లీలో పెరుగుతున్న ఈ జనాభాతో పలు మౌళిక సమస్యల కొరత ఏర్పడుతోంది. కాగా ఈ జనసాంద్రతతో వాయుకాలుష్యం మరింత జటిలంగా మారుతోంది. శీతాకాలంలో రోడ్లు కనిపించలేనంత వాయుకాలుష్యంతో నిండిపోయిన ఢిల్లీని గ్యాస్ చాంబర్‌గా ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్న విషయం తెలిసిందే.

నిజమైన పేద రైతులందరికీ పెట్టుబడి సాయం...: సీఎంకు జూలకంటి లేఖ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

అసైన్డ్, అటవీ, కాందిశీకుల, దేవాదాయ, కౌలు భూములను సాగు చేస్తున్న పేద కౌలు రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని అందించాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన శుక్రవారం లేఖ రాశారు. భూమి ఎక్కడుందో కూడా తెలియని ధనిక రైతులకు ఎన్నెకరాల భూమున్నా వారికి రాయితీనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని తెలిపారు. కానీ వాస్తవంగా భూములపై కష్టపడి పనిచేస్తూ పంటలు పండించే పేద రైతులకు రాయితీనిచ్చేందుకు నిరాకరించటం శోచనీయమని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని 40 శాతం వాస్తవ సాగుదార్లకు పెట్టుబడి పథకం వర్తించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులే ఉన్నారని వివరించారు. వీరందరికీ పెట్టుబడి పథకం వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని జూలకంటి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

రెవెన్యూ డివిజన్‌గా పరకాల..

- ఫైలుపై సీఎం సంతకం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై ఆయన శుక్రవారం సంతకం చేశారు. పరకాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర, నడికుడ మండలాలతో ఈ డివిజన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఒక్క శాతం మంది వద్దే
73 శాతం సంపద ..!

రాష్ట్రంలో 20 శాతం మంది పేదలే!

- సమ్మిళిత వృద్ధితోనే అసమానతలకు చెక్ : ఆర్థిక మంత్రి యనమల



అమరావతి : . రాష్ట్రంలోని 73 శాతం సంపద కేవలం ఒక్క శాతం మంది వద్దే ఉండి పోయిందని, అసమానతలు తగ్గడం లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆర్థికాభివృద్ధిలో అందరినీ భాగస్వాములుగా చేయకుంటే ఈ అసమానతలు పెరుగుతాయని స్పష్టం చేశారు. 344వ నిబంధన కింద సమ్మిళిత వృద్ధి అనే అంశంపై శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. తాజాగా ఆక్సఫర్డ్ యూనివర్సిటీ వారు చేసిన మల్టీ డైమన్షనల్ సర్వే ప్రకారం రాష్ట్రంలో పేదలు 21 శాతమని తేలిందన్నారు. పేదరిక నిష్పత్తి తగ్గినా పేదల సంఖ్య పెరిగిందని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను పావర్టీ ఫ్రీ స్టేట్‌గా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, అయితే అభివృద్ధిలో పేదలకు స్థానం లేకపోవడం సమస్యకు కారణమని ఆయన విశ్లేషించారు. సర్వీస్ సెక్టార్ బావుంటే అసమా నతలు తగ్గి రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందని యనమల అంచనా వేశారు. అందుకే సంక్షేమం కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో సుమారు రూ.67 వేల కోట్లు కేటాయించామన్నారు. పేదల ఆదాయం పెరగాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశానికి అనుగుణంగా కేటాయింపులు చేసినట్లు వివరించారు. సోషల్ ఎంట్రప్రెన్యూర్స్‌ని తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి వారు కూడా పెట్టుబడులు పెట్టగలిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్‌లో 71 శాతం జనాభా గ్రామాల్లో ఉండటం కూడా సమ్మిళిత వృద్ధి కుంటుబడటానికి కారణాలని తెలిపారు. ముందు ఈ అంశంపై ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుగణమ్మ, తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై హర్షం వ్యక్తం చేశారు.

యువతకు స్ఫూర్తి ప్రదాత

- సీపీఐ(ఎం) కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు



కర్నూలు జిల్లా నంద్యాలలో భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాల వేస్తున్న వి.శ్రీనివాసరావు, సినీ దర్శకుడు ఉమామహేశ్వరరావు, దేవి

నంద్యాల: సమాజాన్ని మార్చాలని, దేశానికి స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయస్సులోనే ఉరితాడును ముద్దాడి ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్ దేశ యువతకు స్ఫూర్తి ప్రదాత అని సీపీఐ(ఎం) కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు కొనియాడారు. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాల భగత్‌సింగ్ గ్రంథాలయం ఎదుట భగత్‌సింగ్ జాతీయ జనచైతన్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగత్‌సింగ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. జాతీయ అవార్డు గ్రహీత, అంకురం సినిమా డైరెక్టర్ ఉమామహేశ్వరరావు సుఖ్‌దేవ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త దేవి రాజుగురు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం లైబ్రరీ ట్రస్టుబోర్డు ఛైర్మన్ బి.శంకరయ్య అధ్యక్షతన నిర్వహించిన సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడారు. భగత్‌సింగ్ స్ఫూర్తితో సమాజాన్ని మార్చేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం పోరాడేవారే విప్లవవీరులని, సోషలిజం, సమానత్వం కోసం, కుల విముక్తి కోసం ఆనాడు భగత్‌సింగ్ పోరాడారని గుర్తు చేశారు. అనంతరం పిఎ దేవి మాట్లాడుతూ ధనవంతులైన అంబానీ, విజయమాల్యా వంటి వారికి వేలకోట్ల రుణాలను ఎలాంటి షరతులూ లేకుండా ఇచ్చారని, అదే రైతులకు ఇచ్చే రుణాల్లో 50వేల రకాల నిబంధనలు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో యువతకు సందేశాత్మక సినిమాలు తీయడానికి అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కూడ యువతను, ప్రజలను పెడదారి పట్టించే సినిమాలకే ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు.

సింగరేణి కాంట్రాక్టు కార్మికులపై
అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలి

టీ మాస్ డిమాండ్

- అందర్నీ పర్మినెంట్ చేయాలి



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులం దర్నీ పర్మినెంట్ చేయాలని తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక (టీ మాస్ ఫోరం) డిమాండ్ చేసింది. వారికి సంబంధించిన ఇతర అన్ని సమస్యలపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిం చాలని కోరింది. తద్వారా సభలో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని టీ మాస్ రాష్ట్ర చైర్మెన్ ప్రొఫె సర్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ ఎస్.రమ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, టీ మాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్‌వెస్లీతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సింగరేణి యాజమా న్యం కార్మిక చట్టాలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నదని విమర్శించారు. కోలిండియా అమలు చేస్తున్న వేతనాలను కాంట్రా క్టు కార్మికులకు చెల్లించకుండా శ్రమదోపిడీకి పాల్ప డుతున్నదని తెలిపారు. ఇలాంటి అంశాలను పరిష్క రించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. సింగరే ణిలో అసలు కాంట్రాక్టు కార్మికులే లేరంటూ చెప్పటం శోచనీయ మన్నారు. తద్వారా శాసనసభను, రాష్ట్ర ప్రజలను ఆయన తప్పుదోవ పట్టించారని విమర్శిం చారు. మరోవైపు సింగరేణిలో పరిధిలోని 11 మంది ఎమ్మె ల్యేలు కూడా కాంట్రాక్టు కార్మికుల గురించి పట్టిం చుకోక పోవటం దారుణమన్నారు. ఆ ఎమ్మెల్యేలందరూ అధికార పార్టీకి చెందిన వారేనని తెలిపారు. తద్వారా కాంట్రాక్టు కార్మికులందరికీ బోనస్ ను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వేతనాలతోపాటు కార్మిక చట్టా ల న్నింటినీ పకడ్బందీగా అమలయ్యేట్టు చూడాలని విజ్ఞప్తి చేశారు. జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. సింగరేణి కాంట్రాక్టు కార్మికులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలనిచ్చా రని తెలిపా రు. వాటన్నింటినీ విస్మరించ టం సరికాద న్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీమాస్ తరపు న ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీమాస్ ఫోరం స్టీ రింగ్ కమిటీ నాయకులు రేఖ, ఆర్.శ్రీరాం నాయక్, ధర్మానాయక్ కూడా పాల్గొన్నారు.



హీరో మోటార్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

రాయలసీమలో అత్యుత్తమ ఆటోమొబైల్ హబ్

- పరిశ్రమల ద్వారా 44 లక్షల మందికి ఉపాధి: చంద్రబాబు

తిరుపతి : భారతదేశంలోనే అత్యుత్తమ ఆటోమొబైల్ హబ్‌ను రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నిర్మించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా 44 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మదనంపాళెంలో 'హీరో' మోటార్స్ పరిశ్రమకు సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ద్విచక్రవాహన కంపెనీ హీరో మోటార్స్ దక్షిణ భారతదేశంలోకి రావడం గర్వకారణమన్నారు. 600 ఎకరాల్లో రూ.1,600 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2019 మార్చికల్లా ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయని చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీతో బైక్‌లు రాబోతున్నాయని తెలిపారు. భవిష్యత్‌లో ఎలక్ట్రికల్ మోటార్ ఫీల్డ్‌కు డిమాండ్ ఉండబోతోందని, ఆ దిశగా హీరో యాజమాన్యం ఎలక్ట్రికల్ మోటార్లను తయారు చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈ పరిశ్రమల వల్ల ప్రత్యక్షంగా రెండువేల మందికి, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభించనున్నట్లు చెప్పారు. హీరో కంపెనీకి 69 వేల కోట్ల మార్కెటింగ్ సామర్థ్యం ఉందన్నారు. గడిచిన మూడున్నరేళ్లలో విశాఖలో మూడు పారిశ్రామిక సదస్సులను నిర్వహించామని చెప్పారు. రూ.18.55 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో హీరో మోటార్స్, అపోలో, అశోక్ లేల్యాండ్, ఇసుజీ మోటార్స్ ఇప్పటికే భూమిపూజ పూర్తయ్యిందన్నారు కొత్తగా శ్రీసిటీలో హీరో పరిశ్రమకు భూమిపూజ జరిగిందన్నారు. అనంతపురంలో కియో మోటార్స్ పరిశ్రమ ఏర్పాటు కానున్నట్లు చెప్పారు.

నేటి నుంచి సీపీఐ(ఎం) బస్సు జాతాలు

- భువనగిరి, ఇబ్రహీంపట్నంలో ప్రారంభం
- ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు



నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభల ప్రచార నిమిత్తం శనివారం నుంచి రెండు బస్సు జాతాలను ప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మహాసభల ప్రచార కమిటీ కన్వీనర్ జూలకంటి రంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరి నుంచి ఒక జాతా, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి మరో జాతా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. వీటిలో ఇబ్రహీంపట్నం నుంచి బయల్దేరే జాతాను సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, భువనగిరి నుంచి బయల్దేరే జాతాను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభిస్తారని వివరించారు. ఇబ్రహీంపట్నం నుంచి బయల్దేరే జాతా రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటిస్తుందని తెలిపారు.

దీనికి రాష్ట్ర కేంద్రం నుంచి కిల్లె గోపాల్, స్కైలాబ్ బాబు నాయకత్వం వహిస్తారని పేర్కొన్నారు. భువనగిరిలో ఆరంభమయ్యే జాతా యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం. భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో పర్యటిస్తుందని తెలిపారు. ఈ జాతాకు రాష్ట్ర కేంద్రం నుంచి జాన్‌వెస్లీ, సాంబశివ నాయకత్వం వహిస్తారని వివరించారు. ఈ రెండు జాతాల్లో సీపీఐ(ఎం) కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు, ఆర్ అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి మధుతోపాటు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆయా జిల్లాల్లో పాల్గొంటారని తెలిపారు. వీటిని జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

జాతాలకు బయల్దేరే బస్సులను శుక్రవారం జూలకంటితోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, రాష్ట్ర కమిటీ సభ్యులు కిల్లె గోపాల్, జాన్‌వెస్లీ, టి.స్కైలాబ్‌బాబు, ప్రజా సంఘాల నేతలు సాంబశివ, ధర్మానాయక్, బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు మన్నారం నాగరాజు తదితరులు పరిశీలించారు.

విహరించడంలో భారతీయులే కింగ్! కానీ..

విహారయాత్రల్లో ప్రపంచ సగటును దాటేసిన భారతీయులు

- దేశీయ పర్యటన కన్నా, విదేశీ యాత్రాలకే ప్రాధాన్యమిస్తున్న ఇండియన్స్
- సౌకర్యాలలేమి, అభివ ద్ధి, వసతి వగైరాలే కారణం!
- దేశీయ పర్యాటకంపై పాలకులు ద ష్టి పెడితే, మరిన్ని ఉద్యోగాలు రావొచ్చు: విశ్లేషకులు
- నయా పర్యాటక ఆకర్షణలకు ఆమడ దూరంలో మన భాగ్యనగరం

జై



(ఫైల్)

ఆధునిక యాంత్రిక జీవనంలో మానసిక ప్రశాంతత కోసం ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మౌలిక సదుపాయాల రూపకల్పనలో వస్తోన్న మార్పులు, అత్యాధునిక రవాణా సౌకర్యాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు.

2.59 కోట్ల ఉద్యోగాలను తెచ్చినప్పటికీ.. :

ప్రకృతి రమణీయ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, అపురూప శిల్ప సౌందర్యం, ఆధునిక సాంకేతిక నిర్మాణాలు, పుణ్య క్షేత్రాలు, దర్శనీయ ప్రదేశాలు, తీర ప్రాంతాలు, వివిధ ప్రాంతాల ప్రజల జీవనవిధానాల్లో వైవిధ్యం, మనిషిలో రోజురోజుకూ పెరుగుతోన్న జిజ్ఞాస వెరసి పర్యాటకానికి కొత్త ఊపిరి పోస్తున్నాయనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ (ప్రయాణం), టూరిజం(పర్యాటకం) సెక్టార్లు అత్యంత ప్రాధాన్యత గల పరిశ్రమగా రూపొందుతున్నట్టు.. పర్యాటకరంగ ప్రదేశాల అభివృద్ధి, మెరుగుపడుతోన్న రవాణా సాధనాలు, వసతి, మార్కెటింగ్, టెక్నాలజీ వగైరాలు దీనికి ప్రధాన కారణమని ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. డెబ్బై ఏండ్ల క్రితం రెండున్నర కోట్ల మంది పర్యాటకులు ఉండగా.. నేడు ఆ సంఖ్య 123 కోట్లకు పెరిగిందని, ప్రపంచవ్యాప్తంగా వస్తు సేవల్లో ఏడు శాతం, జీడీపీలో 10 శాతం వాటా పర్యాటక రంగందేనని ప్రపంచ పర్యాటక సంస్థ నివేదిక స్పష్టం చేసింది. కాగా, అత్యంత త్వరితగతిన పురోగతి సాధిస్తోన్న ట్రావెల్ అండ్ టూరిజం రంగం 2017లో భారతదేశంలో సుమారు 2.59 కోట్ల ఉద్యోగాలు స ష్టించిందని, అదేవిధంగా జీడీపీకి రూ.5 లక్షల కోట్లను అందించిందని ఇండియన్ ఇండస్ట్రీ బాడీ ఫిక్కీ, సర్వీసు సంస్థ కేపీఎంజీ రిపోర్టులు తాజాగా వెల్లడించాయి. ఐతే, దేశీయ పర్యాటకంపై పాలకులు మరింత దృష్టి పెడితే, మరిన్ని ఉద్యోగాలు రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మన పర్యాటకం ఇలా

టూర్ అండ్ ట్రావెల్ రంగంలో ప్రపంచదేశాల ప్రయాణికుల సరాసరి ట్రిప్స్ సంవత్సరానికి 4.2గా ఉంటే, భారతదేశంలో అది 5.6గా ఉన్నదని.. దీన్ని బట్టి భారతీయులు విహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని 'గ్లోబల్ ట్రావెల్ ఇంటెన్షన్' పేరుతో వీసా గ్లోబల్ ప్రతినిధులు చేసిన సర్వే పేర్కొంది.

ఐతే, దేశంలో ఉన్న కట్టడాలు, ప్రాంతాలను సందర్శించడం మానేసీ, విదేశీ అందాల వీక్షణకు భారతీయులు మొగ్గు చూపుతున్నట్టు ఈసందర్భంగా తేలడం విచారాన్ని కలిగిస్తోంది. మనదేశంలో ఉన్నన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలు, సహజసిద్ధమైన పర్యాటక ప్రాంతాలు ఇతర దేశాల్లో లేవని చెప్పొచ్చు. ఐతే, అధికారుల అలసత్వం, ముందు చూపు కొరవడటంతో విదేశీ యాత్రికులను ఆకర్షించడంలో విఫలమై, స్వదేశీయులను సైతం ఆకట్టుకోలేకపోతున్నాం. కాగా, ఫ్రాన్స్, అమెరికా, స్పెయిన్, చైనా, ఇటలీ, యుకె, జర్మనీ, మెక్సికో, థాయిలాండ్, టర్కీ, ఆస్ట్రేలియా తదితర దేశాలు పర్యాటకంలో మనకన్నా ఎంతో వేగంగా దూసుకుపోతుండటం గమనార్హం.

మన హైదరాబాద్ కూడా!

భాగ్యనగరాన్ని సందర్శించే స్వదేశీ పర్యాటకుల సంఖ్య రాను రానూ తగ్గుతున్నట్టు గణాంకాలను చూస్తే తెలుస్తోంది. 2016 సంవత్సరంలో హైదరాబాద్ అందాలను సుమారు 1.77 కోట్ల మంది వీక్షించగా, 2017కి ఈ సంఖ్య 1.09కోట్లకు పడిపోయినట్టు అంచనా. చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ వంటి మహా నిర్మాణాలు, ఎప్పుడో నిర్మించిన పార్కులు, ప్రదర్శన శాలలు తప్పా, మరే కొత్త ఆకర్షణ విశ్వనగరం సిగలో చేరకపోవడమే దీనికి ప్రధాన కారణంగా పర్యాటక రంగ నిపుణులు చెబుతున్నారు. హుస్సేన్ సాగర్ తీరంలో ఎత్తయిన జెయింట్ వీల్, సాగరం చుట్టూ మోనో రైలు, పెద్ద పెద్ద అక్వేరియాలు, గాజుతో ఏర్పాటు చేసే భూగర్భ సాగరాలు, గోల్ఫ్ క్రీడా మైదానాలు... ఇలా పాలకులు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ఆయా నిర్మాణాలు కలగానే మిగిలాయి. ఇప్పటికైనా, పాలకులు వారి మాటలను నిలబెట్టుకుంటారని నగరవాసులు ఎదురుచూస్తున్నారు. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.

అంకెల్లో పర్యాటకం

14.8శాతం -	2021నాటికి పెరగనున్న ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ సేల్స్ (అంచనా)
156 -	వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ లో సభ్యత్వం పొందిన దేశాల సంఖ్య
50 శాతం -	యూరప్ ఖండంలోని దేశాలను పర్యటించే ప్రపంచ యాత్రికుల సంఖ్య

ఫ్రాన్స్ సూపర్ మార్కెట్‌లో ఉగ్రదాడి

- నలుగురు మృతి ,12 మందికి గాయాలు
- ఘటనాస్థలంలో మూడు గంటల పాటు ప్రత్యేక ఆపరేషన్



పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ ఉలిక్కి పడింది. ట్రెబ్స్ నగరంలోని సూపర్ మార్కెట్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 12 మంది గాయపడ్డారు. సూపర్ మార్కెట్‌లోకి చొరబడిన ఉగ్రవాది పలువురిని బందీలుగా మల్చు కున్నాడు. ఉగ్రవాది చెరలో ఉన్న బందీలను సురక్షితంగా విడిపించేందుకు దాదాపు మూడు గంటల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది మృతి చెందాడని అన్నారు. ఎస్‌జీపీ చీఫ్ వెస్ లెఫెబ్‌వీర్ తెలిపిన వివరాల ప్రకారం...ట్రెబ్స్ నగరంలోని సూపర్ మార్కెట్‌లో ఉగ్రదాడి జరిగింది. సాయుధుడైన ఉగ్రవాది సూపర్ మార్కెట్‌లోకి ఓ కస్టమర్‌లా చొరబడ్డాడు. అనంతరం సూపర్ మార్కెట్‌కు వచ్చిన కస్టమర్లను బందీలుగా మల్చుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘట నాస్థలాన్ని చుట్టుముట్టడంతో ముగ్గురిని కాల్చి చంపాడు. ఓ పోలీస్ అధికారిపై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఆ అధికారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సూపర్ మర్కెట్‌లో చొరబడ్డ ఉగ్రవాది దగ్గర భారీ మారణాయుధాలు ఉన్నాయని లెఫెబ్‌వీర్ తెలిపారు. కాగా, పారిస్‌లో 2015, నవంబర్13న ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 130 మంది మృతి చెందారు. ఈ పేలుళ్ల సూత్రధారి ఆరోపణలు ఎదుర్కొంటున్న సలాహ్ అబ్దెసలామ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.

అతన్ని వెంటనే వదిలి పెట్టినట్టయితే సూపర్ మార్కెట్‌లో బందీ లుగా ఉన్నవారందరినీ వదిలేస్తానని ఉగ్రవాది తమకు సమాచారం చేరవేసినట్టు లెఫ్‌బ్‌వీర్ తెలిపారు. సూపర్ మార్కెట్‌ను భద్రతా బలగాలు చుట్టు ముట్టాయని, పౌరుల ప్రాణాలు తమకు అత్యంత ముఖ్యమని అన్నారు.

భద్రతా సిబ్బంది సూపర్ మార్కెట్ పరిసర ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్నాయని అన్నారు. సూపర్ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ముమ్మర సోదాలు నిర్వహిస్తు న్నామని, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అన్నారు. మృతుల కుటుంబాలకు ఫ్రాన్స్ ప్రధాని ఎడౌరద్ ఫిలిఫ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు.

ఫ్రాన్స్‌లో జరిగిన దాడులు

ఫ్రాన్స్‌లో మూడేండ్ల నుంచి ఉగ్రదాడులు పెరిగిపోయాయి. ఆత్మాహుతి దాడులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

2017 అక్టోబరు 1: మార్సియెల్ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు మహిళలను ఉగ్రవాదులు కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఐఎస్ ప్రకటించుకుంది.

2016 జులై 26: నార్మండీలో ఓ క్రైస్తవ మతబోధకుడిని ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. అనంతరం పోలీసుల ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు.

2016 జులై 14: నైస్ బీచ్ ప్రాంతంలో బాస్టిల్ డే వేడుకల్లో ఉన్న వందలాది ప్రజలపైకి భారీ ట్రక్కు దూసుకొచ్చిన ఘటనలో 86 మంది మరణించారు. ఆ తరువాత పోలీసుల కాల్పుల్లో డ్రైవర్ హతమయ్యాడు. ట్యూనీషియా జాతికి చెందిన జిహాదీ ఈ పని చేసినట్టు ఐఎస్ ప్రకటించుకుంది.

2016 జూన్ 13: పశ్చిమ పారిస్‌లోని మనావిల్లేలో ఒక పోలీసు అధికారినీ, ఆయన భార్యను ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. హంతకుడు ఐఎస్ సానుభూతిపరునిగా ప్రకటించుకున్నాడు. ఆ తరువాత అతనిని పోలీసులు కాల్చి చంపారు. త

2015 నవంబరు 13: పారిస్‌లో జాతీయ స్టేడియం, కేఫ్‌లు, ప్రదర్శనశాలలు లక్ష్యంగా ఐఎస్ తుపాకులతో, బాంబులతో దాడులకు తెగబడింది. ఇందులో 130 మంది మరణించారు. 350 మందికి పైగా గాయపడ్డారు.

2015 జనవరి 7-9: చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంలో ఇద్దరు ఉగ్రవాదులు చొరబడి 17 మందిని కాల్చి చంపారు. పోలీసుల కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు.



ఆస్ట్రేలియా బీచ్‌లో భారీ తిమింగలాల మృత్యువాత

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని ఓ సముద్ర తీరానికి తిమింగలాలు కుప్పలుతెప్పలుగా కొట్టుకుని వచ్చాయి. దాదాపు 135 తిమింగలాలకు పైగా చనిపోయినట్టు తెలిసింది. మరో 15 తిమింగలాలను కాపాడటానికి రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది. తిమింగలాలు కొట్టుకుని వచ్చిన ప్రాంతానికి సమీపంలో ఎవరూ ఉండొద్దని, షార్క్ చేపలు దాడి చేసే అవకాశముందని హెచ్చరించారు. అవి ఎందుకలా ఒడ్డుకు కొట్టుకొచ్చాయనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు. 1996లో ఇదే బీచ్‌లో 320 భారీ తిమింగలాలు చనిపోయి కనిపించడం అప్పట్లో పెద్ద సంచలనమైంది.

ట్రంప్ క్యాబినెట్ నుంచి మరొకరికి ఉద్వాసన !

అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా బోల్టన్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్ నుంచి మరొకరిని తొలగించారు. జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మెక్‌మాస్టర్‌ను తొలగించి ఆయన స్థానంలో ఐరాస మాజీ రాయబారి జాన్ బోల్టన్‌ను నియమించారు. ట్రంప్ నిర్ణయాలతో ప్రతిపక్షంతో పాటు అధికార పార్టీ నేతలు సైతం నిర్ఘాంతపోతున్నారు. గతవారమే అమెరికా విదేశాంగ మంత్రి పదవి నుంచి రెక్స్ టిల్లర్‌సన్‌ను తొలగించి ఆ స్థానంలో సీఐఏ డైరెక్టర్ మైక్ పోంపియోను నియమించిన సంగతి తెలిసిందే. ట్రంప్ యంత్రాంగం నుంచి పలువురు ఉన్నతస్థాయి అధికారులు ఇప్పటికే తప్పుకున్నారు. తాజాగా మరొకరు ఆ జాబితాలో చేరారు. మెక్‌మాస్టర్‌ను పదవి నుంచి తొలగించనున్నట్టు గత వారమే వార్తలు వెలువడ్డాయి. అయితే, వైట్‌హౌస్ ఆ వార్తలను ఖండించింది. తన నూతన జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఏప్రిల్ 9 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని ట్రంప్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మెక్‌మాస్టర్ సేవలకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఎప్పటికీ తన స్నేహితుడిగా ఉంటారని పేర్కొన్నారు.



ట్రంప్ తన యంత్రాంగం నుంచి తొలగించిన రెండో జాతీయ భద్రతా సలహాదారు మెక్‌మాస్టర్. గత ఏడాది మైఖేల్ ఫ్లైన్‌ను జాతీయ భద్రతా సలహాదారు పదవి నుంచి తొలగించారు. వైట్‌హౌస్‌లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన విభాగం. జాతీయ భద్రతకు సంబంధించిన అజెండా దీని చేతిలోనే ఉంటుంది.

వివాదాలకు కేరాఫ్ బోల్టన్

బోల్టన్ (69)కు పరిపాలనా పరంగా అపార అనుభవం ఉన్నప్పటికీ ఆయన ఆది నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. రొనాల్డ్ రీగన్, జార్జ్ హెచ్‌డబ్ల్యు బుష్, జార్జ్ డబ్ల్యు బుష్ అమెరికా దేశాధ్యక్షులుగా ఉన్నప్పుడు వారి క్యాబినెట్‌లో పనిచేశారు. బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఐరాస రాయబారిగా పనిచేశారు. సద్దామ్ హుస్సేన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని తప్పుడు నివేదిక ఇచ్చింది బోల్టనే. అనంతరం బోల్టన్ నివేదిక కుట్రపూరితమైందని తేలడంతో ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇరాక్‌పై అమెరికా దురాక్రమణకు పాల్పడటంలో బోల్టన్ తనదైన పాత్ర పోషించారు. ఉత్తరకొరియాను విమర్శిస్తూ బోల్టన్ ఓ పత్రికలో కథనాలు రాస్తున్నారని, ఉత్తరకొరియాపై అమెరికాను ఎగదోస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

భారత ఐటీ నిపుణుల నెత్తిన పిడుగు

- అమెరికా బాటలో ఆస్ట్రేలియా
- విదేశీ ఐటీ నిపుణులకు ఉద్దేశించిన 457వీసా రద్దు

మెల్‌బోర్న్: హెచ్1 బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న కఠిన వైఖరిని ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుసరిస్తోంది. ఆస్ట్రేలియా తాజా నిర్ణయంతో భారత టెకీలు ఆందోళనకు గురవుతున్నారు. అమెరికా బాటలో పయనిస్తున్న ఆస్ట్రేలియాలో విదేశీ ఐటినిపుణులకు ఉద్దేశించిన 457వీసాను తాజాగా రద్దు చేసింది. దీని స్థానంలో ఒక కొత్త తాత్కాలిక నైపుణ్య కొరత (టెంపరరీ స్కిల్ షార్టేజ్) వీసాను తీసుకు వచ్చింది. మార్చి 18 నుంచి ఈ కొత్త వీసా పద్ధతిని అమలు చేస్తోంది. ఈ నిర్ణయం భారతీయ ఐటి నిపుణులను భారీగా దెబ్బతీయనుంది. 90వేల మంది విదేశీ ఉద్యోగుల్లో అత్యధికులు భారతీయులే (22శాతం) కావడం గమనార్హం. ఆస్ట్రేలియా తాజా నిర్ణయం అక్కడి భారతీయులకు తీవ్ర ఎదురుదెబ్బగా పరిణమించనున్నది. నైపుణ్యం అవసరమైన ఉద్యోగాల్లో అర్హులైన ఆస్ట్రేలియన్లు లేనిపక్షంలో వారి స్థానంలో విదేశీయులను నాలుగేండ్ల పాటు వివిధ కంపెనీలు నియమించుకునేందుకు 457 వీసా వీలు కల్పిస్తున్నది. ఇప్పుడు దీనిని రద్దు చేయడంతో అక్కడ శాశ్వత నివాసంకోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఇది నిజంగా చేదువార్త. దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించే క్రమంలో విదేశీయులు ఉపయోగించే వర్క్ వీసాలను రద్దు చేసినట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది.

సోమాలియాలో కారుబాంబు పేలుడు

- 14 మంది మృతి, 10 మందికి గాయాలు



మొగధీషు : సోమాలియా రాజధాని మొగధీషులో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...మొగధీషు నగరంలోని మాక అల్-ముకర్రమా రోడ్డులోని తవెహెలియో హోటల్ సమీపంలోకారు బాంబు పేలింది. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. 10 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి హోటల్‌కు సమీపంలో ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్ధంతో భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు అల్-షాబాబ్ ఉగ్రసంస్థ ప్రకటిం చుకుంది.

వియత్నాంలో అగ్ని ప్రమాదం

- 13 మంది మృతి, 27 మందికి గాయాలు

హనోయి: వియత్నాం లోని హొ చి మిన్ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవిం చింది. ఒక నివాస సముదా యంలో అక స్మాత్తుగా మంట లు చెలరేగడంతో 13మంది మృతి చెందగా, మరో 27 మంది తీవ్రంగా గాయపడి నట్టు పోలీసులు తెలిపారు. నివాస సముదాయంలో మూడు బిల్డింగ్‌లుండగా, వాటిలో 700 అపార్టుమెంట్లు ఉన్నాయని, వీటిని 6 సంవత్సరాల క్రితమే నిర్మించారని అధికారులు తెలిపారు. అయితే, మంటల్లో ఎంతమంది చిక్కుకున్నారన్న విషయంపై స్పష్టత లేదని, అలాగే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఎక్కువ మంది గందరగోళంలో భవనంపై నుంచి దూకడం వల్ల చనిపోయారని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదస్థలంలో 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వియత్నాంలో 2002 సంవత్సరంలో జరిగిన అగ్నిప్రమాదంలో 60 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.


జనం భద్రత ఉత్తిదే..

జవసత్వాలు లేని రోడ్‌సేఫ్టీ అథారిటీతో ఒరిగేదెమింటీ!

ఒక చైర్మెన్..ఒక అటెండర్‌తో సరి


- విధులు బారెడు.. సిబ్బంది మూరెడు
- సర్కారుకు నచ్చని ఐపీఎస్ అధికారికి ఈ బాధ్యతలా..!

నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి



రాష్ట్రంలో ప్రతి ఏడాది వేల సంఖ్యలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో సర్కారు ఏర్పాటు చేసిన రాష్ట్ర రోడ్డు సేఫ్టీ అథారిటీ ఎలాంటి జవసత్వాలు లేక కునారిల్లుతోంది. దాదాపు నాలుగేండ్లుగా మూసిన తలుపులు తెరవని స్థితిలో అథారిటీ దుస్థితి నెలకొన్నది. అసలు ఈ అథారిటీని ఘనంగా ప్రారంభించిన పాలకులు రాను రాను తమకు నచ్చని సీనియర్ ఐపీఎస్ అధికారిని ఎలాంటి పని లేని ఈ ఈపోస్టులో ఒక మూలన కూచోబెట్టడానికి ఉపయోగించుకుంటున్నారనే ప్రచారం ఉన్నది.

రాష్ట్ర విభజన జరగక ముందు ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రోడ్డు సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడటానికి ఈ విభాగాన్ని ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఈ విభాగానికి అన్ని రకాలా జవసత్వాలు కల్పించి యాక్సిడెంట్స్‌పై అధ్యయనాలు నిర్వహించి నివారణ మార్గాలను సూచించడమే కాదు.. తగిన చర్యలను చేపడుతుందని తెలిపారు. అందుకు పోలీసు శాఖతో పాటు సంబంధిత శాఖలను కూడా ఈ విభాగం కోఆర్డినేట్ చేసేలా అధికారాలు ఇస్తున్నట్టు చెప్పారు. మాటలు కోటలు దాటుతాయి కాలు కడప దాటదన్నట్టు ఈ విభాగానికి ఒక చైర్మెన్ మరి కొంత మినిస్టీరియల్ స్టాఫ్‌ను నియమించి అప్పటి సర్కారు చేతులు దులుపుకున్నది. తొలుత ఈ అథారిటీ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఏదో చేయబోతుందనే భ్రమలు కలిగాయి. కాని రాను రాను ఈ విభాగం రూపు రేఖలు మారిపోయాయి. ఆ సమయంలో ఈ విభాగాధిపతులుగా డీజీపీ స్థాయి అధికారులు ఎస్ఆర్ సుకుమార, ఎంవీ కృష్ణారావులు పని చేశారు. రాష్ట్ర విభజన జరిగే సమయంలో ఎస్వి రమణమూర్తి అథారిటీ చైర్మెన్‌గా ఉన్నారు. విభజన క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించబడటంతో పాటు ప్రస్తుతం అథారిటీ ఏపీ విభాగానికి చైర్మె న్‌గా కొనసాగుతున్నారు. అప్పటి నుంచి రాష్ట్ర రోడ్డు సేఫ్టీ అథారిటీకి చైర్మెన్ లేక అనాథగానే ఉండిపోయింది.


(ఫైల్)



రమణమూర్తి చైర్మెన్‌గా నియమితుడైన సమయంలో సచివాలయంలో సీఎం పేషీ ఉన్న భవనానికి ఆనుకుని ఉన్న భవనంలో ఒక మూలన ఉన్న అథారిటీ చైర్మెన్ చాంబర్‌లో కేవలం ఒక అటెండర్ మాత్రమే ఉన్నాడు. చైర్మెన్, అటెండర్ మాత్రమే ఉన్న ఈ విభాగం లో పని చేయలేని స్థితి ఎదురు కావడంతో రమణమూర్తి ఈ కార్యాలయానికి రావడమే మానేశారు. చాంబర్ కు ఎప్పుడు తాళం కప్పు వేలాడుతూ కనిపించేంది.

గత నాలుగేండ్లుగా ఊసులేకుండా పోయిన రోడ్డు సేఫ్టీ అథారిటీ గురించి ఒక్క సారిగా గుర్తుకు తెచ్చుకున్న సర్కారు ఇటీవలే రాష్ట్ర రైల్వే, రోడ్‌సేఫ్టీ విభాగం డీజీపీ టి.కృష్ణప్రసాద్‌ను చీఫ్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ విభాగం ఉండగానే పోలీసు శాఖలో రోడ్‌సేఫ్టీ విభాగాన్ని కూడా తెరచి దానికి అదనపు డీజీ స్థాయి అధికారిని నియమిస్తూ వస్తున్నారు. అసలే జవసత్వాలు లేకుండా, దానికి చీఫ్ లేకుండా అనాథగా పడి ఉన్న ఆథారిటీకి తాజాగా డీజీపీ స్థాయి అధికారిని చీఫ్‌గా నియమించి సర్కారు సాధించ దలుచుకుంది ఏమిటనే చర్చ ఐపీఎస్ వర్గాలలో సాగుతున్నది. మినిస్టీరియల్ స్టాఫ్ కానీ, కనీసం క్యాంప్ క్లర్కు లేని ఈ విభాగానికి డీజీపీ స్థాయి అధికారిని నియమించడం వలన ఒరిగేదేమిటని వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి జవసత్వాలు లేని ఈ అథారిటీని తమకు నచ్చని సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమించే విభాగంగానే ప్రభుత్వం కొనసాగించదలుచుకుందనే అభిప్రాయాన్ని పలువురు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి పక్క రాష్ట్రం ఏపీలోనూ ఉన్నదని కొందరు ఐపీఎస్ అధికారులు పెదవి విరుస్తున్నారు.

రైతు ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తాం

- సమస్యలను చర్చించేందుకు గ్రామాల్లో వేదికలు : గుత్తా

నవతెలంగాణ-నల్లగొండటౌన్


రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ కలెక్టరేట్‌లో నకిరేకల్ నియోజకవర్గ రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ల ఒక రోజు శిక్షణా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్‌తో కలిసి ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2,050 భూసార పరీక్షా యూనిట్లు అందజేయనున్నట్టు చెప్పారు. వ్యవసాయంపై అవగాహన నిమిత్తం రైతుకు ఒక కార్డును అందజేస్తామన్నారు. ప్రతి గ్రామంలోనూ రైతు సమస్యలను చర్చించేందుకు రూ. 12 లక్షల ఖర్చుతో వేదిక ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. నల్లగొండ జిల్లాలో 137 రైతు వేదికలకు గానూ 124 రైతు వేదికలకు స్థలాన్ని గుర్తించామన్నారు. ఎకరాకు రూ.4వేలను వచ్చేనెల 19న రైతుల పేర చెక్కుల రూపంలో అందజేయనున్నట్టు చెప్పారు. ఎవరైనా రైతు పెట్టుబడి పైకాన్ని తీసుకోనట్టయితే ఆ డబ్బులు రాష్ట్ర రైతు సమాఖ్య సమితికి చేరుతాయన్నారు. పంటకు మద్దతు ధర కల్పించేందుకూ గ్రామ రైతు సమాఖ్య సమితులు అవగాహన కల్గిస్తాయన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఐకేపీ, సొసైటీ సెంటర్లకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ఆగ్రోప్రాసెస్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో దాల్ మిల్లులు, టమాటా ఉత్పత్తి అయ్యే చోట కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు బీమా రూ.5లక్షలు వచ్చేటట్టు ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కార్యక్రమంలో రైతు సమాఖ్య సమితి జిల్లా అధ్యక్షులు రామచందర్ నాయక్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జి.నర్సింహారావు, కెవికే, కంపా సాగర్ ఇన్‌చార్జి డాక్టర్ బాలాజీ నాయక్, మత్స్య శాఖ జిల్లా అధికారి ఎం.చరిత, హార్టికల్చర్ జిల్లా అధికారి సంగీత లక్ష్మీ, కోఆర్డినేటర్ శైలజ, మార్కెటింగ్ ఏడీ ఎండీ అలీం, తదితరులు పాల్గొన్నారు.



సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం

టీపీసీసీ అధ్యయన కమిటీ సమావేశంలో ఉత్తమ్

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్



వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏం హామీలు ఇవ్వాలి... ఎటువంటి వాగ్ధానాలను మేనిఫెస్టోలో పెట్టాలనే అంశాలపై చర్చించేందుకు టీపీసీసీ సమావేశమైంది. శుక్రవారం గాంధీభవన్‌లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అధ్యక్షతన అధ్యయన కమిటీ భేటీ అయింది. పెన్షన్లు, హౌసింగ్ తదితర అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలపై హామీలు ఇచ్చి అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందాయన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా సంక్షేమానికి పెద్ద పీట వేయనున్నామన్నారు. ప్రజలకు గృహ నిర్మాణ పథకం, పెన్షన్లు, విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగాలలో సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేసి ఒక నివేదిక రూపొందిస్తామన్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు కృషి చేశామన్నారు. అలాగే వికలాంగులు, వితంతువులు, వద్ధులకు పెన్షన్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం, ఆరోగ్య శ్రీ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. మహిళలకు పావలావడ్డీ రుణాలు, సకాలంలో చెల్లిస్తే వడ్డీ మాఫీ చేశామన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు హర్కర వేణుగోపాల్, జి నిరంజన్, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ఈరవర్తి అనిల్, మహేశ్వర్‌రెడ్డి, నేత నాయిని రాజేందర్ రెడ్డి, ఫక్రుద్దీన్, రవీందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అజ్మీర్‌కు చాదర్ పంపిన కాంగ్రెస్

పవిత్ర అజ్మీర్ షరీఫ్ దర్గాకు టీపీసీసీ చాదర్‌ను పంపింది. శుక్రవారం గాంధీభవన్‌లో మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చాదర్ పంపించారు. పార్టీ నాయకులు సిరాజ్, మైనార్టీ సెల్ చైర్మెన్ ఫక్రుద్దీన్, మహ్మద్ మీరాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

నవచిత్రం

మహానటి షూటింగ్ పూర్తి


సావిత్రి చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కీర్తిసురేష్

కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తున్న చిత్రం 'మహానటి'. సావిత్రి జీవితం ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా పతాకాలపై ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న సందర్భంగా సెట్‌లో గుమ్మడికాయ కొట్టారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రియాంక దత్ మాట్లాడుతూ, 'సినిమా కోసం మా టెక్నీషియన్లు ఎంతో నేర్పుతో క్రియేట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఎరా ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది. రాజీపడకుండా 'మహానటి' లాంటి అద్భుతమైన సినిమాను నిర్మించినందుకు గర్వపడుతున్నాం. కీర్తిసురేష్, సమంత, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, షాలిని పాండే, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ వంటి వారు మా బ్యానర్‌లో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఏఎన్నార్ పాత్రలో నటించిన అక్కినేని నాగచైతన్యకు ఎప్పటికీ రుణపడి ఉంటా. మాకు స్ట్రాంగ్ సపోర్ట్‌గా మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్ నిలబడ్డారు. వారితో పనిచేసిన ప్రతి నిమిషం మాకు అపురూపమైంది. ఆఖరి రోజున ఆఖరి సన్నివేశం పూర్తయిన తర్వాత గుమ్మడికాయ పూజలో భాగంగా సావిత్రి చిత్రపటం వద్ద ప్రతిమ వెలిగిస్తున్న తరుణంలో కీర్తి సురేష్ కన్నీరు పెట్టుకుంది. అంతగా పాత్రలో లీనమై నటించిందామె. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నాం. ఇది ప్రేక్షకులకు మరుపురాని అనుభూతినిస్తుందని చెప్పగలం' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, ఆర్ట్: అవినాష్, ఆర్ట్ సూపర్‌విజన్: తోట తరణి, కెమెరా: డాని, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు.


మహేష్ బాబు

పాటల సందడికి రెడీ..

మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలోని తొలి పాటను ఈ నెల 25న రిలీజ్ చేయబోతున్నారు. కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' పాటలు శ్రోతలను ఎంతగా అలరించాయో తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సీఎంగా కనిపించనున్నారు. సీఎంగా తనదైన శైలిలో అలరించడం ఖాయమని నిర్మాతలు చెబుతున్నారు. చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా ఏప్రిల్ 20న విడుదల కానుంది.

రాశీ ఖన్నా



తమిళ టెంపర్‌లో...

ఇటీవల 'టచ్ చేసి చూడు', 'తొలి ప్రేమ'తో మంచి విజయాలను అందుకున్న రాశీఖన్నా గతేడాది నుంచి కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం మూడు తమిళచిత్రాల్లో నటిస్తోంది. తాజాగా విశాల్ సరసన నటించే లక్కీ ఛాన్స్ అందిపుచ్చుకుందట. విశాల్ ప్రస్తుతం 'ఇరుంబుతిరై', 'సండైకోళీ 2' చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితోపాటు తెలుగులో సూపర్ హిట్ అయిన 'టెంపర్' రీమేక్‌లో నటించబోతున్నారు. ఇందులో కథానాయికగా రాశీఖన్నాను ఫైనల్ చేశారట. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైట్‌హౌస్ మూవీమేకర్స్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా కాజల్ కథానాయికగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'టెంపర్' తెలుగులో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా రీమేక్ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం రాశీఖన్నా తమిళంలో 'సైతాన్ కా బచ్చా', 'ఇమైక్కా నోడిగల్', 'అడంగమరు', తెలుగులో 'శ్రీనివాస కళ్యాణం'లో నటిస్తోంది.

ఆద్యంతం వినోదాత్మకం..


రాజ్ తరుణ్, అమైరా దస్తూర్

రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జంటగా సంజనారెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'రాజుగాడు'. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ, 'రాజ్ తరుణ్ హీరోగా మా బ్యానర్‌లో ఇది 4వ చిత్రం. సంజనారెడ్డి చాలా చక్కగా తెరకెక్కించారు. హీరో పాత్ర తీరుతెన్నులు, రాజేంద్రప్రసాద్ కామెడీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు, పోస్టర్స్‌కి మంచి స్పందన లభించింది. హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈచిత్రంపై టీజర్, పోస్టర్ హైప్‌ను క్రియేట్ చేశాయి. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం. మే 11న సినిమాను రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం. మా బ్యానర్‌లో ఈ సినిమా మరో హిట్ చిత్రంగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాం' అని అన్నారు. నాగినీడు, రావు రమేష్, పృథ్వీ, కృష్ణభగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర ఇతర పాత్రధారులు.

కృతి సనన్



అక్కీ సరసన !

'వన్:నేనొక్కడినే' ఫేమ్ కృతిసనన్ తెలుగులో 'దోచెయ్' తర్వాత బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. వరుసగా 'దిల్‌వాలే', 'రాబ్తా', 'బెరెల్లీ కి బర్ఫీ' చిత్రాలతో ఆకట్టుకుంది. ఇటీవల 'వెల్‌కమ్ టు న్యూయార్క్' చిత్రంలో అతిథి పాత్రలో మెరిసిన కృతి తాజాగా ఓ జాక్ పాట్ కొట్టింది. అక్షయ్ కుమార్(అక్కీ) సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. 'హౌస్‌ఫుల్ 4'లో అక్షయ్ సరసన కథానాయికగా కృతిసనన్‌ని ఫైనల్ చేశారట. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్‌తోపాటు రితీష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, బాబీ డియోల్, కైరా అద్వాని, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి చేయనున్నారు. 'హౌస్‌ఫుల్' ఫ్రాంచైజీలో భాగంగా కామెడీ ఎంటర్‌టైనర్లుగా రూపొందిన 'హౌస్‌ఫుల్', 'హౌస్‌ఫుల్ 2', 'హౌస్‌ఫుల్ 3' ఎంతటి ఘన విజయం సాధించాయో తెలిసిందే. కృతి ప్రస్తుతం 'అర్జున్ పాటియాలా', 'పానిపట్' చిత్రాల్లోనూ నటిస్తోంది.

డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి రంగం సిద్ధం

మూస ధోరణికి చెక్ పెడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ నవ్య పంథాలోకి అడుగుపెట్టడం ఓ విశేషమైతే, ఇమేజ్‌లను సైతం పక్కనపెట్టి స్టార్ హీరోల దగ్గర్నుంచి యువకథానాయకుల వరకు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించాలనుకోవడం మరో విశేషం. మంచి శుభపరిణామం కూడా. అంతేకాదు టాలీవుడ్‌లో హీరోల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉందనే మంచి సంకేతాన్ని చూపించడం అన్నింటికంటే సంతోషించదగ్గ విషయం. ఒకప్పుడు మల్టీస్టారర్ అంటే పెద్దగా ఆసక్తి చూపని కథానాయకులు ఇప్పుడు ఎప్పుడెప్పుడు చేద్దామా అనే ఆసక్తితో ఉన్నారు. ఆ ఆసక్తి ఫలితమే ప్రస్తుతం అరడజనుకుపైగా భారీ మల్టీస్టారర్ చిత్రాల నిర్మాణం జరుగుతున్నాయి. దీంతో ఆయా కథా నాయకుల అభిమానులతోపాటు ప్రేక్షకులు సైతం ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాల కోసం ఎప్పుడెప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు.


రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్


నాగార్జున, నాని


వెంకటేష్, నాగచైతన్య, వరుణ్ తేజ్

ఆర్- ఆర్- ఆర్

తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ప్రస్టేజియస్, క్రేజీయెస్ట్ మల్టీస్టారర్ చిత్రం ఏదైనా ఉందంటే అందులో 'ఆర్ఆర్ఆర్' ముందుంటుంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రమిది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మూడు 'ఆర్'లతో గురువారం ఓ టీజర్‌ను విడుదల చేశారు. 'నవంబర్ 18, 2017 నుంచి ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చింది. భారీ మల్టీస్టారర్ షురూ అయ్యింది' అంటూ రాజమౌళి మూడు 'ఆర్'(రాజమౌళి, రామ్‌చరణ్, రామారావు)లు వచ్చేలా టీజర్‌ను విడుదల చేశారు. 'ఇది టైటిల్ కాదు, టైటాన్స్ కలిసి వస్తున్నారు' అని ఆయన ట్వీట్ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది.

ఎన్ - ఎన్

టాలీవుడ్‌లో ఆసక్తిగా మారిన మరో మల్టీస్టారర్ చిత్రం నాగార్జున-నాని(ఎన్ఎన్)ల సినిమా. ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో నాగార్జున డాన్ పాత్ర పోషిస్తుండగా, నాని డాక్టర్‌గా కనిపిస్తారట. ఈ చిత్రంలో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ ఓ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 'ఆఫీసర్' చిత్రంలో, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని 'కృష్ణార్జున యుద్ధం' చిత్రంలో నటిస్తున్నారు.

వి - వి

మల్టీస్టారర్ చిత్రాలకు వెంకటేష్ పెట్టింది పేరు. ప్రస్తుతం ఆయన మూడు మల్టీస్టారర్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో 'ఫన్ అండ్ ఫ్రాస్టేషన్' (ఎఫ్2) పేరుతో తెరకెక్కబోతున్న కామెడీ ఎంటర్‌టైనర్‌లో వెంకటేష్-వరుణ్‌తేజ్(వీవీ) నటించనున్నారట. వెంకీ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. శ్రియా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 'ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇది కూడా ఓ మల్టీసారరే. ఎందుకంటే ఇందులో యువకథానాయకుడు నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దీంతోపాటు నాగచైతన్యతో కలిసి వెంకీ ఓ సినిమాలో నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాబీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్ ప్రొడక్షన్, కోనా ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. మేలో ఈ సినిమా ప్రారంభం కానుంది. నాగచైతన్య ప్రస్తుతం చందుమొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

యువ హీరోల మల్టీస్టారర్ చిత్రాలు..

మరో ఆసక్తికర మల్టీస్టారర్‌కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదే నందమూరి ఫ్యామిలీ మల్టీస్టారర్. కళ్యాణ్‌రామ్ నటించబోతున్న చిత్రమిది. పవన్ సాధినేని దర్శకుడు. ఇందులో తొలుత ఎన్టీఆర్, హరికృష్ణ ప్రత్యేక పాత్రల్లో నటిస్తారని వినిపించాయి. తాజాగా ఇందులో బాలకృష్ణ కూడా నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది తన నుంచి ఓ మల్టీస్టారర్ చిత్రం రాబోతుందని ఇటీవల కళ్యాణ్ రామ్ తెలిపిన విషయం విదితమే.

యువ హీరోల మల్టీస్టారర్‌లో 'వీరభోగ వసంత రాయలు' కూడా ఉంది. ఇంద్రసేన. ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్‌బాబు హీరోలుగా నటిస్తున్నారు. శ్రియా కథానాయిక. అలాగే నితిన్, శర్వానంద్ కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. హరీష్‌శంకర్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ కథానాయికగా నటించనున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సావిత్రి బయోపిక్‌పై రూపొందుతున్న 'మహానటి' కూడా ఓ రకంగా మల్టీస్టారర్‌గానే చెప్పుకోవచ్చు. ఇందులో దుల్కర్ సల్మాన్, మోహన్‌బాబు, విజయ్ దేవరకొండ, నాగచైతన్య తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. వీటితోపాటు కామెడీ నటుల మల్టీస్టారర్ కూడా తెరకెక్కుతోంది. అల్లరి నరేష్, సునీల్ కలిసి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. రాయ్ కథానాయిక. దీనికి 'సిల్లీ ఫెలోస్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఇలా ప్రస్తుతం అరడజను వరకు మల్టీస్టారర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.


బాలకృష్ణ, కళ్యాణ్ రామ్


శర్వానంద్, నితిన్


నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్‌బాబు


అల్లరి నరేష్, సునీల్

భారీ మల్టీస్టారర్‌కు రెడీ..!


సంజయ్ దత్

జైలు జీవితాన్ని పూర్తి చేసుకుని 'భూమి' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ సినిమాలు చేసే విషయంలో జోరు పెంచారు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్న ఆయన తాజాగా ఓ మల్టీస్టారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 'బ్లాక్‌బస్టర్' పేరుతో రూపొందే ఈ సినిమాకు అజయ్ అరోరా, లవ్లీ అరోరా సంయుక్తంగా దర్శకత్వం వహించబోతున్నారు. సందీప్ సింగ్ నిర్మించనున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమా గురించి సంజయ్ దత్ మాట్లాడుతూ, 'కామెడీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఈ జోనర్ నాకు సొంత జోనర్‌లాంటిది. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని వర్గాలకు కనెక్ట్ అవుతుంది' అని చెప్పారు. 'రాజ్ కుమార్ హిరానీ, డేవిడ్ దావన్ వంటి దర్శకులు సంజయ్‌దత్ సినిమాలతోనే దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇప్పుడు నేను కూడా ఇంట్రడ్యూస్ కావడం ఆనందంగా ఉంది' అని దర్శకులు తెలిపారు. ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం సంజయ్ దత్ 'సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్3', 'టర్బాజ్', 'పానిపట్' చిత్రాల్లో నటిస్తున్నారు. సంజయ్‌దత్ జీవితంగా ఆధారంగా రాజ్‌కుమార్ హిరానీ 'సంజు' బయోపిక్‌ని నిర్మిస్తున్న విషయం విదితమే.

బ్యాంగ్‌బ్యాంగ్ సీక్వెల్ కోసం..


హృతిక్ రోషన్, కత్రినా కైఫ్

హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన 'బ్యాంగ్ బ్యాంగ్' ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ సినిమా 2014లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సుమారు 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో హృతిక్, కత్రినా కైఫ్ చేసే యాక్షన్, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసింది. తాజాగా ఈ జోడీ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరవనుంది. 'బ్యాంగ్ బ్యాంగ్'కు సీక్వెల్‌గా రూపొందబోయే చిత్రంలో మళ్ళీ ఈ జోడీనే తీసుకున్నారట. 'బ్యాంగ్ బ్యాంగ్ రీలోడెడ్' పేరుతో తెరకెక్కించబోతున్న ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హృతిక్ 'సూపర్ 30' చిత్రంలో నటిస్తున్నారు. గణిత నిపుణుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వికాస్ బాల్ దర్శకుడు. కత్రినా కైఫ్ 'జీరో', 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

237 డిగ్రీ కాలేజీలు మూత!

కేయూ పరిధిలోనే 91

- 51 కళాశాలల్లో సున్నా ప్రవేశాలు
- మరో 186 కాలేజీల్లో 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు
- అనుబంధ గుర్తింపు ఇవ్వొద్దని సర్కారు నిర్ణయం
- ఆ విద్యార్థులను దగ్గరున్న కాలేజీల్లో సర్దుబాటు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

తెలంగాణలో విద్యాసంస్థల మూసివేత ప్రక్రియ మరింత వేగంగా కొనసాగుతున్నది. గతంలో ఇంజినీరింగ్ కాలేజీల మూసివేత ప్రక్రియ జరిగింది. తాజాగా డిగ్రీ కాలేజీల మూసివేతకు రంగం సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా 237 డిగ్రీ కాలేజీలు మూసివేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో 2017-18 విద్యాసంవత్సరంలో సున్నా ప్రవేశాలు కాలేజీలు 51 ఉండగా, 25 శాతంలోపు ప్రవేశాలున్న కాలేజీలు 186 ఉన్నాయి. 186 కాలేజీల్లో 56,285 సీట్లుండగా, 8,803 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 47,482 సీట్లు మిగిలాయి. 2016-17 విద్యాసంవత్సరంలో సున్నా ప్రవేశాలున్న కాలేజీలు 55 ఉండగా, 25 శాతంలోపు ప్రవేశాలున్న కాలేజీలు 157 ఉన్నాయి. ఈ 157 కాలేజీల్లో 46,186 సీట్లుంటే, 7,056 సీట్లు మాత్రమే నిండాయి. ఇంకా 39,130 సీట్లు నిండలేదు. 2017-18 విద్యాసంవత్సరంలో నమోదైన లెక్కల ఆధారంగా సున్నా ప్రవేశాలు, 25 శాతంలోపు ప్రవేశాలున్న కాలేజీలకు 2018-19 విద్యాసంవత్సరంలో అనుబంధ గుర్తింపు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు విశ్వవిద్యాలయాల వీసీలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపింది. ఆ దిశగా విశ్వవిద్యాలయాల అధికారులు అనుబంధ గుర్తింపు ఏయే కళాశాలకు ఇవ్వాలి, ఏయే కాలేజీలకు ఇవ్వకూడదనే దానిపై కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. ప్రమాణాలు పెంచడంలో భాగంగానే సున్నా ప్రవేశాలు, 25 శాతంలోపు ప్రవేశాలున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ అధికారులు వాపోతున్నారు. కాలేజీల సంఖ్యను, సీట్లను తగ్గించడం వల్ల ప్రమాణాలు మెరుగవుతాయని, విద్యార్థులు బాగు చదువుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే విద్యాసంవత్సరం తగ్గనున్న 66,435 సీట్లు

రాష్ట్రంలో 237 డిగ్రీ కాలేజీల మూసివేత ప్రక్రియకు రంగం సిద్ధం కావడంతో వాటిలో ఉన్న 66,435 సీట్లు తగ్గనున్నాయి. ఇందులో సున్నా ప్రవేశాలున్న 51 కాలేజీల్లో 10,150 సీట్లు, 25 శాతంలోపు ప్రవేశాలున్న 186 కాలేజీల్లో 56,285 ఉన్నాయి. రాష్ట్రంలో 1,186 ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో 4,48,457 సీట్లున్నాయి. వాటిలో 2017-18 విద్యాసంవత్సరంలో 2,23,427 (49.82 శాతం) మంది విద్యార్థులు చేరారు. ఇంకా 2,25,030 (50.18శాతం) సీట్లు మిగిలాయి. ఇక డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియలో 1,092 డిగ్రీ కాలేజీల్లో 4,10,267 సీట్లుంటే, 1,95,555 (47.67 శాతం) మంది చేరారు. ఇంకా 2,14,712 (52.33 శాతం) సీట్లు మిగిలాయి. రాష్ట్రంలో మొత్తం 4,48,457 సీట్లుంటే, 237 కాలేజీల్లో ఉన్న 66,435 సీట్లు తగ్గడం వల్ల 3,82,022 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉండనున్నాయి. కాలేజీలు, సీట్లు తగ్గించాలని ఉన్నత విద్యామండలి లక్ష్యంగా నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణలో డిగ్రీ కాలేజీల మూసివేత దిశగా అడుగులు పడుతున్నాయి.

గ్రామీణ విద్యార్థులకే నష్టం

రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు మూసివేత కారణంగా గ్రామీణ విద్యార్థులకు తీవ్ర నష్టం కలగనుంది. మూసివేయబడుతున్న ఎక్కువ కాలేజీలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నవి కావడమే నిదర్శనం. కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) పరిధిలోనే 91 కాలేజీలున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలో 46, శాతవాహన విశ్వవిద్యాలయం (ఎస్‌యూ) పరిధిలో 33, పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ) పరిధిలో 24, తెలంగాణ విశ్వవిద్యాలయం (టీయూ) పరిధిలో 18, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) పరిధిలో 25 కాలేజీలున్నాయి. ఓయూ పరిధిలో 46 కాలేజీలుంటే, హైదరాబాద్‌లో 10, రంగారెడ్డిలో 14 మాత్రమే పట్టణాల్లో ఉన్నాయి. మిగిలిన 22 కాలేజీలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అంటే అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో మూసివేయబడుతున్న 237 కాలేజీల్లో హైదరాబాద్, రంగారెడ్డిలో 24 కాలేజీలను మినహాయిస్తే 213 డిగ్రీ కాలేజీలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి.

డిగ్రీ విద్యను గ్రామీణ విద్యార్థులు సొంత గ్రామానికి దగ్గర్లో ఉండే కాలేజీల్లో చదివేందుకు ఇష్టపడతారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల్లేరనే సాకుతో డిగ్రీ కాలేజీలను మూసివేయడంతో గ్రామీణ విద్యార్థులు డిగ్రీ విద్యకు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. గ్రామీణ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఎంబీసీ, మైనార్టీ విద్యార్థులే ఎక్కువగా నష్టపోయే అవకాశముంది.

విశ్వవిద్యాలయాల వారీగా సున్నా, 25 శాతంలోపు ప్రవేశాలున్న కాలేజీల వివరాలు

విశ్వవిద్యాలయం	సున్నా ప్రవేశాలు		25 శాతంలోపు ప్రవేశాలు		మొత్తం	
	కాలేజీలు	సీట్లు	కాలేజీలు	సీట్లు	కాలేజీలు	సీట్లు
కాకతీయ	23	4,990	68	25,055	91	30,045
మహాత్మాగాంధీ	9	1,890	16	3,930	25	5,820
ఉస్మానియా	3	610	43	10610	46	11,220
పాలమూరు	4	740	20	5,760	24	6,500
శాతవాహన	8	1,200	25	7,020	33	8,220
తెలంగాణ	4	720	14	3,910	18	4,630
మొత్తం	51	10,510	186	56,285	237	66435

ఎయిర్‌పోర్ట్ విస్తరణకు సహకారం

(మొదటి పేజీ తరువాయి)

50 ఎకరాల్లో రూ.750 కోట్లతో ఎయిర్‌పోర్టు సిటీ నిర్మాణం, ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు. జీఎంఆర్ సంస్థ

ఛైర్మెన్ గ్రంధి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో ఎయిర్‌పోర్టు విస్తరణ వేగవంతం చేస్తామన్నారు. 2014లో ప్రయాణికుల వృద్ధిరేటు ఏడు శాతం ఉండగా నేడు అది 21 శాతానికి పెరిగిందని చెప్పారు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో జాతీయ ఆస్తులను సృష్టించడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి స్వప్నం సాకారం చేయడానికి జీఎంఆర్ ఎయిర్‌పోర్టు తోడ్పాటునందిస్తూ సమ్మిళిత అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి, విమానయాన శాఖ కార్యదర్శి శ్రీరాజీవ్‌నయన్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ శైలేంద్రజోషి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టి.ప్రకాష్‌గౌడ్, తీగల కృష్ణారెడ్డి, జీఎంఆర్ గ్రూప్ ఎయిర్‌పోర్టు ఛైర్మెన్ శ్రీనివాస్ బొమ్మిడాల తదితరులు పాల్గొన్నారు.

బ్యాంకులకు రూ.1394 కోట్లు ఎగవేసిన
టోటెం ఇన్‌ఫ్రా ఇద్దరు డైరెక్టర్లను అరెస్టు చేసిన సీబీఐ

నవతెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి

వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.1394 కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసిన ఆరోపణలపై హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన టోటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణపు సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు టొటెం సలాలిత్, అతని భార్య కవితలను బెంగళూరులో సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్‌లో ఉన్న టోటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ రహదారుల నిర్మాణం, నీటిపారుదల పైపుల నిర్మాణం, భవనాల నిర్మాణపు పనులను కాంట్రాక్టుకు తీసుకుని నిర్మించేది. కాగా ఈ కంపెనీ తమ బ్యాంకు నుంచి రూ.313.14 కోట్ల రుణాన్ని తీసుకుని ఎగవేసిందని యూనియన్ బ్యాంకు హైదరాబాద్ బ్రాంచ్ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. అంతేగాక మరో ఎనిమిది బ్యాంకుల నుంచి కూడా రుణాన్ని తీసుకుని ఎగవేసినట్టు ఈ కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు సలాలిత్ అతని భార్య కవితలతో పాటు మరి కొందరు ప్రైవేటు వ్యక్తులపై సీబీఐ నమోదు చేసి గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వారి నివాసాలు, కార్యాలయాలపై దాడులను నిర్వహించారు. అదే సమయంలో డైరెక్టర్ల గురించి గాలించిన అధికారులు శుక్రవారం బెంగళూరులో అరెస్టు చేశారు.

బీజేపీకి 28, కాంగ్రెస్‌కు 10

(మొదటి పేజీ తరువాయి)



పోలింగ్ జరగగా.. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్) అభ్యర్థి వీరేంద్రకుమార్ ఘన విజయం సాధించారు. కర్నాటకలో 4 స్థానాలకు బీజేపీ 1, కాంగ్రెస్ 3 సీట్లలో గెలుపొందాయి. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ 4, కాంగ్రెస్ 1, తెలంగాణలో టీఆర్‌ఎస్ 3, జార్ఖండ్‌లో కాంగ్రెస్ 1, బీజేపీ 1 స్థానాల్లో విజయం సాధించాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఒక రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఎన్నికయ్యారు. యూపీలో మొత్తం 10 స్థానాల్లో ఎస్పీ 1, బీజేపీ 9 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ గెలిచిన తొమ్మిదో స్థానానికి బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) గట్టి పోటీనిచ్చింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగగా.. 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే.. క్రాస్ ఓటింగ్‌పై ఫిర్యాదులు రావడంతో ఉత్తరప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభమైంది.

ట్యాంకర్ వ్యవసాయం..!

నవతెలంగాణ-జనగామ ప్రతినిధి

జనగామ జిల్లాలో 3లక్షలా 79వేల 925 ఎకరాల సాగు భూమి ఉండగా 33వేలా 720 బోర్లు, 22వేల 414 బావులున్నాయి. రబీలో 55వేల 945 ఎకరాల్లో వరిసాగైంది. రిజర్వాయర్లను గోదావరి జలాలను నింపకపోవడం, మరోవైపు ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవటం కారణాల వల్ల భూగర్భ జలాలు అడుగంటాయి. జనగామలో 10.45 మీటర్ల లోతులో నీరు ఉండాల్సి ఉండగా 11.87 మీటర్ల లోతుకు పడిపోయింది. రఘునాథపల్లిలో అశ్వరావుపల్లి రిజర్వాయర్ పక్కనే ఉన్న వరి పొలాలు ఎండిపోతున్నాయి. జనగామ మండలంలో చిటకోడూరు రిజర్వాయర్‌తో పాటు కన్నెబోయినగూడెం రిజర్వాయర్ల కింద ఉన్న పంటలూ ఎండిపోతున్నాయి. స్టేషన్‌ఘనపురం, బొమ్మకూర్, గండిరామారం, వెల్దండ, చిటకోడూరు రిజర్వాయర్ల కిందా ఇదే పరిస్థితి. ఇప్పటికే జిల్లాలో 10 వేల ఎకరాల్లోని పంట ఎండిపోయింది. జనగామ మండలం పెంబర్తిలో 250 ఎకరాల్లో వరి సాగు చేయగా 17 మంది రైతులకు చెందిన 150 ఎకరాల్లో పంట పూర్తిగా ఎండిపోయింది. చౌడారం, మరిగడి, వడ్లకొండ, గానుగుపహాడ్, వెంకిర్యాల పసరమండ్ల, శామీర్‌పేట, గ్రామాల్లోనూ 400 ఎకరాల్లో వరి ఎండిపోయింది. రఘునాథపల్లి మండలంలోని వెల్ది, అశ్వరావుపల్లి, కోమల్లా, నిడిగొండ, మాదారం ప్రాంతాల్లోనూ వరి అధిక సంఖ్యలో ఎండిపోయింది. పంటలు ఎండుతున్నా అధికారులు అంచనా వేయడం లేదు.

ట్యాంకర్లతో వరికి నీరు

లింగాలఘనపురం మండల కేంద్రానికి చెందిన బొంకూరి గట్టుమల్లుకు నాలుగెకరాలుంది. బావితో పాటు బోరూ ఉండటంతో ఎకరం వరినాటు వేయించాడు. వరిపైరు కంకి పోసింది. మరో రెండు తడుల నీరు పెడితే పంట చేతికి వస్తుందన్న దశలో బోర్లు పోయలేదు. ట్యాంకర్‌కు 800 రూపాయల చొప్పున చెల్లించి నెల్లుట్ల నుంచి 10 ట్యాంకర్ల నీటిని తెప్పించి చేనుకు పెట్టించాడు. ఐదారు రోజుల తరువాత మరో 10 ట్యాంకర్ల నీరు కొనుగోలు చేసి పొలం పారిస్తానని చెప్పాడు. పంట ఎండిపోతుంటే చూసి తట్టుకోలేక నీటిని కొనుగోలు చేసి పొలం పారిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎకరాకు 30వేల రూపాయల పరిహారం ఇవ్వాలి: సీపీఐ(ఎం), సీపీఐ

కరువు ప్రాంతమైన జనగామ జిల్లాలో ఇప్పటికే 10వేల ఎకరాల్లో వరి పంట ఎడిపోయిందని, అధికారులు పరిశీలించి ఎకరాకు రూ. 30వేల చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి డిమాండ్ చేశారు. పై రెండు పార్టీలు వేర్వేరుగా జనగామలోని వివిధ గ్రామాల్లో పర్యటించాయి.. ప్రతి గ్రామంలో పంట ఎండుతున్నందున ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు.

ఉప పోరు తప్పదా?

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు కాకపోతే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని రాజకీయవర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతున్నది. అంతకు ముందే నల్లగొండ, ఆలంపూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కూడా రానున్నాయా? కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు ఉప పోరు ఎదుర్కొక తప్పదా? అన్న చర్చలు జరుగుతున్నాయి. అందుకనుగుణంగానే రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఉప ఎన్నికలపై రాజకీయ నాయకులు తలోరకంగా విశ్లేషణలు చేస్తున్నారు. ఉప ఎన్నికలు వచ్చే చాన్స్ తక్కువగా ఉందని కొందరు, త్వరగానే ఎన్నికలు వస్తాయని మరికొందరు వాదిస్తున్నారు. బలమైన కారణం లేకుండానే సభ్యత్వాలు రద్దు కావడం వల్ల ఆ సానుభూతి వల్ల గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన అన్ని ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచింది.నల్లగొండ, ఆలంపూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలొచ్చినా పైచేయి సాధిస్తుందని టీఆర్‌ఎస్ వర్గాలు ధీమాతో ఉన్నాయి. అందుకు అధికార టీఆర్‌ఎస్ సమాయత్తమవుతున్నట్టు ఆ వర్గాలు అంటున్నాయి. సాధారణ ఎన్నికల సమయం మాత్రం 14 మాసాలు ఉండటంతో ఉప ఎన్నికలు ఇంత తొందరంగా రాకపోవచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. సభ్యత్వాలు కోల్పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌ఏ సంపత్‌కుమార్ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కోల్పోయారు. దీంతో ఉపఎన్నికలు రాబోతున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గవర్నర్ ప్రసంగ సమయంలో శాసనసభలో జరిగిన సంఘటనల నేపథ్యంలో స్పీకర్ వారి సభ్యత్వాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సభ్యత్వం రద్దైయినట్టు అసెంబ్లీ కార్యదర్శి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపింది. గెజిట్ ఆధారంగా వారికి రాజ్యసభ్య ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కోల్పోయారని ఎన్నికలు సంఘం తేల్చింది. ఇదిలా ఉండగా సభ్యత్వాల రద్దుపై అంతకు ముందే కోమటిరెడ్డి, సంపత్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆరువారాలపాటు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. దీనికనుగుణంగానే మే 20 తర్వాత నల్లగొండ, ఆలంపూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది.

ఓటు హక్కు కోల్పోయిన కోమటిరెడ్డి, సంపత్

అమెరికాలోనూ అంటరానితనం

- పాఠశాలల్లో, పని ప్రదేశాల్లో దళితులు, ఆదివాసీలకు వివక్ష
- ఏండ్లుగా కొనసాగుతున్న సామాజిక రుగ్మత
- దేవాలయాలు, వివాహాల్లో... కుల పట్టింపులు



వాషింగ్టన్ : అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచమంతా భావిస్తున్న అమెరికాలో సైతం కుల వివక్ష వేళ్లూనుకుంటోంది. ఈ సామాజిక దుర్లక్షణం అమెరికాలో ఏన్నో ఏండ్లుగా కొనసాగుతోందన్న విషయాన్ని 'ఈక్వాలిటీ ల్యాబ్స్' 2016 ఏడాది సర్వే తేల్చి చెప్పింది. 'క్యాస్ట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్' :ఏ సర్వే ఆఫ్ క్యాస్ట్ అమాంగ్ సౌత్ ఏసియన్ అమెరికన్స్" అనే పేరుతో నివేదికను విడుదల చేశారు. వెకిలిమాటలతో వెక్కిరించటం, భౌతికమైన, లైంగిక దాడులు...మొదలైనవి అమెరికాలో స్థిరపడిన దక్షిణాసియా దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా, 'దక్షిణాసియా చరిత్ర'ను అమెరికాలోని పలు రాష్ట్రాల్లో హిందూత్వ కోణంలో చూడటం మొదలైంది.

నివేదికలోని మరిన్ని విషయాలు ఇలా ఉన్నాయి, "అమెరికాలో పుట్టి పెరిగిన దక్షిణాసియా వాసులంతా నేడు కుల వివక్షకు గురవుతున్నారు. కుల వివక్ష ఎలా ఉంటుందో కూడా వీరికి అనుభవాలు ఏర్పడ్డాయి. అయితే ఇదంతా నిన్నా...మొన్నా ఏర్పడింది కాదు. ఏన్నో ఏండ్లుగా అమెరికాలో కుల వివక్షత బలపడుతోంది. కారణం ఇక్కడి మేథావులెవరూ దీనిపై దృష్టి పెట్టలేదు. సరైన సమాచారం కూడా అందుబాటులో లేదు. అధ్యయనం జరగలేదు" అని ఈక్వాలిటీ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నివేదిక సహ రచయితగా వ్యవహరించిన తెన్‌మోజీ సౌందర్యరాజన్ అన్నారు. తక్కువ కులానికి చెందిన వారిమని నిందిస్తూ, భౌతిక దాడుల చేశారని సర్వేలో పాల్గొన్న 26 శాతం మంది దళితులు చెప్పారు. పని ప్రదేశాల్లో కుల వివక్షకు గురయ్యామని 20 శాతం మంది చెప్పారు. నచ్చిన భాగస్వామిని ఎంపికచేసుకునే క్రమంలో తాము తిరస్కారానికి గురయ్యామని 40 శాతం మంది ఇక్కడి దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యంగ్యంగా, వెటకారంగా, తక్కువ చేస్తూ తమపై వ్యాఖ్యానాలు చేశారని 60 శాతంపైగా దళితులు చెప్పారు.

'నీది ఏ కులం?'

2016 సర్వేలో బయటపడ్డ విషయాలు సాధారణమైనవి కావు. అమెరికాలో స్థిరపడ్డ దక్షిణాసియా వాసుల్లో నెలకొన్న 'అసమానత'ను ఈ అధ్యయనం గుర్తించింది. అయితే ఈ అసమానత కచ్చితంగా 'కుల వివక్ష'తో ముడిపడినదని అధ్యయనం తేల్చింది. 'నీది ఏ కులం ?' 'ఆచార వ్యవహారల్లో స్వచ్ఛత' 'తక్కువ కులం వాళ్లు' అన్నవి దక్షిణాసియాకు చెందిన అనేక సంస్థల్లో, దేవాలయాల్లో, వివాహాల్లో నాటుకుపోయాయి. ఇదే ఇక్కడి దళితులు, ఆదివాసీలపై కుల వివక్షకు దారితీసింది. ఈ కుల వివక్ష పోకడలు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. బలవంతంగా తమ కులగుర్తింపును సైతం దాచుకోవాల్సిన దుస్థితి వారికి ఏర్పడిందని సౌందర్యరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికన్ తత్వవేత్త, 'డా.బీ.ఆర్.అంబేద్కర్' సాహిత్యంపై కేంబ్రిడ్జ్ వర్సిటీలో బోధిస్తున్న డా.కోర్నెల్ వెస్ట్ చేతుల మీదుగా 'క్యాస్ట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్' :ఏ సర్వే ఆఫ్ క్యాస్ట్ అమాంగ్ సౌత్ ఏసియన్ అమెరికన్స్" నివేదిక తాజాగా విడుదలైంది.

ప్రతీ ముగ్గురిలో ఒక్కరు...వివక్షకు గురవుతున్నారు..

- కులం కారణంగా తాము భౌతికమైన దాడికి, మాటల దాడికి గురయ్యామని 25 శాతం దళితులు చెప్పారు.
- విద్యాలయాల్లో కుల వివక్షను ఎదుర్కొన్నామని ప్రతీ ముగ్గురిలో ఒకరు చెప్పారు.
- దేవాలయాలు, మత సంబంధ కార్యక్రమాలకు తమను రానివ్వలేదని దళితులు, ఆదివాసీలు చెప్పారు. దీంతో దళితులు బలవంతంగా కులపరమైన గుర్తింపును దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- వర్తక, వాణిజ్య ప్రదేశాల్లో కుల వివక్ష ఉందని 20 శాతం మంది దళితులు తెలిపారు.
- ప్రతీ ఇద్దరి దళితుల్లో ఒకరు, ప్రతీ నలుగురి ఆదివాసీల్లో ఒక్కరు...ఒక రకమైన భయంతో బతుకుతున్నారు. కులం కారణంగా తమను సమాజం నుంచి దూరంగా ఉంచుతున్నారని వారు ఆందోళన చెందుతున్నారు.

> **"అంటరానితనం, కులవివక్షత, తక్కువ చేసిమాట్లాడటం...వంటి సామాజిక దుర్లక్షణాలు అమెరికాలో సైతం విస్తరిస్తున్నాయి. దక్షిణాసియా దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన తోటి భారతీయుల నుంచే దళితులు, ఆదివాసీలు...తీవ్రమైన కుల వివక్షను ఎదుర్కొంటున్నారు. వివాహాలు చేసుకోవాలంటే, దేవాలయాలకు వెళ్లాలంటే దళితులు, ఆదివాసీలు తమ కులపరమైన గుర్తింపు దాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది"**
>
> **- 'ఈక్వాలిటీ ల్యాబ్స్' తాజా అధ్యయనం నివేదిక**

అంతకంతకూ పెరుగుతోన్న ఆర్థిక అసమానత

- దక్షిణాసియావాసుల్లో ఆర్థిక అసమానతకు ప్రధాన కారణం కూడా కుల వివక్షే.
- ఏడాదికి 25 వేల డాలర్ల(రూ.16 లక్షలు)లోపు ఆర్జిస్తున్న కుటుంబాలు దళితుల్లో 33 శాతం, ఆదివాసుల్లో 25 శాతం ఉన్నాయి. బ్రాహ్మణుల్లో ఇది కేవలం 13 శాతం మాత్రమే ఉంది. ఏడాదికి రూ.1.6 కోట్లు ఆర్జిస్తున్నవారిలో అత్యధికులు వైశ్యులున్నారు. దళితులు కేవలం 2 శాతం మాత్రమే ఉన్నారు.
- పాఠశాలల్లో, పని ప్రదేశాల్లో, ఆధ్యాత్మిక, మత కార్యక్రమాల్లో నెలకొన్న కుల వివక్షను, హింసను రూపుమాపాలని 'ఈక్వాలిటీ ల్యాబ్స్' నివేదిక సూచన చేసింది.

ఖాకీ జులుం



మాట్లాడుతున్న సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్

న్యూఢిల్లీ : విద్య ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, లైంగికవేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ అతుల్ జోహ్రీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు చేపట్టిన పార్లమెంట్ మార్చ్‌పై పోలీసులు విరుచుకుపడ్డారు.

ప్రదర్శన ఇలా..

గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న జేఎన్‌యూ విద్యార్థులు మాము చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం,పోలీసులు నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారంటూ పార్లమెంట్ మార్చ్‌కు సిద్ధమయ్యారు. ఈ నిరసనప్రదర్శనలో పాల్గొనాలని జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ పలు వర్సిటీల విద్యార్థులను కోరింది. దీంతో పలు వర్సిటీలకు చెందిన విద్యార్థులంతా భారీ సంఖ్యలో తరలివచ్చారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థులు,ప్రొఫెసర్లు వర్సిటీ క్యాంపస్ నుంచి పార్లమెంటు వరకూ ర్యాలీ చేపట్టారు. మధ్యాహ్నం రెండుగంటలకు ర్యాలీ మొదలైంది. సుమారు రెండువేలకు పైగా విద్యార్థులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన పార్లమెంట్ మార్చ్‌కు బయలుదేరటంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా వస్తున్న నిరసనకారులను రోప్ టీమ్‌లతో అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా.. విద్యార్థిసంఘ నేతలు మాట్లాడుతూ.. తాము చేస్తున్న ఆందోళనకు పరిష్కారం చూపాలంటూ నినాదాలు చేశారు. పలువురు విద్యార్థినులను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్న జోహ్రీని వెంటనే సస్పెండ్ చేయాలని, విద్య ప్రయివేటీకరణను ఆపాలని, స్వయం ప్రతిపత్తి పేరుతో ప్రభుత్వ విద్యను నాశనం చేసే ప్రక్రియ రద్దు చేయాలి. విద్యా ప్రైవేటీకరణ, కాషాయికరణకు వ్యతిరేకించాలన్న నినాదాలతో ఆ ప్రాంతంలో మారుమోగింది. జెఎన్‌యు నార్త్ గేట్ వద్ద నుంచి వేలాది మందితో ప్రారంభమైన లాంగ్ మార్చ్ శాంతి యుతంగా వివిధ ప్రధాన ప్రాంతాల మీదుగా కాలిబాటన విద్యార్థులు, ప్రొఫెసర్ల నినాదాల చేసుకుంటూ ఐఎన్‌ఏ మార్కెట్ ప్రాంతంలో సంజయ్ పార్క్ వద్దకు చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు అక్కడ రోడ్డును బ్లాక్ చేసి లాంగ్ మార్చ్‌ను ముందుగు సాగనివ్వలేదు. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. పోలీసులు ఏకంగా వాటర్ కెనాన్స్ ఉపయోగించి విద్యార్థులను, ప్రొఫెసర్లను చెల్లా చెదురు చేశారు. అంతటితో ఆగకుండా విద్యార్థులు, ప్రొఫెసర్లపై మోడీ సర్కార్ పోలీసులు లాఠీచార్జీకి పాల్పడ్డారు. విద్యార్థినులని కూడా చూడకుండా లాఠీలను ఝులిపించారు. చదువుల చెప్పే గురువులపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులు, ప్రొఫెసర్లు తీవ్రంగా గాయపడ్డారు. 23 మంది విద్యార్థులను అరెస్టు చేసి స్థానిక లైసెన్సింగ్ కాలనీ డిఫెన్స్ యూనిట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ఎనిమిది మంది విద్యార్థినీలు కూడా ఉన్నారు. అరెస్టు చేసిన తరువాత కూడా పోలీస్ స్టేషన్‌లో పెట్టి చితకబాదారు.

సీపీఐ(ఎం) సంఘీభావం

విద్యార్థుల అరెస్టు విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు సుభాషిణీ అలీ, ఎంపీ సోం ప్రసాద్, కేంద్ర కమిటీ సభ్యుడు విజూ కృష్ణన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విద్యార్థులకు అండగా నిలిచారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. విద్యార్థుల పట్ల వ్యవహరించే తీరు ఇదా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని ఆందోళన

మరోవైపు అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని వేలాది మంది విద్యార్థులు ఐఎన్ఏ మార్కెట్ వద్ద రోడ్డుపైనే ఆందోళనకు దిగారు. ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆందోళన సాగించారు. విద్యార్థుల ఆందోళన వద్ద చేరుకున్న సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్, సీపీఐ(ఎం) ఎంపీలు ఎండి సలీం, ఐద్వా నేత మరియం దావలే, కాంగ్రెస్ ఎంపీ సుస్మిత దేవ్, మాజీ ఎంపీ అశోక్ తన్విర్ సంఘీభావాన్ని ప్రకటించారు. శాంతియుతంగా నిర్వహించిన లాంగ్ మార్చ్‌పై చేసిన దాడిని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది.

న్యాయాన్ని హత్య చేశారు : బృందాకరత్

ఈ సందర్భంగా బృందా కరత్ మాట్లాడుతూ లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్ అతుల్ జోహ్రీకి బెయిల్ ఇచ్చి న్యాయాన్ని హత్య చేశారని విమర్శించారు. ఎనిమిది మంది విద్యార్థినీలు ఆయనపై ఫిర్యాదు చేయగా, విద్యార్థులు, ప్రొఫెసర్ల ఆందోళనతో నాలుగు రోజుల తరువాత ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వెంటనే 80 నిమిషాలకే బెయిల్ మంజూరు చేశారని విమర్శించారు. విద్యా రంగం పట్ల మోడీ సర్కార్ దారుణంగా ఉందని, ప్రైవేటీకరణకు, కాషాయ కరణకు తలుపులు బార్ల తీసి ఉంచారని విమర్శించారు. జేఎన్‌యూఎస్‌యూ ప్రధాన కార్యదర్శి దుగ్గిరాల శ్రీకృష్ణ మాట్లాడుతూ శాంతియుతంగా చేస్తోన్న లాంగ్‌మార్చ్‌పై మోడీ సర్కార్ పోలీసులు దాడి చేశారని, మోడీ కాలం చెల్లిందని అన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు, ప్రొఫెసర్లకు భారత ప్రజాతంత్ర మహిళ సంఘం(ఐద్వా) వాటర్, బిస్కెట్లను అందించింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

రైతుల ఆత్మహత్యలు తగ్గాయ్

(మొదటి పేజీ తరువాయి)

తమ ప్రభుత్వం నాలుగేండ్లలోనే 21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించామన్నారు. భారీ, మధ్య తరహా, చిన్న నీటి వనరుల ద్వారా రూ.1.25 కోట్ల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించి తీరుతామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని విమర్శించారు. కోర్టుల్లో కేసులు వేసిన వారి వివరాలు తన దగ్గర ఉన్నాయని, తప్పుడు సమాచారంతో కోర్టులను కూడా మోసగించారని తెలిపారు. ప్రపంచ బ్యాంకు నేతృత్వంలో పనులు జరుగుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు.

ఆరేండ్లు..700మంది జవాన్ల ఆత్మహత్య

(మొదటి పేజీ తరువాయి)

పాటు ఓ ప్రాంతంలో స్థిరంగా ఉండకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు తిరుగుతుండటం కూడా ఆత్మహత్యలకు పురికొల్పే అంశాలుగా ఉన్నాయని తెలిపారు.

రైతు నెల ఆదాయం రూ.6,426

నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో

దేశంలో ఒక రైతు కుటుంబం అన్ని వనరుల నుంచి పొందే సగటు ఆదాయం నెలకు కేవలం రూ.6,426 మాత్రమేనని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు శుక్రవారం ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాల వార్షిక ఆదాయ గణంకాలను జాతీయ శాంపిల్ సర్వే ఆధ్వర్యంలో 2013 జనవరి నుంచి డిసెంబర్ వరకు సేకరించినట్టు మంత్రి తెలిపారు.

ఆ సర్వే వివరాల ప్రకారం దేశంలో ఒక రైతు కుటుంబం నెలసరి ఆదాయం రూ. 6,426 అంచనా వేసినట్టు వివరించారు. జులై 2018-జూన్ 2019 వ్యవసాయ సంవత్సరానికి సంబంధించి రైతు కుటుంబాల వార్షిక ఆదాయ గణంకాల సేకరణ కార్యక్రమాన్ని నేషనల్ శాంపిల్ సర్వే జనవరి 2019 నుంచి డిసెంబర్ 2019 మధ్య చేపట్టనున్నదని మంత్రి తెలిపారు. అయితే మైక్రో ఇరిగేషన్ పద్ధతులను అనుసరించడం వల్ల సేద్యపుఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పంట ఉత్పాదకను పెంచుకోవచ్చని, రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని ఒక అధ్యయనం ద్వారా వెల్లడైందని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతుకు వచ్చే నెలవారీ ఆదాయాన్ని పెంచటానికి ఏవిధంగా సహకరించారో చెప్పమని రైతుసంఘాలు నిలదీస్తుంటే.. 2022 లో వ్యవసాయఉత్పత్తులకు రెండింతలు చేస్తామంటున్నది మోడీ సర్కారు.

సెన్సెక్స్ ▼410	నిఫ్టీ ▼117	డాలరుకు రూపాయి విలువ	బంగారం(10.గ్రా)	వెండి (కేజీ)	కోడిగుడ్లు	
32,596	9,998	65.00	రూ. 30,876	రూ. 40,200	హైదరాబాద్ 368	విజయవాడ 374
					ఒక్కగుడ్డుకు 4.30	చెన్నై 397
					వరంగల్ 370	ముంబయి 410






ఐడీబీఐలో భారీ కుంభకోణం!

- అధికారుల అండతో రూ.445 కోట్ల టోపీ
- కిసాన్ క్రెడిట్ కార్డు, చేపల సాగు పేరిట ఘరానా మోసం
- సీబీఐకి ఫిర్యాదు చేసిన ఐడీబీఐ బ్యాంక్ వర్గాలు..
- జీఎంతో పాటు 222 రుణగ్రహీతలపై కేసు
- రంగంలోకి సీబీఐ దర్యాప్తు బృందాలు



నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి: తెలుగు రాష్ట్రాల్లో మరో భారీ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చేపల సాగు పేరుతో ఐడీబీఐ బ్యాంకుకు దాదాపు రూ.193 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన ఉదంతం తాజాగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయమై ఐడీబీఐ బ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేయడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. మోసపూరిత ధోరణితో బ్యాంకు అధికారుల అండతో కిసాన్ క్రెడిట్‌కార్డు, ఫిషికల్చర్‌తో పాటు ఇతర రుణాల పేరిట 22 అగ్రిగేటర్లు, 222 మంది రుణగ్రహీతలు తప్పుడు డాక్యుమెంట్లు, తక్కువ విలువ ఉన్న ఆస్తులను ఎక్కువ విలువ గలవిగా చూపించడం, లేని ఆస్తులు ఉన్నట్లుగా చూపించడం వంటి మోసాలకు పాల్పడి రుణాలను పొంది వాటిని తమ వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసుకున్నట్లుగా ఐడీబీఐ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ మూడేండ్ల కాలంలో పొందిన రూ.192.98కోట్ల రుణాలను సకాలంలో చెల్లించకపోవడం, వడ్డీ కట్టకపోవడం మూలాన ప్రస్తుతం ఈ రుణం విలువ మొత్తం రూ.445.32 కోట్లకు చేరిందని ఐడీబీఐ బ్యాంకు వివరించింది. బ్యాంకు జనరల్ మేనేజర్లతో సహా 22 మంది అగ్రిగేటర్లు, 222 మంది రుణగ్రహీతలు ఈ కుంభకోణంలో పాలుపంచుకున్నారని బ్యాంక్ వెల్లడించింది.

మూడేండ్లు యథేచ్ఛగా రుణాలు..

ఐడీబీఐ బ్యాంకుకు చెందిన తెలంగాణ, విశాఖ, చెన్నై బ్రాంచ్‌లలో రూ. 192.98 కోట్ల రూపాయల మోసం జరిగిందని, కిసాన్ క్రెడిట్‌కార్డు, ఫిషికల్చర్‌లతో పాటు ఇతర రుణాల పేరిట ఈ మోసం 2009-10, 2010-11,2011-12 సంవత్సరాలలో జరిగినట్లు సీబీఐ వివరించింది. మోసానికి పాల్పడిన వారిలో ఐడీబీఐ బ్యాంకు బషీర్‌బాగ్ బ్రాంచ్ అప్పటి జనరల్ మేనేజర్ దత్తు రామారావు, చెన్నై సౌత్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్.దామోదరన్‌లతో పాటు 22 మంది అగ్రిగేటర్లు 222 మంది రుణ గ్రహీతలు, 7గురు బ్యాంకు వ్యాలుయర్లు మోసానికి పాల్పడినట్లుగా తెలుస్తోందని సీబీఐ తెలిపింది. రుణగ్రహీతలు తాము తీసుకున్న రుణమంజూరు పత్రాలలో పేర్కొన్నట్లుగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణ, ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా భూములలో ఎలాంటి చేపల పెంపకం జరగడం లేదని కూడా ఐడీబీఐ బ్యాంక్ విచారణలో తేలిందని సీబీఐ వివరించింది. ఐడీబీఐ బషీర్‌బాగ్, హబ్సిగూడ, విశాఖలోని సిరిపురం బ్రాంచ్‌లలో ఈ కుంభకోణం చోటు చేసుకుందని బ్యాంక్ జనరల్ మేనేజర్ మంజునాథ్ పాయ్ తెలిపారని సీబీఐ వెల్లడించింది. నిందుతులపై సీఆర్‌పీసీలోని 420,120బీ, 409,468, 471 లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(2), 13(1)(సీ)(డీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీబీఐ.. హైదరాబాద్ డీఐజీ చంద్రశేఖర్ నేతృత్వంలో కేసు దర్యాప్తు మొదలుపెట్టింది.

టెక్నాలజీతో కొలువులకు కుంపటే!

- అతి నైపుణ్యత ఉద్యోగాలకూ ఎసరే..
- కొలువుల పునర్ నిర్మాణం జరగొచ్చు..
- మిగిలేవి అధిక మేథ, సృజనాత్మక కొలువులే..
- యంత్రాలు మానషికి ప్రత్యామ్నాయం కాలేవు..:

ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్



కొచ్చి: కృత్రిమ మేథస్సు(ఏఐ), అత్యాధునిక మెషన లర్నింగ్, రోబోటిక్స్ వంటి కొత్త టెక్నాలజీల కారణంగా రానున్న ఉద్యోగాలకు ఎసరు వచ్చే అవకాశం ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ అన్నారు. కేరళ ప్రభుత్వ ఏర్పాటు చేసిన 'ఫ్యూచర్ ఆఫ్ గ్లోబర్ డిజిటల్ సమిట్' అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టెక్నాలజీలో వస్తున్న కొత్త పోకడల కారణంగా ఎక్కువ నైపుణ్యతతో కూడిన కొలువులతో పాటు నైపుణ్యత అంతగా అవసరం లేని ఉద్యోగాలకు కూడా ఎసరురానుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ మూలంగా వైద్యం వంటి రంగాలతో పాటు అంతగా నైపుణ్యత అవసరం లేని మిఠాయి దుకాణాల నిర్వహణ వంటి ఉద్యోగాలకు కూడా ఎసరు రానుందని తెలిపారు. టెక్నాలజీ రాక కారణంగా రానున్న 10-15 ఏండ్ల కాలంలో ఎక్కువ మేథస్సుతో కూడిన కొలువులు, మేటి సృజనాత్మకత జోడించిన ఉద్యోగాలతో పాటు టెక్నాలజీ నిర్వహణకు సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే మిగిలే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో యువత ఆ దిశగా దృష్టి సారిస్తూ కొత్త టెక్నాలజీలతో అందుబాటులోకి వచ్చే కొలువుల అధిక భాగాన్ని సొంతం చేసుకొనేందుకు కృషి చేయాలని అన్నారు. 'కృత్రిమ మేధా..ఉద్యోగాలను హరిస్తుంది, నిజమే.. కానీ ప్రస్తుతం భారత్ సాంకేతికతను ఆహ్వానించాల్సిందేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పష్టం చేశారు. భారత్ ఇప్పుడే కృత్రిమ మేధస్సుతో భయపడాల్సిన అవసరం లేదని, కృత్రిమ మేధను ఉపయోగించుకునే దశకు మనం చాలా దూరంలో ఉన్నాం' అని వివరించారు. పాశ్చాత్య దేశాల్లాగా కృత్రిమ మేధస్సుతో ఉద్యోగాలు పోతాయని మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర ఉద్యోగాలే లేవు కదా అని అన్నారు. ఈ భయాలకు పోయేముందు ఉద్యోగాల సృష్టి జరగాలని తెలిపారు. ఈ టెక్నాలజీ దేశంలో రూపాంతరీకరణ చెందడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. డిజిటల్ ఇండియా అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం..అధికారిక ఫైల్ పనులన్నీ డిజిటల్‌గా చేయలేకపోతున్నదని విమర్శించారు.


అయితే టెక్నాలజీ పూర్తిగా మానవ వనరులకు ప్రత్యామ్నాయం మాత్రం కాబోదని రాజన్ వివరించారు. టెక్నాలజీ అనువర్తన దశలో ఉన్న భారత్‌లో రానున్న రోజుల్లో జాబ్ మార్కెట్ నందు అనూహ్య మార్పులు రానున్నట్టుగా తెలిపారు. కొత్త టెక్నాలజీతో కూడిన యంత్రాలు మానవులకు ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతాయన్న భయం పారిశ్రామిక విప్లవం రోజుల నుంచి ఉన్నాయని అన్నారు. గత రెండు వందల సంవత్సరాలుగా ఈ భయం కొనసాగుతున్నప్పటికీ.. ఈ నాటికి మానవుల అవసరంతో కూడిన ఉద్యోగాలు పుట్టుకొస్తూనే ఉన్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం ఉన్న ప్రతీ ఉద్యోగం తీరుతెన్నులు టెక్నాలజీ రాకతో కొత్తరూపంలో పునర్ నిర్మాణంతో పాటు సృజనాత్మకతను అందిపుచ్చుకోనున్నాయని వివరించారు.

టాటా స్టీల్ చేతికి భూషణ్ స్టీల్



ముంబయి : రుణభారంతో సతమతమవుతున్న భూషణ్ స్టీల్‌ను టాటా స్టీల్ స్వాధీనం చేసుకోనుంది. దాదాపుగా రూ.50వేల కోట్ల రుణభారంతో ఉన్న దివాలా చట్ట పరిధిలోకి చేరిన భూషణ్ స్టీల్ కొనుగోలుకి వేసిన బిడ్‌లో తాము సాధించుకున్నట్టు టాటా స్టీల్ శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఈ మేరకు మార్చి 22న భూషణ్ స్టీల్ లిమిటెడ్ (బీఎస్ఎల్) కు చెందిన క్రెడిట్ కమిటీల నిర్ణయం తీసుకుందని ఇందులో తెలిపింది. దీనికి ఇంకా ఎన్‌సీఎల్‌టీ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తదితర నియంత్రణ సంస్థల నుంచి తగిన అనుమతులు లభించాల్సి ఉందని టాటాస్టీల్ వెల్లడించింది. రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో భూషణ్ స్టీల్‌పై బ్యాంకులు దివాలా చర్యలు చేపట్టాయి. వార్షికంగా 5.6 మిలియన్ టన్నుల సామర్థ్యమున్న భూషణ్ స్టీల్ కొనుగోలుకు పలు సంస్థలు ఆసక్తి చూపాయి. ఈ కంపెనీ కోసం జేఎస్‌డబ్ల్యూ రూ.29,700 కోట్ల బిడ్ వేయగా, టాటా స్టీల్ రూ.35వేల కోట్లతో ముందుకు వచ్చి సాధించుకుంది.

తగ్గిన ఫోన్ వినియోగదారులు



న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది జనవరిలో టెలికం వినియోగదారుల సంఖ్య 117 కోట్లకు తగ్గిందని ట్రాయ్ ఒక రిపోర్టులో వెల్లడించింది. ఇంతక్రితం డిసెంబర్‌లో ఈ సంఖ్య 119 కోట్లుగా ఉంది. దీంతో పోల్చితే గత జనవరి మాసం వినియోగదారుల్లో 1.32 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. రిలయన్స్ జియోలో కొత్తగా 83 లక్షల మంది, భారతీ ఎయిర్‌టెల్‌లో 15 లక్షల మంది, వొడాఫోన్‌లో 13 లక్షల మంది, ఐడియా సెల్యూలర్‌లో 11 లక్షల మంది చొప్పున చేరారు. బీఎస్ఎన్ఎల్‌లో 39వేల మంది చేరడంతో టెలికం రంగంలో ఆ సంస్థ వాటా 9.4 శాతంగా నమోదయ్యింది.

లక్షన్నర కోట్లు ఆవిరి..!

- మార్కెట్లకు 'ట్రేడ్‌వార్' గుబులు
- కుదేలైన ప్రపంచ మార్కెట్లు
- 410 పాయింట్ల పతనమైన సెన్సెక్స్
- ఐదు నెలల కనిష్టానికి సూచీలు
- నాలుగో వారమూ నేల చూపులు



ముంబయి: ప్రపంచ మార్కెట్లలో అమెరికా ట్రేడ్‌వార్ మరోమారు టెర్రర్ సృష్టించింది. దిగుమతులపై యుఎస్ భారీగా సుంకాలు పెంచుతూ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం ఇతర దేశాలకు విస్తరిస్తుంది. చైనా ఆంక్షల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు పతనాన్ని ఎదుర్కొన్నాయి. ఈ ప్రభావం దలాల్ స్ట్రీట్‌ను బెంబేలిత్తించింది. దీనికి తోడు దేశీయంగా మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మాణ ప్రయత్నం మార్కెట్లపై ఒత్తిడి పెంచింది. ఈ పరిణామాల మధ్య సెన్సెక్స్ ఐదు నెలల కనిష్టానికి దిగజారింది. నిఫ్టీ 10,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. తుదకు బీఎస్ఈ సెన్సెక్స్ 409.73 పాయింట్లు లేదా 1.24 శాతం క్షీణించి 32,596.54కు పతనమయ్యింది. గతేడాది అక్టోబర్ 23న సెన్సెక్స్ ఈ స్థాయిలో నమోదయ్యింది. ఇంట్రా ట్రేడింగ్‌లో 32,720-32,484 మధ్య కదలాడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 116.70 పాయింట్లు లేదా 1.15 శాతం దిగజారి 9,998.05కు పడిపోయింది. ఈ క్రమంలో మదుపర్లు 1.57 లక్షల కోట్లు నష్టపోవడంతో విలవిలమన్నారు. దీంతో వరుసగా నాలుగో వారంలోనూ మార్కెట్లు నష్టాలను చవి చూసినట్లయ్యింది. క్రితం ఐదు సెషన్లలో సెన్సెక్స్ స్థూలంగా 579 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 197 పాయింట్లు పడిపోయింది.

17 లక్షల కోట్లు హాంఫట్

వివిధ పరిణామాల మధ్య గత రెండు నెలల్లోనే మదుపర్లు రూ.17 లక్షల కోట్లు పైగా నష్టపోయారు. అమెరికా సృష్టించిన వాణిజ్యం యుద్ధానికి తోడు పంజాబ్ నేషనల్ బ్యాంకులో నీరవ్ మోడీ భారీ మోసం, మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం తదితర పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో క్రితం రెండు నెలల్లో బీఎస్ఈ, నిఫ్టీలు 10 శాతం మేర విలువ కోల్పోయాయి. శుక్రవారం ముగింపు నాటికి బీఎస్ఈ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.1.39 లక్షల కోట్లకు పడిపోయింది. జనవరి 23న రూ.1.56 లక్షల కోట్లుగా ఉంది. దాదాపుగా 17 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. కేవలం ఎస్‌బీఐ మార్కెట్ కాపిటలైజేషన్ 72వేల కోట్లు నష్టపోయింది.

ఢీ అంటే ఢీతో కుదేలు..

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలవడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. చైనా దిగుమతులకు ట్రంప్ ప్రభుత్వం చెక్ పెట్టాలని నిర్ణయించడంతో అదే స్థాయిలో చైనా కూడా అమెరికా వస్తువుల దిగుమతులపై నియంత్రణలు పెంచాలని నిర్ణయించింది. చైనా ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం గురువారం సంతకం చేసింది. ఇరు దేశాల ఈ చర్యలతో ప్రపంచ మార్కెట్లు బేర్‌మన్నాయి. చైనా వాణిజ్య ఆంక్షలు అమెరికా, యూరప్, ఆసియనా మార్కెట్లను ఒత్తిడికి గురి చేసింది. చైనా వస్తువులపై 60 బిలియన్ డాలర్ల వరకు యుఎస్ సుంకాలను ప్రతిపాదించింది. రెండు దేశాల వాణిజ్య సమస్యలపై ఒప్పందం కుదరని పక్షంలో 3 బిలియన్ డాలర్ల మేర సుంకం విధించనుంది. ఇందుకు అమెరికా మొత్తం 128 ఉత్పత్తులతో కూడిన జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే.

నీరవ్‌మోడీ ఆస్తులు వెనక్కి తీసుకుంటాం

- శాసనమండలిలో మంత్రి కేటీఆర్

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్



రాష్ట్రంలో నీరవ్‌మోడీ సంస్థకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీరామారావు అన్నారు. ప్రస్తుతం ఆ ఆస్తులు ఐటీ అండ్ ఈడీ సంస్థలకు అటాచ్ అయినట్టు చెప్పారు. రాష్ట్రంలో 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు కర్నె ప్రభాకర్, ఎంఎస్ ప్రభాకర్‌రావు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. 2005-06 తర్వాత రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక పార్కులు రాలేదని గుర్తుచేశారు. దేశంలో అతిపెద్ద జౌళిపార్కును ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 40వేల ఎకరాల్లో 53 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటిలో ఇప్పటికే 26 పార్కులకు భూములు కూడా ఇచ్చినట్టు తెలిపారు. గత ప్రభుత్వాలు పలు సంస్థలకు కేటాయించిన 1,035 ఎకరాలను వెనక్కి తీసుకుంటామన్నారు. డ్రైపోర్టు ఏర్పాటుపై దుబాయ్‌పోర్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. డ్రైపోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై నిర్ణయం తీసుకోవాలన్నారు. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ చెరువుల వద్ద వివిధ ఏజెన్సీ ప్రకటనలను ప్రదర్శించడానికి బిల్‌బోర్డులను ఏర్పాటు చేయలేదని మరో ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

కమిషన్ నివేదిక తర్వాతే ఎంబీసీ జాబిత: జోగురామన్న

రాష్ట్రంలోని సంచార జాతులు ఎంబీసీ కులాల కిందికే వస్తాయని బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. బీసీ కమిషన్ నివేదిక తర్వాత ఎంబీసీ జాబిత ప్రకటిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రారావు...మండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సంచార జాతుల కోసం ప్రత్యేక సమాఖ్య ఏర్పాటు చేసే విషయం ప్రభుత్వ పరిశీలనలో లేదని చెప్పారు. ఓబీసీ జాబితాలోని కులాలను గుర్తించి, వివరాలు కేంద్రానికి పంపించామన్నారు.

ఆకస్మిక గుండెపోటుతోనే డ్రైవర్ల మృతి: మహేందర్‌రెడ్డి

ఆర్టీసీ బస్సులు నడిపేటప్పుడు గుండెపోటు కారణంగా డ్రైవర్లు తరచుగా మరణించడం లేదనీ, గతంలో మూడుసార్లు మాత్రమే ఆ ఘటనలు జరిగాయని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. మండలిలో సభ్యులు జనార్ధన్‌రెడ్డి, పూల రవీందర్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. జరిగిన మూడు కేసుల్లోనూ విచారణ జరిపించామనీ, వారిలో ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య వ్యాధులు లేవని తేలిందని అన్నారు. ఆకస్మిక గుండెపోటుతోనే మరణించి ఉంటారని చెప్పారు. డ్రైవర్లకు రెగ్యులర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

విద్యుత్ టారిఫ్ స్లాబులు మార్చే ఆలోచన లేదు: జగదీశ్‌రెడ్డి

రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్ స్లాబులు, రేట్లను సవరించే విషయం ప్రభుత్వ పరిశీలనలో లేదని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. 2018-19 సంవత్సరానికి టారిఫ్ మార్చడం కోసం డిస్కమ్‌లు ఎలాంటి ప్రతిపాదనలను విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు సమర్పించలేదని చెప్పారు. ఎమ్మెల్సీ అమీనుల్ హసన్‌జాఫ్రీ అడిగిన ప్రశ్నను మంత్రి సమాధానమిచ్చారు. డిస్కమ్‌ల రూ.8923కోట్ల రుణభారాన్ని ప్రభుత్వం తీసుకున్నట్టు చెప్పారు.

గ్రంథాలయాలకు పూర్వవైభవం తెస్తాం: కడియం

గ్రంథాలయాలు సామాజిక చైతన్యం పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోశిస్తాయనీ, తెలంగాణ రాష్ట్రంలోని గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా 31 జిల్లాల్లో జిల్లా కేంద్ర గ్రంథాలయాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీటిలో 537 బ్రాంచు గ్రంథాలయాలు, 831 పుస్తక డిపాజిట్ కేంద్రాలు పనిచేస్తున్నాయని అన్నారు. సిద్దిపేట జిల్లాలో పది బ్రాంచు గ్రంథాలయాలున్నాయన్నారు. మండలిలో చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రకాశ్, పూల రవీందర్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీలకు అధికారాలు కల్పించాలి

- పంచాయితీరాజ్, మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి : అసెంబ్లీలో సున్నం రాజయ్య

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్



జడ్పీటీసీ, ఎంపీటీసీలకు అధికారాలు కల్పించాలని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. నిధులు విధులు లేక ప్రస్తుతం వారు ఉత్సవ విగ్రహాలుగా మారారని చెప్పారు. సమావేశాల్లో కూర్చోవడానికి వారికి ఒక కుర్చీ కేటాయించడం తప్ప ఇతర అధికారాలను ప్రభుత్వం కల్పించలేదని విమర్శించారు. శుక్రవారం మున్సిపల్, పంచాయితీరాజ్, ఇరిగేషన్ పద్దలపై జరిగిన చర్చల్లో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయితీలకు 29 అధికారాలు కల్పించినప్పటికీ ఏ ఒక్క అధికారం కల్పించడం లేదన్నారు. గ్రామపంచాయితీల్లో పని చేస్తున్న 20వేల మందికి కార్మికులకు జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే శిథిలావస్థలో ఉన్న పంచాయితీ భవనాలకు నూతన భవనాలను నిర్మించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పంచాయితీ భవనాల నిర్మాణాలకు ఫారెస్టు అధికారులు అనుమతులివ్వడం లేదనీ, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం కల్పించుకుని అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

నగరంలో చినుకు పడితే చిత్తడే

దేశంలోనే అతి పెద్ద నగరమైన రాష్ట్ర రాజధానిలో చినుకు పడితే రోడ్డన్నీ చిత్తడి అవుతున్నాయి.. వర్షా కాలంలో కాలి నడకకు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్‌లోని మెరుగుపర్చాలని సూచించారు.

గ్రామజ్యోతికి నిధులేవి?

గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామజ్యోతికి నిధులు సమకూర్చాలన్నారు. గ్రామజ్యోతి అంటే ఏమిటో నిర్వచనం చెప్పాలన్నారు.

కొత్త బస్సులను కొనుగోలు చేయాలి

ఆర్టీసీలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు తాను ప్రయాణిస్తున్న బస్సే మూడు సార్లు చెడిపోయిందని చమత్కరించారు. కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలన్నారు.

వేగవంతంగా ప్రాజెక్టులను పూర్తి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని సున్నం రాజయ్య సూచించారు. నీటి పారుదల రంగంపై ఆ శాఖ అధికారులు జవాబుదారి తనంగా ఉండాలని తెలిపారు. మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన ట్రిపుల్ ఆర్ఆర్ఆర్ పనులకు టెండర్లను పిలవాలని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరిస్తున్న భూములకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు.

సారా నిల్వ ఉంచుకునేందుకు అనుమతించాలి

తాండాల్లోని గిరిజనులు ఇప్ప పూవుతో చేసిన సారాను నిల్వ ఉంచుకునేందుకు అబ్కారీ శాఖ అనుమతించాలని కోరారు. పండుగలు, ఇతర శుభకార్యాల సమయంలో గిరిజనులు సారాను ఉపయోగించే ఆనవాయితీ ఉందన్నారు.

ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాల్లేవు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

- నాణ్యమైన విద్య అందించడం కోసమే గురుకులాలు
- మే నాటికి గురుకుల టీచర్ల నియామకాలు
- సీఆర్టీల వేతనం పెంచాలని సీఎం ఆదేశం
- గురుకులాలన్నీ విద్యాశాఖ పరిధిలోనే
- త్వరలో అధికారిక నిర్ణయం:

మండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం



ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన ప్రమాణాలు ఉండడం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో పేదలు, బడుగు బలహీనవర్గాల పిల్లలు చదువుతున్నారని, వారికి నాణ్యమైన విద్య అందడం లేదని చెప్పారు. పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడం కోసమే కేజీ టు పీజీలో భాగమే తెలంగాణలో గురుకుల విద్యాసంస్థలను పెద్దఎత్తున ప్రారంభించామని వివరించారు. మే నాటికి గురుకులాల్లో ప్రకటించిన 8,434 ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. శుక్రవారం శాసనమండలిలో గురుకుల విద్యాలయాలపై లఘు చర్చ జరిగింది. సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు, సాధారణ గురుకులాలపై కడియం శ్రీహరి ప్రకటన చేశారు. అనంతరం టీఆర్ఎస్ సభ్యులు గంగాధర్ గౌడ్, ఫరీదుద్దీన్, నారదాసు లక్ష్మణరావు, మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, భానుప్రసాద్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేనన్ని గురుకులాలు తెలంగాణ ఉన్నాయని చెప్పారు. అధికార పార్టీ సభ్యులు పురాణం సతీష్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు సిద్ధాంతాల వైపు వెళ్లకుండా ఉండేందుకు కొమురంభీం జిల్లాలో సైనిక్ పాఠశాలను నెలకొల్పాలని కోరారు. టీఆర్ఎస్ సభ్యులు పూల రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్స్‌గా మార్చాలని సూచించారు. 29 మినీగురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్ల వేతనం రూ.4 వేల నుంచి పెంచాలని రాములు నాయక్ కోరారు. ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ గురుకులాలన్నీ ఒకే గొడుగు కిందికి తేవాలని చెప్పారు. వీటిపై కడియం శ్రీహరి సమాధానమిస్తూ... 71 ఏండ్లలో 296 గురుకులాలుంటే, ఈ మూడేండ్లలోనే 577 గురుకులాలు ప్రారంభించడం ఓ చరిత్ర అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 గురుకులాలు కావాలని సీఎం కేసీఆర్‌ను అడిగితే 577 గురుకులాలు ప్రారంభించారని చెప్పారు. 2,66,137 మంది విద్యార్థులు గురుకులాల్లో చదువుతున్నారని అన్నారు. గురుకులాల కోసం రూ.2,823 కోట్లు కేటాయించామన్నారు. 577లో 240 గురుకులాలకు సొంత భవనాల కోసం భూమి కేటాయించామని చెప్పారు. సాంకేతిక కారణాలతో పాత టెండర్లు రద్దు చేశామని, కొత్త టెండర్లు త్వరలోనే పిలుస్తామన్నారు. ఏడాదిలోనే భవనాలు పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో నాలుగు క్రికెట్ అకాడమిలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. మినీ గురుకులాల్లో పనిచేస్తున్న సీఆర్టీల జీతాలు పెంచాలని సీఎం ఆదేశించారని చెప్పారు. విదేశాల్లో విద్యా విధానం అధ్యయనం కోసం ఓ టీంను పంపిస్తామని అన్నారు. రాష్ట్రంలో రెండు సైనిక్ పాఠశాలలు మంజూరయ్యాయని, అవి ఉమ్మడి కరీంనగర్‌లో, ఉమ్మడి వరంగల్‌లో నెలకొల్పుతామని వివరించారు. వాటి ప్రతిభను చూసి తర్వాత కొమురంభీం జిల్లాలో ఏర్పాటుపై ఆలోచిస్తామన్నారు. తెలంగాణ స్టడీసర్కిల్స్‌ను బలోపేతం చేస్తామని చెప్పారు. సామాజిక తరగతుల వారీగా ఉండాలా? అందరికీ కలిపి ఒకటే ఉంటే బాగుంటుందా?అన్నది సమాలోచన చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఐదు శాఖల పరిధిలో గురుకులాలున్నాయని చెప్పారు. వాటన్నింటినీ విద్యాశాఖ పర్యవేక్షణ చేస్తుందన్నారు. గురుకులాలను ఒకే గొడుగు కిందికి తెచ్చే అంశంపై త్వరలోనే ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. అన్ని గురుకులాల్లో కామన్ మెనూ అమలవుతోందని, పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఓ విద్యార్థిపై రూ.50 వేలు, రూ.60 వేలు ఖర్చు పెట్టేవారిని, ప్రస్తుతం ఒక్కొక్కరిపై రూ.లక్షకుపైగా ఖర్చు చేస్తున్నామని వివరించారు. అమ్మాయిలకు శానిటరీ నాప్‌కిన్స్ ఇస్తున్నామని అన్నారు. అనంతరం మండలి శనివారానికి వాయిదా పడింది.

మున్సిపాలిటీల స్వయంసమృద్ధికి కృషి: కేటీఆర్

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో మున్సిపల్ పద్దుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. పురపాలికల్లో మౌలికసదుపాయాల కల్పన కోసం మున్సిపల్ బాండ్ల విక్రయాలు చేపట్టినట్టు తెలిపారు. వాటి ద్వారా సుమారు రూ.వెయ్యి కోట్ల నిధులు సమకూరుతాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలకు స్వచ్ఛ టిప్పర్లను సమకూరుస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయం మేరకు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేండ్లలోనే రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ నగరంగా నిలించిందన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛ రాష్ట్రంగా ఉంచేందుకు హైదరాబాద్, వరంగల్‌లో వ్యర్థ పదార్థాల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. దీని ద్వారా పట్టణాల్లో కాలుష్యం తగ్గించేందుకు వీలువుతుందని చెప్పారు. అలాగే రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో పౌరసేవ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

ఎల్‌ఈడీ బల్బుల ద్వారా రూ.35 కోట్లు ఆదా

రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 4లక్షల ఎల్‌ఈడీ బల్బుల ద్వారా నెలకు రూ.35 కోట్లు ఆదా అవుతున్నదని మంత్రి వివరించారు. విద్యుత్ కూడా పెద్ద మొత్తంలో ఆదా అవుతున్నదని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్ నగర ప్రజల అవసరార్థం 826 ఆధునిక బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీల్లో నీటి సరఫరా మోయలేని భారం అవుతున్నదనీ, మిషన్ భగీరథ ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

బడ్జెట్‌లో హైదరాబాద్‌కు అరకొర నిధులు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి బడ్జెట్‌లో ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించలేదని ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ ఖాన్ మండిపడ్డారు. ఖులీకుతుషా డెవలప్‌మెంట్‌కు రూ.100 కోట్లు కేటాయించాల్సి ఉండగా, కేవలం రూ.4 కోట్లు విదిల్చడంపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు. శుక్రవారం శాసనసభలో 'మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్'పై జరిగిన పద్దలపై చర్చలో భాగంగా ఆయన మాటాడారు. మూసీ సుందరీకరణకు రూ.377 కోట్లు, హైదరాబాద్ మెట్రోకు రూ.566 కోట్లు, సరైన నిధులు లేకుండా హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. చాలా ప్రాంతాల్లో వీధి లైట్లు పనిచేయడంలేదని విమర్శించారు. చార్మినార్ వద్ద పాదాచారుల రహదారిని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. మీరాలం ట్యాంకును అభివృద్ధి చేయాలన్నారు. జియాగూడలోని మేకలమండిలో స్టాల్స్‌ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. టోలీచౌక్ ప్రాంతంలో దోమల స్వైరవిహారంతో వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సూచించారు.

విద్యుత్‌కు బడ్జెట్‌లో అన్యాయం

విద్యుత్ శాఖకు బడ్జెట్‌లో తక్కువ కేటాయింపులు జరగడంపై ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ శాఖకు రూ.960 కోట్లలోటు ఉందని చెబుతున్నా సర్కార్ రూ.5,600 కోట్లు మాత్రమే ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు. 'మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్'పై శాసనసభ శుక్రవారం జరిగిన పద్దలపై చర్చలో ఆయన మాట్లాడారు. కాళేశ్వర్ ప్రాజెక్టు వ్యయం రూ.30 వేల కోట్ల నుండి రూ.80 వేల కోట్లకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్టంలో చేపట్టే ప్రాజక్టులకు ఎన్ని మెగావాట్ల విద్యుత్ అవసరమో చెప్పాలని కోరారు. ప్రాజెక్టుల కోసం ఎంతమేర భూమి సేకరించారో తెలపాలన్నారు. రెవెన్యుశాఖలో సర్వేయర్లు, ఎమ్మార్వో కార్యాలయాల్లో టైపిస్టుల కొరత ఉందని వెంటనే నియామకాలు జరపాలని అన్నారు. రూరల్ వాటర్ వర్క్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు 10 నెలలుగా వేతనాలు అందడంలేదని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్టంలో పెద్ద వాహనాలు తిరగడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, సింగరేణిలోనూ లారీలు అధిక లోడుతో వెళ్తుండటంతో ఇలాంటి దుర్ఘటనలే జరుగుతున్నాయని వాపోయారు.

భూరికార్డుల ప్రక్షాళన విజయవంతం

రాష్ట్టంలో భూరికార్డుల ప్రక్షాళన విజయవంతమైందని ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. శుక్రవారం స్పీకర్ మధుసూదనచారి అధ్యక్షతన ప్రారంభమైన శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అసైన్డ్ భూములపై ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, కె.విద్యాసాగర్‌రావు, అరూరి రమేశ్, సండ్ర వెంకట వీరయ్య, డాక్టర కె.లక్ష్మణ్, జి చిన్నారెడ్డి అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు.

టెక్‌ప్లస్
నవతెలంగాణ

సరిగ్గా పదేండ్ల క్రితం ఇంటింటికీ కలర్ టీవీలే ఉండేవి. తరం మారుతుందనీ, వాటి స్థానాల్లో కంప్యూటర్లు, ఎల్ఈడీలు వస్తాయంటే ఆశ్చర్యంగా ఉండేది. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి ఏర్పడింది. పట్టణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఇంట్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వాడుతున్నారు. టీవీలకు బదులు డెస్కుటాపుల్లో ట్యూనర్ కార్డులతో వీక్షిస్తున్నారు. అవును మరి నిత్య జీవితంలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు అంత అవసరంగా మారాయి మరి. ఇంటి పనుల్లో భాగంగా అయినా, ఆఫీస్ పనులు చేయడానికైనా వాటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఉద్యోగం దగ్గరి నుంచి పర్సనల్ పనులు చేసుకోవటం, కరెంటు బిల్లులు చెల్లించటం, సరుకులు కొనుగోలు చేయటం, డిజిటల్ డైరీ రాయటం వంటి డైలీ ఆక్టివిటీస్‌కు వాటిని విపరీతంగా యూస్ చేస్తున్నాం. వాటిని ఉపయోగించుకోవడానికి వివిధ రకాల సాఫ్ట్‌వేర్లను వాడుతున్నాం. అయితే సాఫ్ట్‌వేర్లు ఎప్పటికప్పుడూ అప్‌డేట్ అవుతూ ఉంటాయి. చాలా మంది ట్రయల్ వెర్షన్లను వాడుతుంటారు. ఓల్డ్ వెర్షన్లతో విసిగిపోయి ఉంటారు. కొత్త సాఫ్ట్‌వేర్లను ఎలా పొందాలో తెలియకుండా చాలా కష్టాలు పడుతుంటారు. ఏదైనా చిన్న సాఫ్ట్‌వేర్ వేసుకోవాలన్నా టెక్నిషియన్‌ను సంప్రదిస్తారు. అసలు రోజూ వారి పనులను సులభతరం చేసుకోవడానికి, సురక్షితమైన సాఫ్ట్‌వేర్లు ఏవి ? సింగిల్ క్లిక్‌తో వాటి పొందడం ఎలా ? ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకుందాం..



సింగిల్ క్లిక్ సాఫ్ట్ Where?

సీ క్లీనర్ (CCleaner), క్లీనప్ (Clean Up)

కంప్యూటర్ వాడే వారిలో చాలా మందికి తెలిసిన సాఫ్ట్‌వేర్ ఇది. స్మార్ట్ ఫోన్లలో కూడా సీ క్లీనర్ అప్లికేషన్ చాలా మందికి తెలిసే ఉంటుంది. డివైజ్‌లో పేరుకుపోయిన జంక్ ఫైల్స్‌ని, బ్యాకప్ ఫైల్స్‌ని, టెంపరరీ ఫైల్స్‌ని, కేసీ ఫైల్స్‌ని సింగిల్ క్లిక్‌లో క్లీన్ చేస్తుంది. కంప్యూటర్‌లో కూడా సేమ్ టు సేమ్ పని చేస్తుంది. అవసరం లేని ఫైల్స్‌ని హిస్టరీ, టెంపరరీ, రీసెంట్ ఫైల్స్‌ని క్లియర్ చేసి కంప్యూటర్ వేగాన్ని పెంచడానికి ఈ సాఫ్ట్ వేర్ తోడ్పడు తుంది. కంప్యూటర్ లో దీనిని ఇన్ స్టాల్ చేసుకుని.. అప్పుడప్పుడూ పూర్తి స్థాయిలో రన్ చేయడం ద్వారా కంప్యూటర్ వేగంగా పనిచేసేలా చేసుకోవచ్చు.

క్లీనప్ అనే మరో అతి చిన్న, మెరుగైన సాఫ్ట్ వేర్ కూడా లభిస్తుంది. అత్యంత సులభమైన ఇంటర్ ఫేస్ తో ఉండే ఈ సాఫ్ట్ వేర్.. కంప్యూటర్ కు సంబంధించిన దాదాపు అన్ని క్లీనప్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. వేగంగా కూడా పనిచేస్తుంది. www.stevengould.org అనే సంస్థ దీన్ని 2007 ఆగస్టులో రిలీజ్ చేసింది.

(Auslogics Duplicate file finder)

మనం వాడే డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్లో వందల కొద్దీ ఫైల్స్, ఇమేజెస్, సాంగ్స్, వీడియోస్, డాక్యుమెంట్స్ ఉంటాయి. కొన్ని ఫైల్స్ వేర్వేరు ఫోల్డర్లలో మల్టిపుల్‌గా సేవ్ అయి ఉంటాయి. ఫైల్స్ షేరింగ్ చేసేపుడు ఒకే రకమైన ఫైల్ వివిధ ఫోల్డర్లో స్టోర్ అయి ఉంటుంది. అప్పుడు డిస్క్ స్పేస్ ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది. మెమోరీని ఫ్రీగా చేయడానికి కొన్ని ఫైల్స్‌ని డిలిట్ చేయాల్సి ఉంటుంది. కానీ డూప్లికేట్ ఫైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కోవడం కష్టమైన పని. ఇలాంటి డూప్లికేట్ ఫైల్స్ ను వెతికి పట్టుకుని చూపించేందుకు ఆస్లోజిక్స్ డూప్లికేట్ ఫైల్ ఫైండర్ సాఫ్ట్ వేర్ తోడ్పడుతుంది. కేవలం ఏదో ఒక రకమైన ఫైల్స్ ను కూడా దీని ద్వారా స్కాన్ చేయవచ్చు. అలా దొరికిన డూప్లికేట్ ఫైల్స్ ను డిలీట్ చేయడం లేదా ఓ నిర్ణీత ఫోల్డర్ లోకి మార్చు కోవడం వంటివీ చేయొచ్చు. లో–డిస్క్ స్పేస్ ఎదుర్కుం టున్న యూజర్లు దీన్ని వాడటం బెటర్. స్పేస్‌ను క్లియర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

7-zip, win Rar

జిప్, రార్, 7జిడ్ వంటి ఎన్నో రకాల కంప్రెస్డ్ ఫైళ్లను అన్ జిప్ చేసి ఓపెన్ చేయడానికి ఈ రెండు ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయి. ఆయా రకాల కంప్రెస్డ్ ఫైల్స్ తయారు చేయడానికి ఉపయోగపడే అత్యుత్తమ ఉచిత సాఫ్ట్ వేర్ '7జిప్'. దీనిద్వారా రూపొందించుకున్న కంప్రెస్డ్ ఫైళ్లను ఎన్ క్రిప్ట్ చేసి.. పాస్ వర్డ్ పెట్టుకోవడానికీ అవకాశం ఉంటుంది. Win Rar కేవలం విండోస్‌లో మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలుంది. ఎక్కువ సైజులో ఉన్న ఫైల్స్‌ని కంపైల్డ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు.

Recuva

ఒక్కోసారి కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో సడెన్‌గా ఫైల్స్ డిలిట్ అవుతూ ఉంటాయి. లేదా పొరపాటున కొన్ని ఫైల్స్‌ని డిలిట్ చేస్తూ ఉంటాం.. వాటిని మళ్లీ పొందటం ఎ లా నో తెలియక కంగారు పడుతూ ఉంటాం. ఈ కంగారుకు చెక్ పెట్టడానికి రికువా డేటా రికవరీ సాఫ్ట్‌వేర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి డేటా రికవరీ సాఫ్ట్ వేర్లు ఎన్నో అందు బాటులో ఉన్నా.. రెకువా మరింత సమర్థవంతంగా పనిచేయడంతోపాటు, పలు అదనపు సౌకర్యాలూ ఉన్నాయి. దీనిద్వారా కంప్యూటర్ హార్డ్ డిస్క్ తోపాటు పెన్ డ్రైవ్ లు, మెమరీ కార్డుల నుంచి డేటాను రికవరీ చేయవచ్చు. పాడైపోయిన హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్ లు, మెమరీకార్డుల నుంచి కూడా డేటాను తిరిగి పొందేందుకు వీలుండడం ఈ సాఫ్ట్ వేర్ ప్రత్యేకత.



సాఫ్ట్‌వేర్లకు అడ్డాలేవి ?

పర్సనల్ కంప్యూటర్ వాడుతున్న వాళ్లు అందరూ థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్లపైనే ఆధారపడతారు. ట్రయల్ వెర్షన్లను ఉపయోగిస్తారు. ఇంటర్ నెట్ నుంచి సాఫ్ట్‌వేర్లను డౌన్‌లోడ్ చేసే క్రమంలో స్పామ్ లింక్‌లను క్లిక్ చేసి ఇబ్బంది పడతారు. కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ను క్లీన్‌గా, ఫ్రీగా పొందడానికి కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. వాటి నుంచి మనం ఉచితంగా సాఫ్ట్‌వేర్లను పొందొచ్చు.

టాప్ 5 సాఫ్‌వేర్ డౌన్‌లోడింగ్ సైట్లు వాటి URLVoid Ratting

Softpedia-	25/25
MajorGeeks-	25/25
FilePuma-	25/25
Ninite -	24/25
FileHippo-	24/25



URLVoid Ratting అంటే ?

ఇది ఒక ఫ్రీ సర్వీస్. ట్రెడింగ్‌లో ఉన్న టాప్ వెబ్‌సైట్లను సమీక్షిస్తుంది. ఇది ప్రధానంగా తప్పుడు వెబ్‌సైట్లను, బ్లాక్‌డ్ సైట్లను, ఫిషింగ్ సైట్లను గుర్తించి, వాటి నుంచి ఎలాంటి హాని ఉంటుందో చెప్పుతుంది. వైబ్‌సైట్లను పూర్తిగా పరిశీలించి రేటింగ్ ఇస్తుంది.

వీటితో పాటు ఇంకా కొన్ని ఉపయోగపడే సాఫ్ట్‌వేర్లు

డేటా రికవరీ కోసం : TestDisk, Stellar Data Recovery.
యాంటీవైరస్ : McAfee, Bitde fender, Kaspersky
ఫొటో వ్యూవర్ : ACDSee, FastStone Image Viewer, Photoscape
మీడియా ప్లేయర్స్ : GOM Player, Winamp, Aurora Blu-ray

-వినో

ఫేస్ అన్‌లాక్‌తో Oppo A1

చైనా దేశపు ఫోన్ మెకర్ కంపెనీ Oppo కొత్త ఫీచర్స్‌తో A1 స్మార్ట్ ఫోన్‌ను ఆ దేశంలో లాంచ్ చేసింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను తీసేసి ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను జోడించింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అక్కడి మార్కెట్‌లో అందుబాటులో ఉంది. త్వరరలోనే ఇండియా మార్కెట్‌కు కూడా చేరనుంది.



ఫోన్ ఫీచర్స్ :
డిస్‌ప్లే : 5.7 ఇంచ్
కెమెరా : 8 ఎంపీ ఫ్రంట్, 13 ఎంపీ బ్యాక్
ర్యామ్ : 4 జీబీ
స్టోరేజీ : 64 జీబీ
ఓఎస్ : ఆండ్రాయిడ్
బ్యాటరీ : 3180 ఎంఏహెచ్
ఫేస్ అన్‌లాక్ ఫీచర్

లెనోవో కొత్త ఫోన్ ...

లెనోవో కె5 ఫీచర్లు
డిస్‌ప్లే : 5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్
కెమెరా : 13+5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ : 3000 ఎంఏహెచ్
స్క్రీన్ రిజల్యూషన్ : 1440 X 720 పిక్సల్స్
ప్రాసెసర్ :1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్
స్టోరేజీ: 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్



హువాయి నుంచి ....

చైనా మొబైల్ మేకర్ హువాయి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 27న లాంచ్ చేయనుంది.
పీ 20సిరీస్‌లో పీ20 లైట్‌ను విడుదల చేయనుంది.
పీ20 లైట్ ఫీచర్లు
కెమెరా : 16+2 ఎంపీ రియర్ డబుల్ కెమెరా
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
డిస్ ప్లే: 5.84 అంగుళాల ఫుల్ హెచ్‌డీ
రిజల్యూషన్ : 1080x2280 పిక్సల్స్
ప్రాసెసర్: కిరిన్ 659
స్టోరేజీ : ఆండ్రాయిడ్ 8.0 4జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్



డియర్ రీడర్స్..

మీకు తెలిసిన టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఇతరులతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ? మార్కెట్‌లోకి వస్తున్న కొత్త కొత్త గాడ్జెట్స్, మొబైల్స్, స్మార్ట్ ఐటెమ్స్ గురించి ఇతరులకు తెలియజేయాలనుకుంటున్నారా..? టెక్నాలజీ పరంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించారో అందరితో పంచుకోవాలనుకుంటున్నారా ? అయితే మాకు పంపండి.

మాచిరునామా : 'టెక్‌ప్లస్' పేజీ, నవతెలంగాణ దినపత్రిక, ఎంహెచ్ భవన్, ప్లాట్ నెం. 21/1, ఆజామాబాద్, ఆర్.టి.సి కల్యాణ మండపం వీధి, హైదరాబాద్ - 500020.
tech.nava11@ gmail.com,
వాట్సాప్ నెం: 07660066469



అతిచిన్న కంప్యూటర్

చేతిలో ఇమిడిపోయే పాకెట్ కంప్యూటర్‌ను కంప్యూటర్ విడిభాగాలు, మొబైల్ పరికరాల తయారీ సంస్థ ఎలైట్ గ్రూప్ తయారు చేసింది. ఎలాంటి సందర్భాల్లో అయినా, ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా ఈ కంప్యూటర్ సైజ్ ఉంటుంది. దీని పేరు 'లివా క్యూ' విండోస్ ఆధారంగా ఈ పీసీ చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న 4కె పాకెట్ పీసీ. దీంట్లో 2/4, 32/64 స్టోరేజీ కెపాసిటి ఉంది. యూఎస్‌బీ పోర్ట్స్, మైక్రో ఎస్‌డీ, మైక్రో యూఎస్‌బీ పోర్టులున్నాయి. వైఫై, బ్లూటూత్, 4కె రిజల్యూషన్ గ్రాఫిక్‌తో పని చేస్తుంది. . హెచ్‌డీఎంఐ పోర్ట్స్ కూడా ఉన్నాయి. దీంతో ఈ పీసీని టీవీలకు, మానీటర్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. విండోస్ 10 ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీని సైజ్ 70 x 70 x 31.4. బరువు కేవలం 260 గ్రాములు.

ఇండియా మార్కెట్‌లోకి
Sony□s Mirrorless camera

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం భారత్ మార్కెట్‌లోకి మిర్రర్‌లెస్ కెమెరాను విడుదల చేసి ట్రెండ్ సృష్టించింది. Sony A7 III పేరుతో full-frame mirrorless□ ను డెవెలప్ చేసి ప్రొఫెషన్ ఫొటో గ్రాఫర్లను ఆకట్టుకుంది. 24.2 MP, □Exmor R CMOS□ ఇమెజ్ సెన్సార్‌తో రూపొందించింది. ఇది వరకు ఉన్న కెమెరాల కంటే కొన్ని వేరియేషన్స్ ఇందులో ఉన్నాయి. కెమెరా బాడి లోపల, బయట ఎలాంటి లెన్స్‌లూ కనబడవు. బాడీలో ఉండే □Bundle kit□ 28mm నుంచి 70mm లెన్స్ పవర్‌ను కలిగి ఉటుంది. ఈ కెమెరాలో ఊహించని ఫీచర్లు ఉన్నాయి. 10 ఫ్రేమ్ పర్ సెకండ్ షూటింగ్ స్పీడ్, 4k వీడియో రికార్డింగ్, burst speed లో 89 raw Photos, 177 JPEG Photos ను క్యాప్చర్ చేయగల్గుతుంది. ఈ ఫీచర్స్‌తో పాటు సూపర్ బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉంది. సింగిల్ చార్జ్‌లో 700కు పైగా పిక్చర్స్‌ను తీయడానికి వీలుంది. ఈ కెపాసిటీ అన్ని మిర్రర్ లెస్ కెమెరాల్లో కన్న పెద్దది.



a7R III కెమెరాపై 20 వేల డిస్కౌంట్

హై అండ్ ప్రొఫెసన్ కెమెరాలను రిలీజ్ చేస్తున్న సోనీ a7R III కెమెరాపై 20 వేల డిస్కౌంట్‌తో ఆఫర్‌ను ప్రకటించింది. బాడీతో పాటు సెలక్టెడ్ లెన్స్ కొనుగోలు చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెండేళ్ల వారెంటి ఆఫర్‌ను కూడా ఇస్తోంది. మార్చి 31 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

a7R III ఫీచర్స్ : 42.4 MP 35 mm full-frame Shooting, High-speed continuous shooting of up to 10fps, Clear, natural, realistic 4K movies
https://goo.gl/g8KMXh





అమ్మాయిలూ.. పుంజుకోండి!

2017 మహిళల ప్రపంచకప్ అంతిమ పోరులో ట్రోఫీ చేజారినా, మన అమ్మాయిల ప్రదర్శన అద్వితీయం అని పొంగిపోయాం. ఆరు మాసాల సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టి దక్షిణాఫ్రికా వారి దేశంలోనే మట్టికరిపించి వన్డే, టీ20 సిరీస్‌లు సాధిస్తే ఔరా అనేశాం. ప్రపంచకప్ తర్వాత భారత్ మహిళల క్రికెట్‌లో విప్లవాత్మక మార్పు కనిపించగా.. దక్షిణాఫ్రికాపై విజయంతో అది మరో స్థాయికి చేరింది. కానీ స్వదేశంలో వరుస ఓటములు మహిళల క్రికెట్ పట్ల మళ్లీ ఆసక్తి కోల్పోయేలా చేసే ప్రమాదం ఎంతైనా కనిపిస్తోంది!

- సొంతగడ్డపై వరుస ఓటములు
- గెలుపు బాటలోనే.. ఆదరణ, అభిమానం!

శ్రీనివాస్‌దాస్ మంతటి

భారత క్రికెట్‌లో మహిళల జట్టు కూడా ఉందా? ఇదీ 2017 మహిళల ప్రపంచకప్‌కు ముందు వరకూ మన దగ్గర మహిళల క్రికెట్ పరిస్థితి!

మహిళల క్రికెట్ తర్వాతి మ్యాచ్ ఎవరితో, మిథాలీ ఎంత కొట్టింది? మంధాన మెరుస్తోందా?.. ఇదీ ప్రస్తుతం క్రికెట్ అభిమానుల చర్చల్లో మహిళల క్రికెట్ స్థాయి!!.

1983 ప్రపంచకప్ విజయం భారత్‌లో క్రికెట్‌కు శిఖరస్థాయికి తీసుకెళ్లింది. కపిల్‌సేన సాధించిన అపూర్వ విజయం భారత్‌లో క్రికెట్‌కు జవసత్వాలు అందించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ క్రికెట్ స్థాయి ఎన్నడూ తగ్గలేదు, ఇప్పుడు మన దగ్గర మెన్స్ క్రికెట్ స్థాయితో పాటు మార్కెట్ విలువ సైతం ఊహించనంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఇక 2017 మహిళల ప్రపంచకప్‌ను మన అమ్మాయిలు తీసుకురాకపోయినా.. కపిల్‌సేనకు వచ్చినంత గుర్తింపు, ఆదరణ మిథాలీ బృందానికి లభించింది. అమ్మాయిల ప్రదర్శనకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. ప్రపంచకప్ ఫైనల్స్ తర్వాత టీమ్ ఇండియా మహిళల జట్టులోని సభ్యులందరూ సగటు క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని క్రికెటర్లు అయిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే మహిళా క్రికెటర్లు సైతం భారత్‌లో ఇప్పుడు స్టార్సే. కానీ అమ్మాయిలు తమ వైఫల్య ప్రదర్శనతో ఆ స్థాయి కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేకపోయినా.. ఓటముల యాత్ర ఇలాగే కొనసాగితే అభిమానుల్లో ఆదరణ, మహిళల ఐపీఎల్ డిమాండ్ సన్నగిల్లే అవకాశాలు ప్రస్ఫుటం!.

స్ట్రయిక్ రేట్‌తోనే సమస్య!

ఈ ఏడాది నుంచే బీసీసీఐ మహిళల క్రికెట్‌లోనూ దేశవాళీ షెడ్యూల్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర జట్ల పోటీలు ప్రస్తుతం జరుగుతూనే ఉన్నాయి. మహిళల క్రికెట్ సాధించిన అతిపెద్ద ముందడుగు ఇది. ఇంతటి మార్పునకు కారణమైన టీమ్ ఇండియా జట్టు.. తమ వరుస ఓటములతో నిరుత్సాహానికి గురి చేస్తున్నారు. వరుసగా నాల్గు ఓటములు నిజానికి పెద్ద విషయం కాదు. అత్యుత్తమ ఆటగాళ్లున్న మెన్స్ క్రికెట్ జట్టు సైతం ఒక్కోసారి ఇంతకంటే దారుణమైన ఓటములు చూసిన సందర్భాలు కోకొల్లలు. కానీ వాటి పరిస్థితి వేరు. ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ జట్టే ఇప్పుడు ప్రపంచకప్‌లో ఆడేందుకు అర్హత పోటీల్లో పోటీపడాల్సిన దుస్థితి ఏర్పడింది. కాబట్టి దేన్నీ చులకనగా తీసిపారేయడానికి వీల్లేదు. వరుస ఓటములు అభిమానులనే కాదు జట్టు స్ఫూర్తిని సైతం నీరుగార్చే ప్రమాదం లేకపోలేదు. గతంతో పోల్చితే ఇప్పుడు మహిళల మ్యాచులపై అందరికీ ఆసక్తి పెరిగింది. గతంలో ఓడినా..అది పెద్ద వార్త కాదు. ఇప్పుడు అందరూ అటువైపు చూస్తున్న నేపథ్యంలో ఓటములు అమ్మాయిల స్థైర్యాన్ని దెబ్బతీయటంతో పాటు అనవసర ఒత్తిడికి కారణం కానున్నది!.

ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో పాటు ఇటీవల ముక్కోణపు టీ20 టోర్నీలో తొలి మ్యాచ్‌ను పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతోంది. ఆస్ట్రేలియా అమ్మాయిలు స్ట్రయిక్ రేట్‌లో ముందంజలో ఉండగా.. మనోళ్లు ఎంతో వెనుకంజలో నిలిచారు. సీనియర్ బ్యాట్స్‌వుమన్ మిథాలీరాజ్ తొలి టీ20లో 27 బంతులాడి కేవలం 18 పరుగులు చేసింది. ఇందులో రెండు ఫోర్లు కూడా ఉన్నాయి. మిథాలీ స్ట్రయిక్ రేట్ 66.66 మాత్రమే. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 16 బంతుల్లో 13 పరుగులే చేసింది, ఆమె స్ట్రయిక్‌రేట్ 81.25 మాత్రమే. యువ క్రికెటర్ రొడ్రిగస్ స్ట్రయిక్ రేట్ కేవలం 33.33. ఆ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన స్మృతి మంధాన 41 బంతుల్లోనే 67 పరుగులు పిండుకున్నది. 163.41 స్ట్రయిక్‌రేట్‌తో ఆకట్టుకున్నది. మహిళల క్రికెట్‌లోనూ ఇప్పుడు భారీ షాట్లు ఆడుతూ, విధ్వంసక ఇన్నింగ్స్‌లో మెరుస్తున్నారు. అందుకు ప్రపంచకప్‌లో మన హర్మన్‌ప్రీత్ కౌర్ (175) ఇన్నింగ్సే ఉదహరణ. ఇప్పుడు వన్డేల్లోనే 100కు తక్కువైన స్ట్రయిక్‌రేట్‌తో నమోదైన ఇన్నింగ్స్‌కు విలువ లేదు!, అలాంటిది 20 ఓవర్ల ఫార్మాట్‌లో దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను పరిశీలిస్తే.. ఆ జట్టులో బ్యాటింగ్ చేసిన అందరూ వందకు పైగా స్ట్రయిక్‌రేట్ సాధించారు. మూనీ (140.62), హీలే (200), గార్డ్‌నర్ (187.50), విలనీ (118.18), లానింగ్ (140.00), హేన్స్ (133.33)ల ఆడిన బంతుల కంటే చేసిన పరుగులు ఎక్కువ. ఇదే రెండు జట్లకు మధ్య ప్రధాన వ్యత్యాసంగా నిలుస్తోంది. వన్డే సిరీస్‌లోనూ ఇదే పరిస్థితి. మన అమ్మాయిలు కుదురుకునేందుకు ఎక్కువ బంతుల్ని తీసుకోవటం, తర్వాత వేగంగా ఆడలేకపోవటం జరిగింది. కానీ అదే ఆస్ట్రేలియా అమ్మాయిలు స్ట్రయిక్‌రేట్ విషయంలో జాగ్రత్తతో ఉన్నారు. రన్‌రేట్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త వహించి విజయానికి బాటలు వేసుకున్నారు.

ఇంగ్లాండ్‌తో రాణిస్తారా?

నాల్గు మ్యాచుల్లో ఓటమి కారణంగా అమ్మాయిల జట్టు వైపు వేలెత్తి చూపించటం ఏమాత్రం సబబు కాదు. కానీ మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరుగుతున్న తరుణంలో విజయాల బాటలో కొనసాగటం అత్యంత కీలకం. ఇదే మహిళల క్రికెట్ భవిష్యత్‌ను నిర్దేశించే తరుణం. ఇటువంటి సమయంలో అమ్మాయిల సాధించే విజయాల విలువ వెల కట్టలేనిది. ముక్కోణపు టీ20 టోర్నీలో తన రెండో మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో రేపు ఆడనున్నది. ఆస్ట్రేలియాను ఓడించిన ఇంగ్లాండ్.. జోరుమీదున్నది. మహిళల ప్రపంచకప్ ఫైనల్స్ తర్వాత ఇంగ్లాండ్, భారత్‌లు ముఖాముఖి ఆడనుండటం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఫామ్‌లో ఉన్న స్మృతి మంధానకు తోడు విధ్వంసక హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీరాజ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే విజయం సాధించటం మనోళ్లకు పెద్ద విషయం కాబోదు!.



'నేను ఐనా, ఇతర ప్లేయర్స్ అయినా కుదురుకుంటే 20 ఓవర్ల పాటు క్రీజులో నిలువటం కీలకం. జట్టుగా మాలో ఎటువంటి మార్పు లేదు. మంచి స్కోరు సాధిస్తేనే ఆపై విజయం చేకూరుతుంది. గత పొరపాట్ల నుంచి మేం పాఠాలు నేర్వటం లేదని నాకు అనిపిస్తోంది. వన్డేల్లో చేసిన తప్పులనే టీ20లోనూ పునరావృతమైనాయి. వైఫల్యాలకు బ్యాట్స్‌వుమెన్‌ను బాధ్యులు చేయటం అతి సులువు, కానీ క్రీజులో నిలిచి పరుగులు చేయటమే కష్టమైన విషయం. త్వరలోనే మళ్లీ గెలుపు ట్రాక్‌లో పడతాం'

- స్మృతి మంధాన, భారత వైస్ కెప్టెన్

అఫ్ఘనిస్తాన్ వచ్చేసింది..

- 2019 ప్రపంచకప్‌కు అర్హత



హరారే : ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త కెరటం అఫ్ఘనిస్తాన్.. సంచలనాల యాత్రను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. ఐర్లాండ్‌తో జరిగిన చావోరేవో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన అఫ్ఘనిస్తాన్ 2019 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. దీంతో ఐర్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. ఐర్లాండ్‌పై విజయంతోనే వెస్టిండీస్‌పై ప్రపంచకప్ బెర్త్ ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో విండీస్‌తో అఫ్ఘాన్ తలపడనున్నది. ఆఖరు వరకూ వచ్చిన ఛేదనలో అఫ్ఘనిస్థాన్ అద్భుత విజయం సాధించింది. ఆఖరి ఓవర్ తొలి బంతినే బౌండరీగా మలిచిన అఫ్ఘాన్ కెప్టెన్ అస్గార్ (39) లాంఛనాన్ని ముగించాడు. అఫ్ఘనిస్థాన్ విజయంతో కాబూల్‌లో సంబురాలు మిన్నంటాయి. ఓపెనర్ మహ్మద్ షెహజాద్ (54), గులాబిద్దీన్ నైబ్ (45) తొలి వికెట్‌కు 86 పరుగుల శుభారంభిభాన్ని అందించినా.. రన్‌రేట్ తక్కువగా ఉండటంతో ఐర్లాండ్ రేసులోనే నిలిచింది. మిడిల్‌లో కాస్త తడబడినా ఆఖర్లో పుంజుకున్న అఫ్ఘాన్ అద్భుతం చేసింది. 2019 ప్రపంచకప్ బెర్త్ ఖాయం చేసుకున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ స్టిర్లింగ్ (55), ఒబ్రెయిన్ (41) రాణించటంతో నిర్ణీత ఓవర్లలో 209/7 పరుగులు చేసింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (3/40) మరోసారి తన మార్క్ చూపించాడు. వెస్టిండీస్‌తో అఫ్ఘనిస్తాన్ ఫైనల్ పోరు ఈ ఆదివారం హరారేలోనే జరుగనున్నది.

విలియమ్సన్ రికార్డు సెంచరీ

- ఇంగ్లాండ్‌తో కివీస్ తొలి టెస్టు



ఆక్లాండ్ : వరుణుడు తీవ్ర అంతరాయం కల్గించిన తొలి టెస్టు రెండో రోజు ఆటలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (102, 220 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) ఆ జట్టు తరపున రికార్డు శతకం సాధించాడు. 18వ టెస్టు సెంచరీ బాదిన విలియమ్సన్ న్యూజిలాండ్ తరపున అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వర్షం అంతరాయం కారణంగా రెండో రోజు 21 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. 92.1 ఓవర్లలో 229/4తో న్యూజిలాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. వాట్లింగ్ (17), నికోలస్ (49) అజేయంగా కొనసాగుతున్నారు. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథి దెబ్బకు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యంతో దూసుకెళ్తోంది.

మార్టినే మేటి : జాతీయ జట్టు తరపున అత్యధిక టెస్టు సెంచరీలు సాధించినా.. దిగ్గజ ఆటగాడు మార్టిన్ క్రో ఇప్పటికీ కివీస్ ఆల్‌టైమ్ గ్రేట్ అని విలియమ్సన్ పేర్కొన్నాడు. విలియమ్సన్ క్లాసికల్ బ్యాటింగ్‌తో ఆధునిక మేటి బ్యాట్స్‌మన్ రేసులో కోహ్లి, స్మిత్, రూట్‌లతో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. గణాంకాలు ఎప్పుడూ ఆలోచించలేదని, మార్టిన్ క్రోతో నాకు పోలిక సబబు కాదని.. ఎప్పటికీ అతడే కివీస్ ఆల్‌టైమ్ బెస్ట్ అని విలియమ్సన్ చెప్పాడు.

ఇంగ్లాండ్‌కు ముందు నుంచే!

న్యూఢిల్లీ : ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటన అత్యంత కీలకమని, అందుకే ఇంగ్లీష్ టూర్‌కు కాస్త ముందు నుంచే సన్నద్ధమవుతామని టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న శిఖర్ ధావన్ బీసీసీఐ కేంద్ర కాంట్రాక్టులో ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. 'ఇంగ్లాండ్ పర్యటన ఎంతో క్లిష్టమైనది. అక్కడి పిచ్‌లపై నిలువాలంటే.. ఎంతో ముందుగానే సన్నద్ధం కావాలి. సరైన సన్నద్ధత ఉంటే మెరుగైన షాట్లు ఆడేందుకు వీలుంటుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో నా ప్రదర్శన కాంట్రాక్టులో ఏ ప్లస్ విభాగంలో చేరేందుకు దోహదం చేసింది' అని ధావన్ అభిప్రాయపడ్డాడు.

కామన్‌వెల్త్ నుంచి సౌమ్యజిత్ ఔట్

న్యూఢిల్లీ : అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న యువ టేబుల్ టెన్నిస్ ఆటగాడు సౌమ్యజిత్ ఘోష్‌పై టేబుల్ టెన్నిల్ ఫెడరేషన్ సస్పెషన్ వేటు వేసింది. ఓ అమ్మాయి సౌమ్యజిత్‌పై కోల్‌కత పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆరోపణలను సౌమ్యజిత్ ఖండించినా.. తాజా సస్పెన్షన్ వేటుతో ఏప్రిల్ 7 నుంచి ఆరంభమయ్యే కామన్‌వెల్త్ క్రీడలకు ఘోష్ దూరమయ్యాడు. తాత్కాలిక వేటే అయినా.. ఈ సమయంలో జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు వీలుండదు.

రెండో రౌండ్లో యూకీ



మియామీ : భారత టెన్నిస్ సంచలనం యూకీ బాంబ్రీ జోరు కొనసాగుతోంది. ఇటీవల ఇండియన్ వెల్స్‌లో మూడో రౌండ్ వరకూ వెళ్లిన బాంబ్రీ అదే జోరు మియామీలోనూ చూపిస్తున్నాడు. అర్హత రౌండ్లలో అబ్బురపరిచిన బాంబ్రీ.. వరల్డ్ నం.75 మీర్జా బాసిక్‌పై 7-5, 6-3తో వరుస సెట్లలో గెలుపొందాడు. 92 నిమిషాల తొలి రౌండ్ పోరులో తన కంటే మెరుగైన ఆటగాడిని ఓడించిన బాంబ్రీ.. తర్వాతి మ్యాచ్‌లో వరల్డ్ నం.11, ఎనిమిదో సీడ్ జాక్ సాక్ (అమెరికా)తో తలపడనున్నాడు.



ఆసీస్‌పై ఇంగ్లాండ్ గెలుపు

- మహిళల ముక్కోణపు టీ20

ముంబయి : టీమ్ ఇండియాపై వరుస విజయాల జోరుమీదున్న ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ బ్రేక్ వేసింది. ముంబయిలో శుక్రవారం జరిగిన ముక్కోణపు టీ20 రెండో లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా హేన్స్ (65), హీలే (31) మెరుపులతో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌వుమెన్ నటాలీ సీవర్ (68, 43 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), టామీ బ్యూమాంట్ (58, 44 బంతుల్లో 8 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీలతో చెలరేగటంతో మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ లక్ష్యాన్ని చేరుకున్నది. మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం జోడించిన నటాలీ, టామీలు ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికారేశారు.



మళ్లీ వార్నర్‌తో వార్!

కేప్‌టౌన్ : జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు డెవిడ్ వార్నర్ భిన్నమైన ఆటగాడు. దూకుడు మైదానంలో లోపలే కాదు వెలుపలా కనిపిస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా ఆ జట్టు వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌తో డ్రెస్సింగ్‌రూమ్ ముందు వార్నర్ ఆగ్రహించిన వీడియోనూ అందరం చూశాం. తర్వాతి రోజు ఆటలో దక్షిణాఫ్రికా అభిమానులు వార్నర్ భార్యను ఉద్దేశించి మాస్కులు ధరించటం, వారితో సఫారీ అధికారి ఒకరు సెల్ఫీ తీసుకోవటం వివాదస్పదమైంది. అప్పట్నుంచి వార్నర్‌ను లక్ష్యంగా చేసుకున్న దక్షిణాఫ్రికా అభిమానులు.. వీలు చిక్కినప్పుడల్లా అతడిపై మాటల యుద్ధానికి దిగుతున్నారు. కేప్‌టౌన్ టెస్టులోనూ అదే సీన్ చోటుచేసుకున్నది. తొలి ఇన్నింగ్స్‌లో డెవిడ్ వార్నర్ (30) వికెట్ కోల్పోయి పెవిలియన్‌కు చేరుకుంటుండగా.. ఓ అభిమాని వార్నర్‌కు దగ్గరకు వచ్చి అతడిని ఉద్దేశించి మాటల యుద్ధానికి దిగాడు. దీంతో వెనక్కి తిరిగి చూసిన వార్నర్.. అతడి వైపు కోపంగా వెళ్లేలా కనిపించాడు. కానీ అక్కడున్న భద్రతా సిబ్బంది వార్నర్‌ను సముదాయించాడు. ఆ అభిమాని సైతం అక్కడ్నుంచి జారుకున్నాడు. ఈ సంఘటనలో దక్షిణాఫ్రికా క్రికెట్ ఇంకా స్పందించాల్సి ఉన్నది. ఆస్ట్రేలియా అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడిది వైరల్‌గా మారింది!.

ఆస్ట్రేలియా 245/9

కేప్‌టౌన్ : మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఎదురీదుతోంది. సఫారీ పేసర్ల దెబ్బకు ఓ దశలో 175/8తో కష్టాల్లో పడిన కంగారూలు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 245/9తో కాస్త మెరుగైన స్థితిలో కొనసాగుతున్నారు. కెరీర్ ఆఖరి సిరీస్‌లో 300 వికెట్ల క్లబ్‌లో చేసిన మోర్కెల్ (4/87), రబాడ (3/81), ఫిలాండర్ (2/26) నిప్పులు చెరిగారు. ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్ (77), ఆఖర్లో నాథన్ లియాన్ (47)లు మాత్రమే ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఓపెనర్ డీన్ ఎల్గార్ (131 నాటౌట్) అజేయ శతకం సాధించటంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 311 పరుగులకు ఆలౌటైంది. ఎల్గార్ ఇన్నింగ్స్ సాంతం అజేయంగా నిలిచిన టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించాడు. ఓ ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాటింగ్‌కొచ్చి.. అజేయంగా నిలువటం ఎల్గార్‌కు ఇది మూడోసారి. టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన వారిలో ఎల్గార్ రెండో ఆటగాడు కావటం విశేషం. ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఐదు క్యాచులతో ఫీల్డింగ్‌లో రికార్డు సాధించాడు.

Printed and Published by Nandayala Narsimha Reddy On behalf Of Navatelangna Printers Private Limited, Printed At M.H Bhavan, 1st Floor, Plot No. 21/1, Azamabad Near Rtc Kalyana Mandapam, Baghlingampally, Hyderabad-500020,Telangana State, Published at Navatelangana Printers Private Limited, M.H Bhavan,1st Floor No.21/1, Azamabad, Near Rtc Kalyana Mandapam, Baghlingampally, Hyderabad-500020, Telangana State Editor : S.Veeraiah.Tel Tel/2014/59462.